
ఈనాడు అనకాపల్లి
ఆదివారం 20 అక్టోబరు 2024

మంత్రి లోకేశ్ దృష్టికి బెల్లం రైతుల సమస్య


మంత్రికి కలిసిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్, దొడ్డి శ్రీనివాసరావు

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాకలో నల్లబెల్లం తయారు చేసే రైతుల సమస్యను ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, మునగపాక మండల తెదేపా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో లోకేశ్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలను, నల్లబెల్లంపై ఆంక్షలను ఎత్తివేయాలని వినతిపత్రం అందజేశారు.

వెంకన్నకు ప్రత్యేక పూజలు


స్వామివారికి పూజలు చేస్తున్న అర్చకుడు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఉపమాక వెంకన్నకు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామున కొండపై స్వామివారికి అభిషేకం, నిత్యార్చన చేశారు. తర్వాత ఉత్సవమూర్తులు, వేణుగోపాలస్వామి, గోదాదేవి తదితరులకు వివిధ పూజా కార్యక్రమాలతోపాటు, బాలభోగ నివేదన సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొందరు భక్తులు మెట్లమార్గాన కొండపైకి వెళ్లి దర్శించుకున్నారు.

కూటమి హయాంలో అభివృద్ధి పరుగులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైకాపాకు చెందిన పెదబోదిగల్లం సర్పంచి ఫాతిమున్నీసాను తదితరులు మంత్రి సమక్షంలో శనివారం తెదేపాలో చేరారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిత వైకాపా మద్దతుదారులందరికీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధిపరంగా అద్భుతాలు చేయడంతోపాటు, రికార్డులు సృష్టిస్తున్నారన్నారు. పెదబోదిగల్లంలో పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ కాలనీతో పాటు, వివిధ అభివృద్ధి పనులకు రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నాయకులు యేజర్ల వినోద్‌రాజు, బొందలపు లక్ష్మణరావు, ముక్తంపల్లి పెద్ద రజాక్ మాట్లాడారు. అనంతరం గ్రామంలో ఉరుసు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు గౌసపాక్ యూత్ ఆధ్వర్యంలో మంత్రిని సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు, గొనగాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


సర్పంచి ఫాతిమున్నీసాను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి అనిత

సౌర విద్యుత్తు వినియోగానికి ముందుకు వచ్చేవారికి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయగా మిగతా సొమ్ములు లబ్ధిదారులు పెట్టుబడి పెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగానే సౌర విద్యుత్తు అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డిస్కంలు వారీగా ఆయా వర్గాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు.. వారిలో ఎంతమంది సోలార్ విద్యుత్తుకు ఆసక్తి చూపుతున్నారో సర్వే చేయిస్తున్నారు.

దళితులకు ఉచిత వెలుగులు

ఇళ్లకు సౌర విద్యుత్తు అందించేందుకు సన్నాహాలు

వంద శాతం రాయితీతో సోలార్ పరికరాలు

లబ్ధిదారుల గుర్తింపునకు ఈపీడీసీఎల్ సర్వే

ఈనాడు, అనకాపల్లి – న్యూస్‌టుడే, చీడికాడ

తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలోని అయిదు ఉమ్మడి జిల్లాల్లో 7.22 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రూఫ్‌టాప్ సోలార్ పరికరాలు ఏర్పాటుకు వీలుగా స్లాబ్ ఇళ్లు ఎంతమందికి ఉన్నాయో గుర్తిస్తున్నారు. సౌరపలకలు ఇంటి పైభాగంలో అమర్చాలంటే సుమారు 100 చ.అ విస్తీర్ణం అవసరం అవుతుంది. అలాంటి వారిని గుర్తించి ఈ విద్యుత్తు వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్సీల కంటే ఎస్టీ గృహ విద్యుత్తు కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్టీ లబ్ధిదారుల్లో చాలామంది పూరిళ్లు, పెంకుటిళ్లలోనే నివాసం ఉంటున్నారు. సోలార్ పరికరాలు అమర్చడానికి వీలులేని గృహాలే ఎక్కువగా ఉన్నాయి. మైదాన ప్రాంతంలోని ఎస్సీ లబ్ధిదారులున్నా వారిలో కూడా చాలామంది కాలనీల్లో ఉంటున్నారు. వారి ఇంటి పైకప్పులు సోలార్ పలకల ఏర్పాటుకు అనువుగా ఉండడం లేదు. దీంతో తక్కువ సంఖ్యలోనే ఉచిత సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.

ఈపీడీసీఎల్ పరిధిలో దళితుల విద్యుత్తు కనెక్షన్ల వివరాలు

ఉమ్మడి సర్కిల్	ఎస్సీలు	ఎస్టీలు
విజయనగరం	57,601	45,252
విశాఖపట్నం	37,693	1,22,865
రాజమహేంద్రవరం	1,54,821	59,196


వివరాలు తెలుసుకుంటున్న సిబ్బంది

✦ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఈ విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఖర్చు ఒక్కో యూనిట్‌పై సుమారు రూ.6 వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అదే సోలార్ ద్వారా ఉచితంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు విద్యుత్తును అందించగలిగితే ఇప్పటి విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఖర్చు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఎక్కువగా 100 నుంచి 150 యూనిట్ల మధ్యనే వినియోగిస్తుంటారు. ఒక కిలోవాట్ సోలార్ ఉపకరణాలు ఏర్పాటు చేసుకుంటే నెలకు 120 యూనిట్ల విద్యుత్తు సౌరశక్తి ద్వారా అందుబాటులోకి వస్తుంది. మిగతా 20 నుంచి 30 యూనిట్ల భారమే ప్రభుత్వంపై పడుతుంది.



ఇరుపక్షాలకూ లాభదాయకమే..

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడం వల్ల ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరనుంది. సౌర పలకలపై పెట్టిన పెట్టుబడితో ప్రభుత్వంపై మొదట కొంత ఆర్థిక భారం పడినా దీర్ఘకాలంలో విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఖర్చు భారీగా మిగలనుంది.

✦ లబ్ధిదారులు సోలార్ విద్యుత్తుకు ముందుకు వస్తే అంతరాయాల్లేని సరఫరా అందుతుంది. సౌర పలకలకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇళ్లలో వినియోగించే విద్యుత్తు కంటే సోలార్ ద్వారా ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరిగితే ఆ మిగులు కరెంటును డిస్కంకు తిరిగి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఒకసారి సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విద్యుత్తు అందుతుంది. 'ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల గుర్తింపు సర్వే పూర్తయింది, ప్రభుత్వం జారీచేయబోయే తదుపరి ఉత్తర్వులు కోసం చూస్తున్నామ'ని ఈపీడీసీఎల్ సీఎండీ ఇ.పృథ్వీతేజ్ తెలిపారు.

రక్త పరీక్షలకు రసాయనాల కొనుగోలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రక్త పరీక్షల నిర్వహణకు అవసరమైన రసాయనాలను ఆసుపత్రి నిధుల నుంచి కొనుగోలు చేయడానికి వైద్యాధికారులు ముందుకొచ్చారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించే పరికరాన్ని మరమ్మతులు చేయడానికి టెక్నీషియన్‌ను రప్పించారు. ఈనెల 18న 'ఈనాడు'లో 'రక్త పరీక్షలకు ఇక్కట్లు' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. శనివారం టెక్నీషియన్‌ను రప్పించి యంత్రానికి మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం మరో టెక్నీషియన్‌ని రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో ఉన్న రెండో మిషన్ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించడానికి రసాయనాలు లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రసాయనాలు రప్పించడానికి జిల్లా డ్రగ్స్ స్టోర్స్‌కు లేఖ రాసినా ఇంత వరకూ సరఫరా కాకపోవడంతో ఆసుపత్రి నిధుల నుంచి వీటిని కొనుగోలు చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వైద్యురాలు నిహారిక చెప్పారు.

ఈనాడు కథనానికి స్పందన


పరికరానికి మరమ్మతులు చేస్తున్న టెక్నీషియన్

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు హరిపాలెం విద్యార్థిని

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: హరిపాలెం జడ్పీ పాఠశాల 10వ తరగతి విద్యార్థి జి.బాలాశ్రీ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతిభ చూపించి అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవలే ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి పోటీల్లో ఈమె ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 21 నుంచి 23 వరకు అనంతరపురం జిల్లా హిందూపురంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఈ బాలిక పాల్గొంటుందని పీఈటీ ధర్మిరెడ్డి రాజు తెలిపారు. ఈ బాలికను హెచ్ఎం శ్రీపాద రవి, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ టి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.


బాలాశ్రీ

ఎలమంచిలి డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా 22న

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు కంపెనీలతో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూలకు పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకొని 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువత పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు తమ వివరాలను skilluniverse.apssdc.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 81425 65416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

ఆసనం.. విజయ శాసనం

జాతీయ స్థాయి యోగా పోటీల్లో పేట బాలుర సత్తా


ఆసనాల్లో...

పాయకరావుపేట, న్యూస్‌టుడే

యోగాసనాల్లో బుడతలు చిరుతలై విజృంభిస్తారు. పిట్టకొంచెం కూత ఘనం అన్న రీతిలో ప్రతి పోటీలోనూ పేట విద్యార్థులు సత్తా చాటుతున్నారు. శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీల్లోనూ బంగారు పతకాలు సాధిస్తున్నారు. ఆసనమేస్తే పతకం ఖాయమనే స్థాయికి చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి యోగాలో ఆరితేరి విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయి పోటీలోనూ స్వర్ణం సాధించి తమకు తిరుగులేదని నిరూపించారు. దీన్ని పురస్కరించుకుని 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

చదువుతో పాటు యోగాలోనూ యోగా గురువు సురేష్ వద్ద తర్ఫీదు తీసుకున్నారు. వీరంతా శరీరాన్ని విల్లులా, హరివిల్లులా అలవోకగా వంచేస్తారు. ఎంతటి కఠినమైన ఆసనమైనా చిటికెలో వేయడంలో దిట్టలు. వేదికపై వీరి విన్యాసాలు చూస్తే అబ్బురపడాల్సిందే. పోటీల్లో తమకు చాటిలేదని పతకాల సాధనతో సత్తా చాటుతున్నారు. విజయాల 'యోగం'పై వారి మాటల్లోనే...


ఔరా అనిపించేలా...

అమ్మానాన్నల ప్రోత్సాహం..



నా పేరు **గాడి సోమ సూర్యచరణ్.** ఆరో తరగతి చదువుతున్నా. యోగాలలో మెలకువలు ఔపాసన పట్టిన తర్వాత 2022 నుంచి పతకాలు సాధిస్తున్నా. తొలిసారి సౌత్‌జోన్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించా. జాతీయస్థాయి పోటీల్లో ఎనిమిదో స్థానం పొందాను. 2023లో తమిళనాడు చిదంబరంలో జరిగిన పోటీల్లో నాలుగో స్థానం, జాతీయస్థాయిలో ఐదో స్థానం వచ్చింది. విశాఖలో జిల్లాస్థాయి పోటీలో ప్రథమస్థానం, కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలో ద్వితీయస్థానంలో నిలిచా. తాజాగా తమిళనాడులో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నా. ఇదే స్ఫూర్తితో సాధన చేస్తుంటా. యోగా సాధనలో అమ్మ రమణమ్మ, నాన్న వెంకటరమణమూర్తి ఎంతో ప్రోత్సహిస్తున్నారు.

పట్టు వదలకుండా..



ఆసనాలు వేయడమంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే పట్టు వదలకుండా నేర్చుకున్నా. ప్రస్తుతం జాతీయస్థాయిలో బంగారుపతకం సాధించా. ఇప్పటికే జిల్లాస్థాయిలో రెండు సార్లు ప్రథమస్థానం, రాష్ట్రస్థాయిలో వెండిపతకం సాధించా. గతేడాది గువహతిలో జరిగిన పోటీల్లో వ్యక్తిగత విభాగంలో ఐదో స్థానంలో నిలిచా. ఈ ఏడాది తమిళనాడు, గుజరాత్‌లో జరిగిన పోటీల్లో మా జట్టుకు బంగారుపతకం దక్కింది. ఇష్టంతో ప్రయత్నిస్తే ఏరంగంలోనైనా ముందంజలో ఉంటాం. ఆ మాటలే నాకు స్ఫూర్తిగా నిలిచాయి.
–చింతకాయల జయదీప్

అన్ని పోటీల్లో బహుమతులు

శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నా. రెండో తరగతి నుంచి పోటీల్లో పాల్గొంటున్నా. ఏ పోటీకి వెళ్లినా పతకం నాదే. ఇప్పటికే రెండు సార్లు జాతీయస్థాయికి అర్హత సాధించి బంగారు పతకాలు సాధించా. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పదికి పైగా పతకాలు సొంతం చేసుకున్నా. న్యూదిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో జరిగిన పోటీలన్నింటిలోనూ బహుమతులు వచ్చాయి. ఇటీవలే మా బృంద సభ్యులు అండర్-14 విభాగంలో జాతీయస్థాయిలో బంగారుపతకం సాధించాం. శిక్షకుల పర్యవేక్షణలో మరింతగా రాణించాలన్నదే నా కోరిక. –బండారు దేవాన్ష్‌నాయుడు



చదువులోనూ చురుగ్గా..

ఆరంభంలో యోగా నేర్చుకునేందుకు ఇబ్బంది పడ్డా. రెండేళ్ల నుంచి పట్టు సాధించా. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నా. ఈ ఏడాది తమిళనాడు, గుజరాత్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాం. యోగా అంటే అమ్మ, నాన్నకు చాలా ఇష్టం. యోగా కారణంగా చదువులోనూ చురుగ్గా ఉంటున్నాం. ఏకాగ్రత కుదురుతోంది. జాతీయస్థాయిలో యోగాలో మంచి పేరు తెచ్చుకుంటా. –పినపాత్రుని సోహన్‌శ్రీ



అన్నింటా ముందంజలో..



యోగాసనాలతో పతకాలు సాధించడం ఒక్కటే కాదు. అన్నింటిలోనూ ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తోంది. మానసికంగా దృఢత్వం వస్తోంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుతున్నాం. పోటీల్లో పాల్గొనడమే కాకుండా అందరూ రోజుకు గంట పాటు యోగా సాధన చేయాలి. విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే రెండు సార్లు జాతీయస్థాయిలో స్వర్ణ పతకాలు వచ్చాయి. తల్లిదండ్రులు, యోగా గురువు ప్రోత్సాహంతోనే ఇవి సాధ్యమయ్యాయి.– వీసం చైతన్య

సమస్యలు పరిష్కరించాలి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్ఎల్‌టీఏ సంఘ అధ్యక్షులు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ పి.లక్ష్మణరావు విద్యాశాఖ ఏడీ రమాజ్యోతికి శనివారం వినతిపత్రం అందజేశారు. తక్షణమే పాఠశాల సహాయకులుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. పెండింగ్ డీఏ బిల్లులు చెల్లించాలని కోరారు.

వైకాపా నాయకుల అవినీతి వెలికితీస్తాం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అధికారం అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు పాల్పడిన అక్రమాలను వెలికితీసి జైలుశిక్ష పడేలా చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. విశాఖపట్నంలోని మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలపై ఆయన శనివారం వీడియో ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుల అవినీతి చిట్టా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. అధికారం అండతో ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడ్డారన్నారు. రుషికొండపై తప్పుడు నివేదికలు ఇచ్చి రూ.500 కోట్ల ధనాన్ని వృథా చేశారన్నారు. దస్‌పల్లా భూముల అక్రమాలకు పాల్పడ్డారని, విశాఖపట్నం కేంద్రంగా చేసిన భూకబ్జాలు, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారు జైలుపాలు కాక తప్పదన్నారు. వైకాపా అవినీతి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, ఈడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజాధనాన్ని దోచుకున్నవారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని వివరించారు.


ఎంపీ సీఎం రమేశ్

స్కేటింగ్‌లో చిచ్చర పిడుగు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఎం.జగన్నాథపురానికి చెందిన రెండేళ్ల కొమ్మిరెడ్డి ఆరుషి స్కేటింగ్‌లో ప్రతిభ చూపిస్తోంది. సాధారణ రోడ్డుపై 5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తిచేసి బంగారు పతకం సాధించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందింది. ఎటువంటి శిక్షకులు లేకుండానే ఈ చిన్నారి స్కేటింగ్‌లో రాణిస్తోంది. మాటలు పూర్తిగా రాని ఈ చిన్నారి 3.17 కిలోమీటర్ల దూరాన్ని 27 నిమిషాల్లో పూర్తిచేసి స్కేటింగ్‌లో అతి చిన్న వయస్సులో పూర్తి చేసిన రికార్డు నెలకొల్పింది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చిన్నారి పేరు నమోదు చేయాలని సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించినట్లు తల్లిదండ్రులు హరీష్, ఉమాదేవి తెలిపారు. రోజూ 3 రోడ్డు మీదే 3 కి.మీ. స్కేటింగ్ చేస్తోందని వారు చెప్పారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్కేటింగ్‌లో శిక్షణ అందిస్తున్నామని సైనికుడిగా పనిచేస్తున్న తండ్రి హరీష్ తెలిపారు.


స్కేటింగ్ చేస్తున్న ఆరుషి

పారిశుద్ధ్యం అధ్వానం... డీపీవో ఆగ్రహం

చీపురుపట్టి ఊడ్చిన శిరీషారాణి



బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బుచ్చెయ్యపేట శివారు నేతవానిపాలెం గ్రామంలో అధ్వాన పారిశుద్ధ్యంపై జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్డు పక్కన, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే మార్గంలో చెత్తకుప్పలు పేరుకుపోయి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు. 'ఏమిటిదంతా.. మీరంతా ఏం చేస్తున్నార'ని పంచాయతీ కార్యదర్శి లోవరాజు, సిబ్బందిపై మండిపడ్డారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. దగ్గరుండి పరిసరాలను శుభ్రం చేయించారు. కార్మికులతో కలిసి చీపురుపట్టి చెత్తను ఊడ్చారు. పొక్లెయిన్‌తో చెత్తకుప్పలను తొలగించి ట్రాక్టరులో తరలించారు. రోడ్డు పక్కన మలవిసర్జన చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో దండోరా వేయించి కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ప్రతి శనివారం విధిగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు.



దుమ్ము ఎగసి.. ధూళి కమ్మేసి

అసలే గోతులు.. ఆపై ధూళి కమ్మేయడంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకెలపాలెం కూడలి నుంచి సబ్బవరం వరకు ఉన్న 18 కిలోమీటర్ల రహదారిలో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ, హిందూజ పవర్‌ప్లాంట్‌కు బొగ్గు తరలించడం, అక్కడి నుంచి తడి ఫ్లైయాష్‌ను రవాణా చేస్తుంటారు. అధిక లోడుతో ఈ లారీలు రాకపోకలు సాగించడంతో పాటు గోతుల కారణంగా బొగ్గు, తడి ఫ్లైయాష్ కిందపడి ఎండిన తర్వాత వాహనాల వెళ్లే సమయంలో దుమ్ము ఎగసి.. ధూళి కమ్మేస్తోంది. వెనకాల వచ్చే ద్విచక్రవాహన చోదకులు, ఆటోల్లో ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతం. – ఈనాడు, విశాఖపట్నం

టోల్‌ఫీజు తప్పించుకోబోయి.. లారీ బోల్తా

నక్కపల్లి, న్యూస్‌టుడే: కాగిత - పాటిమీద మార్గంలో బండరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడగా, మరో లారీ గుంతలో కూరుకుపోయింది. దీంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాల్లో కొన్ని భారీ బరువుతో ఉన్నవి టోల్‌ఫీజు తప్పించుకోవడానికి కాగిత రోడ్డు నుంచి వేంపాడు మీదుగా వెళ్తుంటాయి. ఇప్పటికే ఈ మార్గం దెబ్బతినగా, రోడ్డు చెదిరిపోయి మట్టి బయటకు వచ్చింది. వర్షాలు పడుతుండటంతో మట్టి మెత్తగా మారి దిగబడిపోతుంది. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున భారీ బరువుతో కూడిన బండరాళ్లను తీసుకెళ్తున్న టిప్పర్ లారీ ఒకటి కాగిత దాటగానే బురదలో కూరుకుపోయి బోల్తాపడింది. మరొకటి కూరుకుపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, ఎదురుగా మరే వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ మార్గంలో మిగిలిన వాహన రాపోకలకు ఆటంకం తప్పలేదు. భారీ వాహనాలను అనుమతించొద్దని గ్రామస్థులు కోరుతున్నారు.



బండరాళ్లతో బోల్తాపడిన లారీ



కొత్తపల్లి జలపాతంలో పర్యటకులు

పర్యటక పండగొచ్చేసింది!

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

సహజసిద్ధమైన అందాలకు పాడేరు ఏజెన్సీ పెట్టింది పేరు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయతోపాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాలకొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాదిగా పర్యటకులు తరలివస్తుంటారు. ఈ ఏడాది సీజన్ మొదలుకావడంతో ఇప్పుడిప్పుడే సందర్శకుల తాకిడి పెరుగుతోంది.

పెరిగిన సందర్శకుల తాకిడి

రిసార్టులు, హోటళ్లు సిద్ధం

సందర్శకులకు స్థానికంగా ఆతిథ్యం కల్పిస్తున్న రిసార్టులు, హోటళ్ల నిర్వహణపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ ఇటీవల ఆరా తీశారు. వసూలు చేస్తున్న ఛార్జీలకు తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించాలని, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని, హోటళ్ల వద్ద గదుల అద్దె వివరాలను ప్రకటించాలని పేర్కొన్నారు. క్యాంపింగ్ టెంట్‌లకు పంచాయతీ, విద్యుత్తు సంస్థల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. స్థానిక గిరిజనులకే అనుమతి కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన అరకులోయలో హోటళ్ల, రిసార్టుల నిర్వాహకులతో పీవో సమావేశమై ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ● బొర్రా గుహలు, అరకులోయ, వంజంగి మేఘాలకొండ, జలపాతాలు, తాజంగి, లంబసింగి వంటి ప్రముఖ ప్రదేశాల్లో రిసార్టులు, హోటళ్లు, అతిథి గృహాలకు మరమ్మతులు చేపడుతూ పర్యటకులకు అనువుగా సిద్ధం చేస్తున్నారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలోని ఏపీ టూరిజం రిసార్టుల్లోనూ సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు.

అదనపు వసూళ్లపై ఆరా...

పాడేరు ఏజెన్సీలో పర్యటక సీజన్ సుమారు ఆర్నెళ్లపాటు ఉంటోంది. ఆయా ప్రాంతాలను వేలాదిగా పర్యటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడున్న సుందరమైన, ప్రకృతిసిద్ధ అందాలు, జలపాతాలు, ఇతర ప్రదేశాలను వీక్షించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, చెన్నై, ముంబయి ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరికి ఆతిథ్యం కల్పించేందుకు పర్యటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో సరైన రిసార్టులు, హోటళ్లు, అతిథిగృహాలు అందుబాటులో లేవు. వీరంతా ప్రైవేటు హోటళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు రిసార్టులు, హోటళ్ల యాజమాన్యాలు సందర్శకుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. వసూలు చేస్తున్న రుసుంకు తగ్గట్లుగా సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం లేదని సందర్శకుల నుంచి అనేక ఫిర్యాదులున్నాయి. సీజన్‌లో గదికి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు.



వంజంగి మేఘాలకొండకు వెళ్లే మార్గంలో సిద్ధమవుతున్న షెడ్లు

నేడు డైవర్స్/విడో/విడోవర్(అన్ని కులాలు)లకు..

'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' డైవర్స్/విడో/విడోవర్‌లకు ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విశాఖపట్నం అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లోని రత్నమాల రెసిడెన్సీలో 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, అక్టోబరు 20న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 91549 18858, 80080 01686 ఫోన్‌నెంబర్ల ద్వారాగానీ, యాప్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకు పంపించవచ్చు.

– న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పదో అదనపు జిల్లా జడ్జి శ్రీ విద్య అన్నారు. అనకాపల్లి కోర్టు ఆవరణలో శనివారం స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా కోర్టు, పరిసరాల ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ విద్య మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి ధర్మారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్‌జడ్జి రమేశ్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి విజయలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంజేవీఎస్ కుమార్, కార్యదర్శి దుర్గారావు పాల్గొన్నారు.



అనకాపల్లి కోర్టులో పదో అదనపు జిల్లా జడ్జి శ్రీవిద్య, న్యాయమూర్తులు, సిబ్బంది

ఆశాజనకంగా ఖరీఫ్

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు తెలిపారు. పరిశోధన కేంద్రం ఆవరణలో శనివారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని వ్యవసాయాధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో 11 శాతం అధికంగా వర్షం పడిందన్నారు. వరి సాగు లక్ష్యానికి మించి రైతులు వేశారన్నారు. అపరాలు 75 శాతం, చిరుధాన్యాలు 67 శాతం సాగు చేశారని వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు మాట్లాడుతూ జిల్లాలోని కాలువులు, చెరువులలో పుష్కలంగా నీరు ఉందన్నారు. దీనివల్ల రబీ సాగు పెరగవచ్చునని భావిస్తున్నామని తెలిపారు. విశాఖ జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి మాట్లాడుతూ వరిలో ఆకుముడత, దోమలు ఎక్కువగా సోకుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు రమణమూర్తి, శ్రీలత, విశాలాక్షి, శ్రీదేవి, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

జాతీయ రహదారిలో గుర్తుతెలియని మృతదేహం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జాతీయ రహదారిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం రహదారి పక్కగా పడి ఉంది. మృతదేహం బాగా పాడైందని, దీనిని జిల్లా ఆసుపత్రి శవగదిలో ఉంచినట్లు పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.

ఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ఎస్పీ ఎం.దీపికకు జిల్లా పోలీసులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే గంజాయి రవాణాను అరికట్టడం, కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్ట్ చేయడం, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బందికి మార్గనిర్దేశం చేసి ఉత్తమ పనితీరు కనబర్చారని కొనియాడారు. ఈ సందర్భంగా కాకినాడ 5వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వెళ్తున్న ఎం.దీపిక, ఈమె భర్త కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను సత్కరించారు. డీఎస్పీలు బి.అప్పారావు, కేవీ సత్యనారాయణ, జీఆర్ ఆర్ మోహన్ పాల్గొన్నారు.



ఎస్పీ దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న పోలీస్ అధికారులు

సంక్రాంతికి సీసీ రోడ్లు పూర్తిచేస్తాం: హోం మంత్రి అనిత

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం నిధులతో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలను సంక్రాంతి నాటికి పూర్తిచేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని, గుంతల రోడ్లతో, మురుగు కాలువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వైకాపా సర్పంచులు సైతం ఎన్డీయే ప్రభుత్వం కోసమే ఎదురు చూశారని తెలిపారు. సర్పంచి అల్లు వెంకట ప్రశాంతి, మండల ప్రత్యేకాధికారిణి సుబ్బలక్ష్మి, ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ రమేష్‌బాబు, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.

దీపావళినుంచి ఉచిత గ్యాస్

నక్కపల్లి, న్యూస్‌టుడే: దీపావళి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయనున్నారని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఏర్పాటు చేసిన పల్లెపండగ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని డ్రోన్ ద్వారా మందుల పిచికారీని పరిశీలించారు. దీంతో పాటు ఆమె స్వయంగా డ్రోన్ వాడారు. పల్లెపండగలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పంట నష్టపరిహారం చెక్కు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచి వెలగా శ్రీను అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చినదొడ్డిగల్లులో ఆసుపత్రి నిర్మాణం, దీర్ఘకాలిక పారిశుద్ధ్య సమస్య పరిష్కారం, హైవే నుంచి విద్యుద్దీపాల ఏర్పాటు, అభివృద్ధికి రూ. 40లక్షలు కేటాయింపు తదితర వాటికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న పనులను సంక్రాంతి లోగా పూర్తి చేయించుకుని మంత్రితోనే ప్రారంభించుకోవాలని కలెక్టర్ అన్నారు. తమ దృష్టికి తెచ్చిన సమస్యలను వీలైనంతమేర పరిష్కరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ను నాయకులు సత్కరించారు. కొప్పిశెట్టి వెంకటేష్, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, తోట నగేష్, గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.



పెట్టుగోళ్లపల్లిలో శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి అనిత

పాల ధర తగ్గిస్తే రోడ్డునపడతాం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది పాడి పోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారని పాలధరలను తగ్గిస్తే రోడ్డున పడతారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ డెయిరీ పరిధిలో ఆవుపాల ధరను లీటరుకు రూ. 3 తగ్గించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ డెయిరీ ఎండీకి విశాఖలో శనివారం నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 3500 గ్రామాల్లో 3 లక్షల మంది పాడిపై ఆధారపడి ఉన్నారన్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాక ప్రజలందరూ పాడిని నమ్ముకున్నారన్నారు. ఆవు పాలకు లీటర్‌కు రూ. 50, గేదె పాలకు రూ. 100 ఇవ్వాలన్నారు. పాల ధరను తగ్గించడం అన్యాయమన్నారు. తగ్గించిన ధరను మళ్లీ పెంచడంతోపాటు రెండో క్లాగా పాడిరైతులకు చెల్లించిన బోనస్‌ను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు తగ్గించడంతో పాటు డెయిరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. బ్రహ్మాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ పాల్గొన్నారు.



విశాఖ డెయిరీ ఎండీకి వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు

సాంకేతిక పరిజ్ఞానంతో ముందంజ

మాకవరపాలెం, న్యూస్‌టుడే: పోటీ ప్రపంచంలో ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని జేఎన్‌టీయూ విజయనగరం రిజిస్ట్రార్ ఆచార్య జి.జయసుమ అన్నారు. స్థానిక అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ వేదిక ఏర్పాటైంది. కళాశాల ఛైర్మన్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గేశ్ మాట్లాడుతూ.. రోజును మూడు భాగాలు చేసుకుని 8 గంటలు చదువు, 8 గంటలు నిద్ర, 8 గంటలు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. 13వ ఏపీ బెటాలియన్ కమాండెంట్ అధికారి నీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసం, మనల్ని మనం నియంత్రించుకోవడంపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. వివిధ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు, 16 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం సంగీత విభావరి విద్యార్థులను అలరించింది. సినిమా పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రిన్సిపల్ మోహనరావు, వివిధ విభాగాల హెడ్‌లు పాల్గొన్నారు.



ఎన్‌సీసీ క్యాడెట్లతో ఛైర్మన్ అవంతి శ్రీనివాసరావు, అతిథులు

గబ్బాడ యార్డులో ఇసుక సరఫరాకు శ్రీకారం

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: వంద రోజుల తర్వాత గబ్బాడ ఇసుక యార్డులో ఇసుక పంపిణీ మొదలైంది. గనులు, భూగర్భ శాఖ ఏడీ శివాజీ శనివారం రాత్రి 7 గంటల సమయంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక పంపిణీ మొదలు పెట్టినట్లు చెప్పారు. యార్డులో 48 వేలకుపైగా టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. టన్నుకు రూ. 1160 రవాణా ఖర్చులు చెల్లించి ఇసుక తీసుకువెళ్లొచ్చన్నారు. ఆధార్ కార్డు చూపి రోజుకు 20 మెట్రిక్ టన్నులు పొందవచ్చన్నారు. చీకటి పడినప్పటికీ పది మంది ఇసుక తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లతో వచ్చారు. గనుల శాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సత్యమూర్తి, డిప్యూటీ తహసీల్దారు నరేంద్ర, తెదేపా కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు, శ్రీకాంత్, పాల్గొన్నారు.



ట్రాక్టర్‌కు ఇసుక లోడ్ చేస్తున్న పొక్లెయిన్

బయట నుంచి ఇసుక దిగుమతి

అనకాపల్లి పట్టణం: జిల్లాలోని నదుల్లో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం లేదని జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి ఎం.శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఇసుక లభ్యత కోసం శ్రీకాకుళం, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల రీచ్‌లపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో తవ్వకాల ఖర్చు, లోడింగ్, రవాణా ఛార్జీలకు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జట్ల ఎంపిక

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: తుమ్మపాల క్రీడామైదానంలో రాష్ట్రస్థాయి అండర్-17 ఖోఖో పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. ప్రతిభ చూపిన 19 మంది చొప్పున బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. నవంబర్ 2 నుంచి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి మోటూరి నాగేశ్వరరావు వెల్లడించారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు కేఎం నాయుడు, పీఈటీలు శ్యామ్‌ప్రసాద్, పీలా వీరునాయుడు, డీవీఆర్‌కే. నాయుడు పాల్గొన్నారు.



రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహకులు

చదరంగం ఉమ్మడి విశాఖ జిల్లా జట్లు సిద్ధం

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లా చెస్ జట్లు ఎంపిక శనివారం జీవీఎంసీ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీల్లో 350 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో 14, 17 ఏళ్ల లోపు బాల, బాలికల టీములు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ సమాఖ్య జిల్లా కార్యదర్శి మోటూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. 17 ఏళ్ల లోపు బాలికల జట్టులో ఏ.స్వాతి, ఎం.హాసిని, ఎ.ఎం.అన్నపూర్ణ, ఎన్.కుమారి, ఎన్.ఎస్.సాయిప్రియ, జి.తులసి, వి.ఎల్.ప్రియ, కె.కిరణ్మయి, బాలుర జట్టులో పీఎస్ కౌసిక్, వి.వెంకటేశ్వరరావు, కె.టి.కుమార్, కె.ఎం.సాయి, ఎస్.స్వాతిక్, బి.చిత్రేస్, ఎస్.సోహన్, ఎం.సాగర్ స్థానం సంపాదించారు. 14ఏళ్లలోపు బాలుర జట్టులో ఎన్.జె.ఎస్.నవదీర్, ఎ.వైభవ్, ఎన్.చంద్ర ఈశ్వర్, పి.నారాయణమూర్తి, బీవీ అనీష్, పి.శివదీరజ్, జె.జనార్దన్, ఎష్.హరీష్, బాలికల జట్టులో బి.శావ్యశ్రీ, పి.సత్యశ్రీవిద్య, ఎం.మనశ్వి, ఎన్.దివ్యదర్శిని, దివ్యకుమారి, పి.జిస్విత‌ప్రియ, పి.జనని, కె.సిరి ఎంపికయ్యారు.



ఎంపికైన చెస్ జట్టు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: నర్సీపట్నం గురుకుల పాఠశాల విద్యార్థులు ముగ్గురు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న కూంద్రంలో అండర్ 14, 17 ఏళ్ల విభాగాల్లో ఎంపిక పోటీలు జరిగాయి. గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు కె.బాల, పి.యశ్వంత్, ఎన్.మహేష్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని వైస్ ప్రిన్సిపల్ సురేష్, పీఈటీ వినోద్ తెలిపారు.



ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న వైస్ ప్రిన్సిపల్ సురేష్

జూడో పోటీలకు వరహాపురం విద్యార్థి

చీడికాడ, న్యూస్‌టుడే: వరహాపురం జడ్పీ పాఠశాల పదో తరగతి విద్యార్థి గుణప్రసాద్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్న పోటీల్లో పాల్గొనను న్నాడని పీడీ సింహాచలం చెప్పారు. హెచ్‌ఎం వరహాలమూర్తితో కలిసి శనివారం గుణప్రసాద్‌ను అభినందించారు.



గుణప్రసాద్‌తో హెచ్‌ఎం వరహాలమూర్తి, పీడీ సింహాచలం

146 కేజీల గంజాయి పట్టివేత

నక్కపల్లి, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ కె.కుమారస్వామి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మన్యంలోని ఏఓబీ ప్రాంతం నుంచి కారులో గంజాయి తరలుతుందన్న విశ్వసనీయ సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, సిబ్బంది శనివారం తెల్లవారుజామున కాగిత టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానిత కారును తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారు. పట్టుకున్న సరకు తూకం వేయగా 146 కేజీలున్నట్లు తేలింది. దీని విలువ మార్కెట్టులో సుమారు రూ. 4.38 లక్షలు ఉంటుందన్నారు. ఇందులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితులు మోమిన్ ఇజాజ్, ప్రకాశ్ మంగిలాల్ జాదవ్‌తోపాటు కారుతో సహా గంజాయిని స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్టుచేసి కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులైన మహారాష్ట్రకు చెందిన రామేశ్వర్ చౌహన్, రాబిన్ పరారయ్యారని సీఐ తెలిపారు.



నిందితులతో సీఐ కుమారస్వామి, పోలీసులు

ఈవీఎం గొడౌన్ల తనిఖీ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని ఈవీఎం గొడౌన్‌ను శనివారం డిప్యూటీ చీఫ్ ఎన్నికల అధికారి, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి కె.విశ్వేశ్వరరావు, కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో తనిఖీ చేశారు. గొడౌవ్ సీళ్లను, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలను ఈవీఎం గొడౌవ్ బయట ఏర్పాటు చేయాలని విశ్వేశ్వరరావు సూచించారు. డీఆర్‌ఓ దయానిధి, ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా అగ్నిమాపక అధికారి ఆర్.వెంకటరమణ పాల్గొన్నారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	120	115
లైవ్	142	135
డ్రెస్‌డ్	206	240
స్కిన్‌లెస్	234	250



◀ నివాళులర్పిస్తున్న సైనికోద్యోగులు, స్థానికులు

అశ్రునయనాలతో సైనికోద్యోగికి అంతిమ వీడ్కోలు

కశింకోట, న్యూస్‌టుడే: గుండెపోటుతో మృతిచెందిన సైనికోద్యోగి పరవాడ నాయుడుబాబుకు శనివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జమ్మూ కశ్మీర్ నుంచి శుక్రవారం రాత్రి స్వగ్రామం చేరుకున్న పార్థివ దేహానికి శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గ్రామస్థులు, సైనికబోర్డు అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఐ అల్లు స్వామినాయుడు, సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట



కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న నాయకులు

వైద్యాధికారి సస్పెన్షన్‌పై విచారణ

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: పెనుగొల్లు పీహెచ్‌సీ వైద్యాధికారి రామ్‌నాయక్‌ను సస్పెండ్ చేయడంపై శనివారం విచారణ చేపట్టారు. అదనపు డీఎంహెచ్‌ఓ జ్యోతి ఆధ్వర్యంలో వైద్యాధికారులు ఎస్తేర్‌రాణి, లత, శశిధర్ కుమార్ కమిటీ వైద్య సిబ్బందిని విచారించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారిని ఎందుకు సస్పెండ్ చేశారని పలువురు ప్రజాప్రతినిధులు కమిటీ సభ్యులను అడిగారు. విచారణపై నివేదికను డీఎంహెచ్‌ఓకు అందిస్తామని ఏడీఎంహెచ్‌ఓ జ్యోతి తెలిపారు.

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా : **దేవర**, రామచంద్ర: **మార్టిన్** ఉదయం, రెండోఆట, **రివైండ్** మేట్నీ, మొదటిఆట, శ్రీ సత్య: **మా నాన్న**, సత్యనారాయణ స్క్రీన్1: **విశ్వం**, స్క్రీన్2: **లవ్‌రెడ్డి**, వెంకటేశ్వర: **వీక్షణం**, పర్తిసాయి: **వేట్టయన్ ద హంటర్**, షిర్డిసాయి: **వేట్టయన్ ద హంటర్**

అచ్యుతాపురం: శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **వేట్టయన్, విశ్వం** స్క్రీన్-2: **దేవర**

అ వీ ఇ వీ

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: రేగుపాలెం, స్టేషన్‌రోడ్డు, బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు ఉపయోగపడే పుస్తకాలను వింగ్స్ ఫౌండేషన్ కార్యదర్శి జయప్రకాష్ అందజేశారు. ఎలమంచిలి, ఎస్.రాయవరం మండలాల్లో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామన్నారు. హెచ్ఎం గణేష్, ఆనంద్ పాల్గొన్నారు.

వాననీటి సంరక్షణపై అవగాహన

పాయకరావుపేట, న్యూస్‌టుడే: వాన నీటి సంరక్షణకు గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీఓ జయప్రకాష్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈవోఆర్డీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు

కోటవురట్ల: గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులపై ఈ నెల 21 నుంచి 28 వరకు సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులను పరిశీలిస్తారు.

భూ రీసర్వే సమస్యల పరిష్కారం

కోటవురట్ల, కశింకోట, నక్కపల్లి, కొత్తూరు (అనకాపల్లి): గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామని తహసీల్దార్ తిరుమలబాబు అన్నారు. పి.రామన్నపాలెంలో శనివారం గ్రామసభలో రైతుల నుంచి వచ్చిన వినతి పత్రాలను తీసుకున్నారు. న్యాయంపూడిలో ఉప తహసీల్దార్ అన్నాజీరావు హాజరైన సభలో 21 వినతులు వచ్చాయి. ఎంపీటీసీ సభ్యుడు ఆకేటి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి మండలం వేటజంగాపాలెంలో జరిగిన గ్రామసభకు ఉప తహసీల్దార్ కె. శ్రీరామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా 19 వినతులను రైతులు అందించారు. సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, ఆర్ఐ రమేష్, వీఆర్వో కృష్ణ, నాయకులు గోవింద, రాజు తదితరులు పాల్గొన్నారు. కశింకోట మండలం చింతలపాలెంలో గ్రామ సభ నిర్వహించి రైతుల సమస్యలపై చర్చించారు.

సీనియర్ న్యాయవాది డీఎస్ఎన్ రాజు మృతి



ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలికి చెందిన సీనియర్ న్యాయవాది డీఎస్ఎన్ రాజు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఎలమంచిలి నాగేంద్రకాలనీలో నివాసం ఉంటున్న రాజు ఇటీవల కామెర్ల బారిన పడి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెదగుమ్ములూరులో నిర్వహించిన అంత్యక్రియలకు న్యాయవాదులు ప్రసాద్, గోవింద్, పట్నాయక్, ఉమాశంకర్, స్థానిక నాయకులు ఆడారి శ్రీధర్, రంగా రవి హాజరయ్యారు.

అధ్యాపకుడికి పురస్కారం

ఎలమంచిలి: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేఖా రామారావుకు జమ్మూ విశ్వవిద్యాలయం సావిత్రిబాయి పులే అంతర్ రాష్ట్రీయ శిక్షక్ శిరోమణి అచీవర్స్ అవార్డు- 2024 అందించింది. 36 సంవత్సరాల పాటు కళాశాలకు అందించిన సేవలకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ సిబ్బంది శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు.



రామారావును అభినందిస్తున్న ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు

పాముకాటుతో మహిళ మృతి

మునగపాక: టి.సిరసపల్లికి బొడ్డేటి మాణిక్యం (47) పాముకాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం రాత్రి ఇంటివద్ద వంట చేస్తుండగా పాము కరవడంతో అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తరలిస్తుండగా మృతి చెందింది.

ఇండోర్ మైదానం.. ఇంకెన్నాళ్లీ జాప్యం

సాగని నిర్మాణ పనులు.. క్రీడాకారుల ఎదురు చూపులు



అనకాపల్లి ఇండోర్ మైదానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

కార్పొరేట్ సామాజిక సేవా నిధులతో చేపడుతున్న అనకాపల్లి రాజీవ్‌గాంధీ ఇండోర్‌మైదానం నిర్మాణ పనుల్లో జాప్యం క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎన్టీపీసీ అందించిన రూ. 2 కోట్లతో ఎన్నికలకు ముందు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో నిర్మించిన మైదానం రేకులు, కోర్టు మరమ్మతులకు గురవడంతో దీనికి కొత్తరూపు ఇచ్చేలా ఎన్టీపీసీ సంస్థ ముందుకు వచ్చింది. కేటాయించిన నిధులతో ఆరు నెలల క్రితం పనులు చేపట్టారు. పనులు సకాలంలో పూర్తికాక క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల మైదానంలో పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు. గత నెలలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించినా ఫలితం లేకపోయింది.



రూపుదిద్దుకుంటున్న కోర్టు

కొరవడుతున్న పర్యవేక్షణ

ఈ మైదానంలో చేపట్టిన కోర్టు పనులను ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాలి. గతంలో నిర్మించిన కోర్టు మైదానంలో పర్యవేక్షణ కొరవడడం వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ సారైనా పర్యవేక్షణ చేసి కోర్టు పనులు నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు. మైదానం పనులకు సకాలంలో నిధులు అందకపోవడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై జీవీఎంసీ ప్రాజెక్ట్స్ ఏఈ నాగేశ్వరరావును వివరణ కోరుగా వచ్చే నెలాఖరు నాటికి ఇండోర్ మైదానం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మైదానం పనులు పర్యవేక్షించి నాణ్యతతో చేపడుతున్నట్లు వివరించారు.

అంతర్జాలాన్ని సక్రమంగా వినియోగించాలి

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ



పరీక్ష రాస్తున్న విద్యార్థులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అంతర్జాల వినియోగం పెరిగిందని దీన్ని సక్రమంగా వినియోగించాలని విద్యాధరి ఆంగ్ల మాధ్యమ పాఠశాల హెచ్ఎం వై. మాలతి అన్నారు. అనకాపల్లి గవరపాలెం విద్యాధరి పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు శనివారం నిర్వహించారు. 'అంతర్జాల వినియోగం వల్ల లాభ నష్టాలు, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం' అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం వై.మాలతి మాట్లాడుతూ అంతర్జాలంతో ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. దీనివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో సక్రమంగా వినియోగించకుంటే నష్టాలు అన్నే ఉంటాయన్నారు. పిల్లలు ఇంటర్‌నెట్‌ను వాడే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోటీల్లో ప్రథమ స్థానంలో 10వ తరగతి విద్యార్థిని కె. జ్యోతిక, ద్వితీయ స్థానంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె. జోత్స్న, తృతీయ స్థానంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎం.అమృత నిలిచారు. వీరికి హెచ్ఎం, ఉపాధ్యాయులు కె.శైలజ, పి.సునీత, ఎస్.సత్యనారాయణ బహుమతులు అందజేశారు.



ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులతో హెచ్ఎం మాలతి, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

ఎలమంచిలి/ గ్రామీణం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సీనియర్ సివిల్ జడ్జి పి. విజయ కోరారు. శనివారం ఆమె క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటారు. జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి మొక్కలు ఎక్కువగా పెంచితే స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ

ఎలమంచిలి టిడ్కో గృహాల వద్ద స్వచ్ఛతే సేవ కార్యక్రమాలు చేపట్టారు. రాంనగర్‌లో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఛైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, కమిషనర్ బాకూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. బయ్యవరంలో మహిళలతో కలిసి ఎంపీడీవో కొండలరావు వీధుల్లో శుభ్రం చేశారు. ఈవోపీఆర్డీ ప్రసాద్ పాల్గొన్నారు.

కశింకోట, ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: కశింకోటలో గ్రీన్ ట్రీస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. విజేతలకు భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు బహుమతులు అందజేశారు. హెచ్ఎం ఎన్.వి.జె.ప్రసాద్, ట్రస్ట్ ఛైర్మన్ డి. సన్నిబాబు పాల్గొన్నారు. కశింకోటలో రహదారులను శుభ్రం చేసి, చెత్తాచెదారం తొలగించారు. ధర్మవరం-అగ్రహారంలో మండల ప్రత్యేకాధికారిణి సుబ్బలక్ష్మి, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ సత్యనారాయణ రోడ్లపై పిచ్చి మొక్కలు తొలగించారు.



కశింకోటలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న పరమేశ్వరరావు

పొగాకు ఉత్పత్తులు వాడొద్దు



అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: పొగాకు ఉత్పత్తుల వాడకానికి దూరంగా ఉంటే క్యాన్సర్ తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లేనని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు వైద్యులు నమిత, శైలజ సూచించారు. వేమగిరిలో శనివారం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి శక్తిప్రియతో కలిసి క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించారు. 48 మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది క్లస్టర్ పర్యవేక్షకులు ప్రసాద్, వీణా వాహిని, విజయ, ఆదర్శ్, సంజీబ్, కృష్ణంరాజు, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



పాలక్యాన్లతో రైతుల నిరసన

పాలధర పెంచాలని రైతుల నిరసన

మునగపాక, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: పాలధర పెంచాలని విశాఖ డెయిరీ పాడి రైతులు చూచుకొండ, మంగళవరపుపేట గ్రామాల్లో శనివారం నిరసన వ్యక్తం చేశారు. పశువుల దాణా, పశుగ్రాసం ధరలు పెరుగుతున్నా పాలధర పెంచలేదన్నారు. రాపేటి రామకృష్ణ, యల్లపు పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు. విశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తున్న పాల ధరలను తగ్గించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పాడి రైతులతో చర్చించకుండా ఏకపక్షంగా యాజమాన్యం ధరల తగ్గింపు చర్యలు చేపట్టడం సరికాదన్నారు.

23 నుంచి పర్తియాత్ర

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు భగవాన్ శ్రీసత్యసాయి బాబా పర్తియాత్ర నిర్వహిస్తున్నామని సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, అన్నం రాజశేఖర్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావుతో కలిసి సత్యసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌ను పుట్టపర్తిలో కలిసి ఆహ్వానించామని చెప్పారు.



మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌తో జిల్లా ప్రతినిధులు



మార్టూరులో స్థానికులతో మాట్లాడుతున్న వెంకటకుమార్

గొలుసు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు

అచ్యుతాపురం: గొలుసు దుకాణాలు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని అబ్కారీశాఖ సీఐ తేజో వెంకటకుమార్ హెచ్చరించారు. మార్టూరులో గొలుసు దుకాణం వేలం పాటపై శనివారం సిబ్బందితో విచారణ చేశారు. గ్రామానికి చెందిన గుర్రం రాజు వద్ద 7 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, తాగినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సైలు సోమయ్య, శ్రావణి, హెచ్‌సీ. రాంబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన

కొత్తూరు (అనకాపల్లి), కశింకోట, న్యూస్‌టుడే: పల్లెల్లో సమస్యలు పరిష్కరించి, ప్రాధాన్యతా క్రమంలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. అనకాపల్లి మండలం జగన్నాథపురం, వెంకుపాలెం, కూండ్రం, సుందరయ్యపేట, రొంగనివానిపాలెం, కశింకోట మండలం ఎల్. సింగవరం, మోసయ్యపేట, అచ్చెర్ల గ్రామాల్లో శనివారం పల్లె పండగ కార్యక్రమాల్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ప్రగతి లోపించిందన్నారు. గ్రామ పంచాయతీల నిధులు కూడా పక్కదారి పట్టించడంతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. నాయకులు నందారపు సూరిబాబు, చదరం నాగేశ్వరరావు, నడింపల్లి కాశిబాబు, సర్పంచులు ముప్వల రాము, నందారపు లక్ష్మి పాల్గొన్నారు. కశింకోటలో తహసీల్దార్ తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో వీవీ. రవికుమార్, ఎంఈవో కె.ఎస్.ఎన్. మూర్తి, నాయకులు కర్రి వెంకట సత్యనారాయణ, కాయల మురళీధర్ పాల్గొన్నారు.

రాంబిల్లి, అచ్యుతాపురం, కోటవురట్ల, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లె పండగ లక్ష్యంగా గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్పారు. వెల్చూరు, రాజకోడూరు గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. నాయకులు దూళి రంగ నాయకులు, వి. దిన్నుబాబు, పప్పల నూకన్నదొర, సర్పంచి ముత్తా శంకరరావు, పారిపల్లి వెంకటరావు, గ్రామస్థులు పాల్గొన్నారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఏపీఐఐసీ వన్‌స్టాప్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్‌బీ, విద్యుత్తు, పంచాయతీరాజ్, ఏపీఐఐసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అచ్యుతాపురం అభివృద్ధిపై వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో కలిసి అచ్యుతాపురం కూడలి విస్తరణ పనులను పరిశీలించారు. ఏపీఐఐసీ జెడ్ఎం హరిప్రసాదరావు, ఆర్డీఓ షేక్ ఆయిషా, డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ ప్రభాకరరావు, సీఐ నమ్మి గణేష్ పాల్గొన్నారు. కోటవురట్ల మండలం ఆక్సాహబ్‌పేట, చిన్నబొడ్డేపల్లి, కొడవటిపూడిలో తెదేపా మండల కమిటీ అధ్యక్షులు జానకీ శ్రీను ఎంపీడీఓ కాశీ విశ్వనాథరావు ఆధ్వర్యంలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచి అప్పారావు, ఎంపీటీసీ సభ్యుడు ప్రకాశ్ పాల్గొన్నారు. మాసాహెబ్‌పేట, సత్యవరం, గోపాలపట్నం గ్రామాల్లో రహదారులు, కాలువల పనులకు కూటమి నాయకులు, ఎంపీడీవో జయప్రకాశరావు, ఏఈ కచేరీ శంకుస్థాపన చేశారు. మండల తెదేపా అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, నేతలు కంకిపాటి వెంకటేశ్వరరావు, కీర్తి సీతారాం, వెలుగుల అప్పారావు పాల్గొన్నారు.



జగన్నాథపురంలో ఎమ్మెల్యే కొణతాల తదితరులు



రాజకోడూరులో రహదారి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్

అభిజీత్ తెరిపించడానికి ప్రభుత్వం చొరవ చూపాలి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అభిజీత్ ఫెర్రో కంపెనీని తిరిగి తెరిపించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము డిమాండ్ చేశారు. కంపెనీ ముందు శనివారం వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా కంపెనీని మూసివేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. 3వేలమందిని రోడ్డు మీదకు లాగిన లేఆఫ్‌ను వెంటనే ఎత్తివేయించడానికి చొరవ చూపాలన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. నాయకులు సోమునాయుడు, రాజాన నాయుడుబాబు, అనుమరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




వంటా వార్పుతో కార్మికుల నిరసన

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

ఎలమంచిలి: ఏఎస్ఆర్ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాకుమారి ప్రారంభించారు. అవసరం ఉన్న చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. జనసేన నాయకులు బొద్దపు శ్రీను, ఏఈ సీహెచ్ కనకరాజు పాల్గొన్నారు.

గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ

ఎలమంచిలి, కోటవురట్ల, న్యూస్‌టుడే: కొత్తపాలెంలో శనివారం గౌరపరమేశ్వరులు కొలువు తీరారు. పౌర్ణమి రోజు గ్రామస్థులు ఊరేగింపుగా వెళ్లి దుబ్బులను తీసుకువచ్చి గౌరీ పరమేశ్వరుల విగ్రహాలను నిలపడం ఆనవాయితీ. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా పిండి వంటలు చేసి గౌరీ పరమేశ్వరులకు సమర్పించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ ఆడారి భాస్కర్, గ్రామ పెద్దలు దాడి కృష్ణ, ఏవీ. రెడ్డినాయుడు, ఆడారి అప్పారావు, మణి తదితరులు పాల్గొన్నారు.



విద్యుత్తు ఛార్జీలు పెంచొద్దు

రాంబిల్లి: సర్దుబాటు పేరుతో విద్యుత్తు ఛార్జీలు పెంచొద్దని సీపీఎం మండల కన్వీనరు జి. దేముడునాయుడు డిమాండు చేశారు. స్థానిక ప్రధాన కూడలిలో శనివారం ఆందోళన చేపట్టారు. నాయకులు సీహెచ్. రామకృష్ణ, డి. కాశియ్య, వై. రాము, బి. శ్రీనివాస్, చోడిపల్లి గంగరాజు, నూకరాజు పాల్గొన్నారు.

నక్కపల్లిలో భారీ వర్షం

నక్కపల్లి, ఎస్.రాయవరం: నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. చినదొడ్డిగల్లు ప్రధాన మార్గంపై చేరిన నీరు చెరువుని తలపించింది. అడ్డురోడ్డు, కొరుప్రోలు, కోనవానిపాలెం రోడ్లపై నీరు చేరింది.

నర్సీపట్నం సీఐగా గోవిందరావు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నర్సీపట్నం టౌన్ సీఐగా గొల్లంగి గోవిందరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీఐజీ గోపీనాథ్ జట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గోవిందరావు విశాఖపట్నం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. గతంలో నర్సీపట్నం, కోటవురట్ల, రోలుగుంట, పరవాడ స్టేషన్లలో ఎస్సైగా, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఇంటిలిజెన్స్ ఎస్సైగా పనిచేశారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరనున్నారు.

భారీ వాహనాలతో రహదారులు ధ్వంసం



అచ్యుతాపురం-మార్టూరు రోడ్డు దుస్థితి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం సెజ్‌లో భారీ వాహనాలతో రహదారులు దెబ్బతింటున్నాయి. అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయం నుంచి సెజ్‌కి ప్రవేశించాల్సిన వాహనాలు అచ్యుతాపురం నుంచి మార్టూరు మీదుగా సెజ్‌కి వస్తున్నాయి. భారీ లారీలు, ట్రాలర్లు, కంటైనర్లు మార్టూరు రోడ్డు మీదుగా అధిక బరువుతో పగలూ రాత్రి తేడాలేకుండా రాకపోకలు సాగించడంతో ఈ రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది. ఈ రోడ్డు కేవలం 12 అడుగుల వెడల్పే ఉండడం, రోడ్డుకు రెండువైపులా తుప్పలు పెరిగిపోవడంతో ఎదురుగా భారీ వాహనం వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అచ్యుతాపురం-ఎలమంచిలి రోడ్డులో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ రోడ్డును రెండు వరుసలుగా విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.

దెబ్బతిన్న పైపులైన్.. నిలిచిన నీటి సరఫరా



పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టే ప్రదేశం ఇదే..

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలికి చెందిన ప్రధాన తాగునీటి వనరు ఎర్రవరం సంపు పైపులైన్ దెబ్బతింది. ఈ కారణంగా శనివారం ధర్మవరం, క్లబ్‌రోడ్డు, ఓరుగంటివారి వీధి, తులసీనగర్, జలాల వీధి, ఎస్సీ కాలనీ, కాకివాని వీధి, ఎన్టీఆర్ కాలనీ కోర్టు ఏరియా ప్రాంతాల్లో ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన పైపులైన్‌కి తరచూ రంధ్రాలు పడి దెబ్బతినడం వల్ల వారంలో రెండు, మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ మరమ్మతులకు గురవుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెపుతున్నా కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతోందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి - 80085 74722
ఎలమంచిలి - 80085 74726
పాయకరావుపేట - 80085 74749

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

?: అనకాపల్లిలో రావుగోపాలరావు కళాక్షేత్రం నుంచి ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. ఇవి వాహనదారుల వెంట పడుతున్నాయి.
– ప్రతాప్‌కుమార్, అనకాపల్లి

✓: కుక్కల సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, జీవీఎంసీ శానిటరీ సూపర్‌వైజర్

AUTO

VEHICLES FOR SALE

2018 Model Honda City 1.5 VX Petrol Dr. Driven Good Condition Car for sale. Contact No: 9491802728, 9912284850.

Suzuki Dezire 2016. White Colour, Doctor owner Car for Sale. Contact: 9603090246.

Maruti SCross Diesel high-end model 2016, 80000 km Single owner for Sale. New Tyres, Battery. Contact: 8328174653.

Swift Hatchback Diesel Car 2010 Model. Price 3Lakhs. Contact: 8074468251/ 7670902815. No Agents.

DRIVING SCHOOLS

Leo Lady Driving School. How to Learn 2 & 4 Wheelers in easy tips. Professional Lady Instructor at ur Convenience time & Place (Pickup & Drop). ✆ 9866372668.

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్ / ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులో తనఖా ఉన్న మీ బంగారం మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును మిగిలిన డబ్బు తక్షణమే ఇవ్వబడును. స్పాట్ క్యాష్ EV. Golds 7075086333.

WANTED DEALERS/AGENTS

AP ప్రభుత్వంచే ఆమోదం పొందిన ఇసుక లారీ / ట్రాక్టర్‌లకు GPS అమ్మేందుకు డీలర్లు కావలెను.
కంపెనీ వారి సంప్రదింపు నంబర్లు:
Volty IoT Solutions
8367307070
9666841234

BUSINESS OFFER

Wanted Business Partners, Commission based Business, No Loss, You can supply directly. Cond. apply. Contact only on Whatsapp 9173425677.

WANTED JUNIOR COLLEGE PARTNERSHIP (OWNER/OPERATOR)
Proposals for College Management and Operations are welcome.
No.1 Educational Institutions at located VISHAKHAPATNAM
Seeking an ethical partner for college ownership and management.
Office Address: opp: Pollock School , Beside JK Tyres , Shanakaramatam Road, VSP.
✆ 6305050988 / 9666522377

వైజాగ్ కూర్మన్నపాలెంలో మంచి రన్నింగ్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ తక్కువ రేటుకే అమ్మబడును. సంప్ర: 81797 25159, 99940 10361.

Options & Futures ట్రేడింగ్ నేర్చుకొని మీ ఇంటి నుంచే బిజినెస్ చేసే అవకాశం. క్లాసెస్ న్యూ బ్యాచ్ ప్రారంభం @ 23rd అక్టోబర్. వివరాలకు. 8885683745.

తగరపువలసకి 3.5 కి.మీ॥ దూరంలో తారురోడ్డు ఫేసింగ్ 25 సెంట్లు స్థలంలో రైసు మిల్లు నెలకు లక్ష రూపాయలు రాబడితో రన్నింగ్‌లో అమ్మబడును. పసుమర్తి వెంకటరాజు. 9949319282.

స్టాక్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించేవారు బేసిక్స్ నుండి ఫండమెంటల్ మరియు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకొని డైలీ, మంత్లీ, దీర్ఘకాలిక లాభాలను పొందుటకు సంప్ర: 7780673021.

FOR SALE

Good Running spacious Super Market in Commercial & Residential locality at Sujathanagar 80 Ft. Rd., Vizag for Sale. Genuine Parties Contact: 8106625478.

CONSULTANCY SERVICES

Learn Making-Free Hand, Sketches to Interiors of Apartment Flats, Hotel Interiors, Malls, Where a Sketch can Convert to ✆ 9177755268.

BUILDING CONSTRUCTION

For Construction of Foundations & Compound walls for your open plots in & Around, Vizag. Contact: 9666967549.

uPVC
Windows & Doors
SERVICE
Contact:
7901234345

మీకున్న స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వబడును. నీళ్ల బోర్ నుండి గృహప్రవేశం వరకు సీలింగ్, పుట్టి చ॥అ॥ 1850/- లే అవుట్స్ & అపార్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ కొరకు సైట్స్ కావలెను. ✆ 97055 85003.

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

27 సం॥ Exp. తో బాత్‌రూమ్ టైల్స్ తీయకుండా, లీక్, శ్లాబ్‌లీకేజ్, వాల్‌క్రాక్స్, ప్రెజర్ గ్రౌంటింగ్ అన్ని లీకేజీలు, చెదలు, బొద్దింకలు పెస్ట్‌కంట్రోల్ గ్యారంటీతో. ✆ 9676276693.

లైవ్ టైమ్/ లాంగ్ టైమ్. అన్నిరకాల స్లాబులకు హీట్ ప్రూఫ్ & లీక్ ప్రూఫ్ ట్రీట్‌మెంట్ కలదు. స్లాబ్ జాయింట్స్ & క్రాక్స్, బాత్‌రూమ్, సీపేజ్ లీక్స్, వాటర్ ట్యాంక్స్, రెయిన్ వాటర్ లీక్స్ మొ॥ వాటికి ISO సర్టిఫైడ్ & 33 సం॥ అనుభవం ఉన్న సంఘమిత్ర బిల్డింగ్ డాక్టర్‌తో రూట్ ట్రీట్‌మెంట్ చేయించుకోండి. ఫోన్: 0891-2767676, 9393900900

EDUCATION

Online Computer Classes C, C++, DS, Java, PYTHON, MYSQL, ORACLE, PHP, HTML, CSS, Auto- Cad, MS-Office. Contact: 9494189706.

Wanted to get Authorised Training Centre of JNNYCCET for Fire Safety. Hotel Management, Computer & Beautician Courses? Contact: Prasad 8919058186. www.jnnyc-cet.org

TUITIONS

SDA: Tuitions: Inter & CBSE 11/12 MPC./BiPC & EAPCET/ Engineering & Polytechnic all Branches PM Palem. Ph: 8309911733

Engineering Tuitions: BE, B.Tech, Polytechnic, B.Sc. B.Com, Inter, CBSE, ICSE (6-10th) Spoken English/ Hindi, C, C++, Java, Python. Ph: 9347046459.

GVL Classes : Maths, Physcis, Chemistry Courses Offered - IIT-JEE Mains, NEET EAMCET & Inter IPE , Akkayyapalem, Highway Saibaba Temple. ✆ 8328615324.

COACHING CENTRES

Learn German Language Online/ Offline for Students & Working Professionals with Free Career Guidance. Ph.: 7995881671.

SPOKEN HINDI

Learn Online / Offline Spoken Hindi / English & French within 30 Days. 100% Guarantee for all Ages. Free Demo. ✆ 98495 42456.

HOME TUITIONS

IIT-JEE Maths Home Tui/ Tui (Exp. 15 Yrs.) 6th to 10th, +1, +2, Inter, Engg Maths (2003-2024) P.Y.Q. (IIT) Material Soln., available. Ct.: 7989090341.

ELITE Home Tutions: CBSE / ICSE/ STATE 1-10 th & Intermediate +1, +2 All subjects and Best faculty is Provided Call ✆ 9490769067, 9398449274.

FINANCIAL SERVICES

G/P Bank's Loans ఇంటి కొనుగోలు & నిర్మాణంపై Home Loan's ROI 9%, ఫంక్షన్ హాల్ & గొడౌన్స్ పే BIG LAP ROI 11%, అగ్రికల్చర్ ల్యాండ్, రేకుల షెడ్లు, ఖాళీ స్థలం, బిల్డింగ్‌పై Mortgage లోన్స్ ROI 10.5, ఆర్బిడ్ & Govt. & Pvt ఎంప్లాయిస్‌కు Personal Loan ROI 10%, చిన్న పెద్ద వ్యాపారులకు Unsecured Business Loan's. T&C అప్లై. Call me ✆ 85005 58766.

FOOD

CATERING SERVICES

కనకమహాలక్ష్మి కేటరింగ్ (వైజాగ్) వివాహాది శుభకార్యములకు, ఇతర ఫంక్షన్లకు క్వాలిటీ ఫుడ్ క్యాటరింగ్ కొరకు సంప్రదించండి. K.S.ప్రసాద్, మద్దిలపాలెం. ✆ 9346304680, 9247129764.

HOME NEEDS

మీ ఇంటికి/ ప్లాట్‌కు సివిల్ వర్కు, ఇంటీరియర్ వర్కు, వుడెన్ కబోర్డ్స్, సీలింగ్, పుట్టి, పెయింటింగ్ వర్క్స్ తక్కువ ధరలలో అత్యంత నాణ్యముగా చేయుదుము. సంప్ర॥ ✆ 9346481907.

INTERIOR DECORATORS

ప్లేవుడ్+ డకాలమ్‌తో మాడ్యులర్ కిచెన్, బెడ్ రూమ్ కబోర్డ్స్, టీవీ యూనిట్, ఆఫీసు, బ్యాంకులకు, స్కూల్స్ కాలేజీలకు నాణ్యంగా ఇంటీరియర్స్ చేయబడును. ✆ 8500717108.

MARRIAGE SERVICES

FUNCTION HALLS

For All Functions & AC Rooms very good Ambience & Less Price at Dorathota, Siva Rama Gardens, Vizag. 7995881655.

PERSONAL INTEREST COURSES

Mohan's Reading Room AC & non AC/ spoken English/ 3rd Bus stop PM palem, Madhurawada. Ph: 8309911733

PEOPLE CARE

OLD AGE HOME

Vizag Oldage Home: Nutritions Food, 24 Hrs. Medical Care, Homely Atmosphere. Cont: 9866134357, 9666347885.

అద్వితీయ ఓల్డేజ్ హోమ్, మధురవాడలోని SFC సమీపంలో A.C. గదులు, అటాచ్డ్ బాత్‌రూమ్, T.V., హీట్ వాటర్, లిఫ్ట్ & జనరేటర్‌తో 12-10-2024న ప్రారంభించబడింది. అడ్మిషన్లు జరుగుచున్నవి, సంప్రదించండి: 9110384297, 8919372192.

మదర్ & ఫాదర్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్. గురుద్వారా! వృద్ధులకు, బెడ్ పేషెంట్లకు సర్వీసు చేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు, నర్సులను మీ ఇంటి వద్దకే పంపించబడును. ✆ 7794948777.

K.R.R. Oldage Homes మంచాన ఉన్న వృద్ధులకై ప్రత్యేక శ్రద్ధ, వైద్యసదుపాయం కూడా కల్పించబడును. # సాగర్‌నగర్, MVP కాలనీ ✆ 9000100003, 7416100003.

REAL ESTATE

GENERAL

Wanted Immediately Commercial Sites outrate if development We give Owner Share SFt: 70% only. Posh Area. Ph: 9395111133.

Buy & Sell of Plots/ 2BHK Flats at Anandapuram, Tagarapuvalasa Highway/ Individual Houses & House Sites in & Around Viziag & Vizianagaram. Cont: 7569397533/ 7842473219.

Madhurawada Near IT SEZ 100 feet Road 267 W/F, 289 S/F, Kommadi - 311 E/F, 311 W/F P.M. Palem MVV City 1500 Sft Available ✆ 9398844051.

We deal in Buy / Sell of Plots / Flats / Houses & Venture Plots in Vizag. On Commision basis. Contact: 9346388726.

అపార్ట్‌మెంట్‌లో పాత ఫ్లాట్స్ కొనడానికి/ అమ్మడానికి గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ పరిధిలో సంప్ర॥ Shine Consultant. ✆ 7382140023/ 9866191529.

మీరు సంపాదించుకోవాలనుకుంటున్నారా! మీడియేటర్లకి/ మంచి పరిచయాలు కలిగినవారికి మంచి అవకాశం. 33 సం. అపార అనుభవం ఉన్న సంఘమిత్ర గ్రూప్ వారికి 18 రకాలకి పైగా సర్వీసులు ఉన్నవి అందులో సైట్ డెవలప్‌మెంట్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ఇంటీరియర్, వాటర్ ప్రూఫింగ్, సైట్స్, ఫ్లాట్స్ కొనడం/ అమ్మడం, లోన్స్ మొదలగున్నవి మీకు తెలిసిన వారికి కావాలంటే వారి వివరాలు మాకు చెప్పండి డబ్బు పొందండి. ఫోన్: 9392900900

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్ ఇన్నర్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజ, మంగళగిరి, తాడికొండ, రాజధానిలోని, ప్లాట్లు అమ్మదలచినవారు సంప్రదించండి. ✆ 93999 55545.

జనచైతన్య లే అవుట్‌లో పెదగాడి, రాంపురం, పినగాడి ఇల్లు, ఇళ్ల స్థలాలు అమ్మబడును, కొనబడును. ✆ 6304405253, 7675988238, 7794988238.

FLAT FOR SALE

ANANDAPURAM

Ready to Occupy 3BHK - 1350 Sft. East, 2/4 Floor, 2BHK - 1025 Sft, West, 5th Flr. Beside Highway. Ph: 9966671599, 9059148254.

Under construction Luxury Flats for Sale. 2BHK at Anandapuram 1100 Sft. North & South Facing. ✆ 9848798168, 7036775891.

AKKAYYAPALEM

Narasimhanagar 2200 Sft, 3 BHK East Facing, Lift, Car Parking Prime Location Brand New Flat Per Sft 8000/-. Cont: 9553311004.

Akkayyapalem 2BHK, 1000 Sft, Seethammadhara 3BHK, E/F 1600 Sft, Narasimhanagar 3BHK, E/F, MVP 3BHK, E/F, Yendada, 2B/R @ 30 L. ✆ 9618418049/ 8885506899.

New 3BHK 1600 Sft N/E Face, Each Floor 1 Flat. Ready to Occupy, Akkayyapalem, Opp. Port Stadium, VSP. Ph: 8332825878, 9989024538.

Flat for Sale 2 BHK, 1050 Sft, Car Parking, Lift. Nr. Raitu Bazar, Narasimhanagar, No Brokers Please. ✆ 9032686112.

2BHK 1000 Sft Flat 3rd Flr, S/F, Lift, Car Parking, 24Hrs Water & Generator @ 80Ft Road, Akkayyapalem. Ph: 9106573411

1380 Sft, 3 B/R East Facing, Road Facing Flat in 4th Floor for Sale in Akkayyapalem. Ct: 8300166600.

EENADU Classifieds

Under Construction Flat for sale at Akkayyapalem 1600 Sft and 1200 Sft North and South Facing. Contact ✆ 8367413839.

ANAKAPALLI

3 BHK Deluxe Road Facing Flat with Carparking, Lift, Generator @ Ring Road Near Railway Station, Anakapalle. ✆ 9885657999

ATCHYUTAPURAM

248.88 Sq.Yards Plot and 1400 Sq.Ft. 3BHK Flat for Sale in Sripuram Gardens Atchuthapuram. Contact Number: 6281159714, 8985507567.

Atchutapuram Gated Community Apartments ready to occupy SBI Bank Back side 2 BHK Flats 100% Bank loan, No GST. Cont: 8712354999.

BEACH ROAD

2BHK 1040 Sft. South Facing 4th Floor. Fully Furniture, Pedawaltair 100 Feet Road, Main Junction, Vizag. ✆ 8555856769.

2560 Sft Ready to Occupy, Each 5 Floors North face, 80 Sqyds UDS, 2 Car parkings, Prime area, RK Beach Road, Pandu Ranga puram. Contact: 8978763496.

FLATS FOR SALE
ULTRA LUXURY 3 BHK
Ready to occupy
Flats Available for
Resale On BEACH ROAD
Beside NOVOTEL HOTEL.
P.N. Reddy
Real Estate Consultant
✆ 9490897873

FLAT FOR SALE
Pandurangapuram
2 Bed Room
1150 sft, 2nd Floor,
East Facing,
UDS 63.148 sq yds
car Parking.
9394072199

2000 Sft. Ready to Occupy New 3BHK Flat for Sale at Beach Road, Near VUDA Park, Visakhapatnam. Ph.: 8008153335.

2BHK, 1000 Sft, E/F, Ground Floor Opp. Gokul Park, Beach Road, Vizag. Ph: 8978694986, 9848194986

3BHK Flat Sale 1500 Sft + 100 Sft Car Parking, UDS: 45 1st Flr, N/F 1.15cr. & 3 BHK 1275 Sft, 1st Flr, -76 Lac, Near Collector Office Down, Beach Road. ✆ 9032216543.

Sea View 2100 Sft, Remodelled Spacious Old 3BHK N/F, Dasapalla Hills, 82 UDS, C/P Best Investment. ✆ Dr. DSR: 8247255146 / 9492237012.

2200 Sft 3 BHK Deluxe Pent House for sale Wood Work, Marble, Ceiling, Car Park, Seaview, L.B. Colony, Visakhapatnam. ✆ 9642771999, 9348512344.

Vizag, Beach Front: Ultra Luxurious 3 BHK Ready to Occupy Flats for Sale on Beach Front. ✆ 90524 10253/ 96668 89093.

Lawsonsbay Colony, Excellent Location, Beach Road, Opp. Petrol Bunk, MVV Garden, 2 BHK, N/F, 1175 Sft, 3rd flr. 20 Yrs. Old, 90 L Nego. Cont. 8309246935, 9494183160.

Lawsansbay Colony, Navya Gadiraju, 3 BHK, 3B, E/F, 1 Floor, 1560 Sft., 2 Yrs. Old @ Madhurawada, Midhilapuri Vuda Plot for sale 167 Sq. Yds. ✆ 9542162799.

BHEEMILI

36 Lakhs for Premium 2 BHK Gated Community Ready 2 move Behind Bheemili Stadium, 8000 Sft. Club House. ✆ 89787 39305/ 89788 73030.

CHODAVARAM

చోడవరం మెయిన్‌రోడ్‌లో Govt. పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ICICI బ్యాంక్‌పైన 3rd ఫ్లోర్‌లో 3 ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపేత్ కలవు. Cont: 8019512349.

DWARAKANAGAR

FLAT FOR SALE
3 BHK 1260 Sft
E/W Seethampeta Main Road, Beside Central Bank
3 BHK 1450 Sft
N/S Dwarakanagar
Near Boy London Showroom
Commercial & Residential
* UNDER CONSTRUCTION *
98494 27319

GAJUWAKA

2 BHK 1040 SFt. North Facing Flat, Sowmya Residency, Ground Floor, Near Saibaba Temple, Samata Nagar, Gajuwaka. 9000256796.

1230 Sft. S/F, 2BHK Fully Furnished Flat Sale. Car Park, A.C, Sofa, Interiors & Dining, Bed at Panthulugarimeda, GWK. ✆ 9900247399.

BUY 3 BHK, GET 200 yd Plot Free
New 3 BHK FLATS
1380 Sft, Rs.65 Lakhs
250 Mtrs from R.K. Hospital GAJUWAKA, Vsp
✆ 8977999861

JAGADAMBA

870 Sft 2BHK East Facing 35L Negotiable Car Parking & Lift, CCTV Facility Krupa Market. Ph: 9505109948

2Bed Room Flat in 3rd Floor with Lift at Hemalatha Towers Opposite Judge Court for Sale. Cont: 9866192031

3 BHK 1545 sft on 1st Floor in Maharanipeta, Near Kanakadurga Hosp, 2Car Parks, Marble Flooring, East Facing, Metal Grill Door. Ph: 9246637556, 8688960074

New Flat 950 Sft (North Facing) with Car Parking @ 55 Lakhs at Sai Baba Street, Dabagardens. Contact: 8897537304.

4BHK- 2030 Sft, W/F 3rd Floor, Fully Furnished Flat for Sale at Lalitha Colony, Dabagardens, Vizag. Contact: 9618452999.

KOMMADI

1050 Sft., S/F, 3rd Lfr, @ 32 L Fix & N/F, 4th Flr, 31 L Fix, 9 yrs 2) 1000 Sft., S/F, 2nd Flr, 8 yrs @ 28L Fix @ Kommadi 3) 820 Sft., S/F, 1st Flr, 9 yrs @ 29.50 L Fix, PM Palem. ✆ 9246665299.

Madhurawada 2 BHK 925, 1050, 1100 Sft. North Entrance only. Few flats available Kommadi, Near Highway, Low Price ✆ 9848149887.

KURMANNAPALEM

2BHK E/F @ 1050 Sft. (41 Lakhs inclusive all amenities) 3BHK W/F @ 1300 Sft. (51 Lakhs inclusive all amenities) K.Palem, Matru Sri Nagar. ✆ 9951576851/ 9848421992.

READY TO OCCUPY
3BHK, 1300 & 1356 Sft
Flats for Sale
Only 2Flats Available
@ KURMANNAPALEM
99599 88825
95811 24093

2&3 BHK 2000 Sft., 1410 Sft., 1125 Sft. East & West Facings Ready to occupy Annapurna Theater Back, Kurmannapalem. ✆ 9247571094.

New 3BHK (1380 Sft + Car Parking) E/F Cupboard work & False Ceiling @60 Ft Road, Aganampudi. Ready to Move. ✆ 9849935867 / 7093780472.

2BHK 1150 Sft N/F 3 BHK 1450 Sft S/F (Road Side) Flats for sale at Aganampudi, Ready to Occupy within 3 Months ✆ 9346387044, 9912999937.

3BHK 1660 Sft West Facing 5th Floor in 14Y Old in prime location Kurmannapalem. Ph: 7382295790

2BHK 3rd Floor Car Parking Ocean Heights Flat No: 404, Near Glory School, Kurmannapalem. ✆ 7989844022, 8978365303.

3BHK Flat, 1700 Sft, Phase-6, Kurmannapalem Ready to Occupy, per sq.ft. Price 4199. Contact: 7288864399.

MADHURAWADA

2BHK 1080Sft East and 3 BHK 1440 West Facing Flats with Super Delux Specifications for Sale at P.M. Palem last bus stop. ✆ 8886247888.

1050Sft, 2BHK E/W Facing at Kommadhi, Madhurawada. VZM Teachers Layout, Ready to Occupy in 1 Month. Cont: 9849634330

2&3BHK Flat for Sale. Gated Community at affordable Prices Madhurawada & Tagarapuvalasa. Contact: 9652916699/ 9573518899.

Dlx 3 BHK 1700 Sft. @ P.M.Palem Car Shed Jn., East Facing, 5 Floors, Each Floor One Flat Few Flats available. Ph: 8297143787.

Ready to Occupy Dlx Flats 3BHK 1500 Sft. N/F Each Flr. 1Flats 2Rds. Corner 60 & 30Ft. Road, No GST, Maxmart Shopping Mall Backside, Madhurawada. ✆ 8886822226.

P.M.Palem Stadium Opp. & Marikivalasa 840 Sft. Group House 10 Yrs. 1 Car Park @ 38 Lakhs & 2189 Sft. S/F @ 89 Lakhs. ✆ 9505054890.

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY,
OPP. ROAD TO ICICI BANK,
MADHURAWADA.
2 BHK & 3 BHK
NORTH, EAST &
SOUTH FACING
PROJECT IN COMPLETION STAGE
✆ 8822882828
6302648069

N/F Deluxe Flat 1673 Sq.ft. 3BHK Each Floor One Flat only, Sound & Sound Layout, P. M Palem, Madhurwada. Ph: 9848536092, 9550511155

1) 3BHK, 1800 Sft, W/F, Maddilapalem 2) 3BHK, New, 1875 Sft, W/F & E/F Flat @ Ujwal Hospital 3) 3BHK, 1640 Sft, W/F @ Yendada ✆ 8125469243/ 9392817889.

1390 Sft., 2BHK-2 Flats, 4th & 5th F, North East Facing, Garden View (Not Furnished) with Lift & Gen. in Haritha Apts. @ 53L. (Each) ✆ 9052447400.

3BHK New Flat 1600 Sft. East Facing at Madhurawada near Living Space Tarakaramanagar for Sale. ✆ 9949616886.

Spacious 1040 Sft. 2B/R Deluxe Flat 1st Floor at Reasonable Price in Bakkannapalem, Near P.M.Palem Last Bus Stop. 9885040536, 9985492894.

3 BHK 1220 Sft. North Facing 5th Floor old Flat 43 Lakhs Beside NH-5, Kommadi Jn., Dont Call Agents. ✆ 9966045522.

1300 Sft 3BHK 3rd Floor My Home Apartment 100 Ft Road Kommadi Lift, Car Parking, Generator. ✆ 9652072205, 8978080582.

2 BHK 900 Sft. South Facing furnished 2nd Floor Lift, Car Parking, 6 years old, PM Palem, 2nd Bus Stop, 35 Laks. Ph: 8328305699.

945 Sft. 2BHK East Facing, 1st Floor with Car Parking & Lift in Anandh Arcade behind D-Mart Madhurawada. UDS 42 Sqyds. ✆ 8008521988, 9440120484.

Flat in Group House for urgent Sale 850 Sft., 12 Years Old, in Madhurawada Loan/ Cash Parties Contact: 9492533509.

P.M.Palem Ready to Occupy, E/N/S/ Facing. 2BHK & 3BHK 1050 Sft. @45L & 1800 Sft. @79L. Nr. Vijetha Super Market, Sai Priya Layout. Cell: 9849606617.

1500 Sq.ft, 3 BHK, E/F, MVV City, PM Palem, Madhurwada. Ph: 8106299995

2BHK Flat 900 Sft. East & West Facing Sanvika Residency at: Saipriya Old Layout, Madhurawada. Cont: 9948049689.

3BHK 1600 Sft., 5th Floor with Wood Work Ready to Occupy Flat for Sale at 2nd Right to Madhurawada Police Station. ✆ 9246770977.

1050 Sft. New Flat 3 Years old. North Facing, Fully Cupboard work. RTC Colony, Midhilapoor Colony, 45 Lakhs. Ph: 9059837191, 8919586108.

FLATS FOR SALE
2 BHK, 1050 Sft.
40 LAKHS
3 BHK, 1610 Sft.
60 LAKHS
Few Flats available NO GST
DVR CLASSIC
Madhurwada, Near Ayodhya Nagar
✆ 9989066678

2 BHK 1050 Sft. Flat 2nd Floor 10 Yrs. Old, @ 38 L, Car parking, No Lift, Opp. Road of Stadium Nr. Narayana School, Car shedd, Madhurawada, VSKP ✆ 9004135096.


మధురవాడ: 3BHK 1340 Sft ఈస్ట్ ఫేసింగ్ & 1300 SF నార్త్ ఫేసింగ్ రెడీటు ఆక్యూపై ఫ్లాట్స్ కలవు. నేషనల్ హైవేకు 250 మీ॥ దూరంలో కారు పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ సదుపాయంతో కలదు. మధురవాడ నందు 600 చ॥గ॥ స్థలం LP. No: 06/2024 అప్రూవల్‌కు కన్‌స్ట్రక్షన్. డైరెక్ట్ పార్టీస్. ✆ 9849482739, 7702633826.

3 BHK, N/E Corner, 1800 Sft. 50 S.Yds. UDS, False ceiling, Interiors at Madhurawada, Highway Facing, Opp. D-Mart ✆ 7032032234 & whatsapp # 00965 97248613.

MVP COLONY

1950 Sft. 3BHK Luxury Flat @ Sec-12, MVP Colony N/F 100% Vastu, 1 Flat Per Floor, Last Flat available on 3rd Floor, Under Construction, Spl. Offer Free Modular Kitchen. Hurry!!! ✆ 9440115466.

Ready to Occupy New 3Bed Room, 1600 Sft., North Facing @ Lawsons Bay Colony, Vizag. Ph: 9949292699, 9989966339



3 bhk, 1650 sft, North facing, car parking, besides baba bazaar, lawsonsbay colony. cont: 93461 33889

3 BHK New Flat Sale, 1450 Sft, North Facing, Car Parking, Lift, Generator, All Amenities, MVP Colony, Sec-6, 40 Ft. Road. ✆ 9398778826.

3 BHK 1400 Sft East Facing Flat. Ready to Occupy with all Amenities at Visalakshinagar. Nr. Health City. ✆ 9849498882.

Nr. Ushodaya jn, Ready to Occupy New 3BHK, N/F, 1850 sft, Car Park, Lift, Genset (No GST & No extra). Ph: 9059298467, 8341194589

Brand new flat, 1818 Sft, 3BHK, N/F for sale @ Lawson's Bay Colony, Vizag. Call: 9866746122, 9515285952, www.hanureddyrealty.com

3BHK - 1540 Sft. Flat for Sale with Car parking at Isukathota * 1000 Sqyds at Dhorathota, Bheemili. Cont: 9618326888. 9705415817, 9849210232.

Lawsons Bay Near MVP Sector 12 New Deluxe Flats for sale in Lawsons Bay Colony 3 BHK, Ready to move Ravi 7989105193.

2450 Sft, South, 1.35 Cr., 2 Car Parking, Fully Furnished (2) 1750 Sft North (3) 1000 Sft West (4) 850 Sft East @ MVP Colony. ✆ 9652979374.

MADDILAPALEM

3BHK 14 Yrs. 1750 Sft. West Facing Flat for Sale at Maddilapalem. ✆ 9949616886.

2BHK Flat 850 Sft. 2nd Floor North Facing UDS: 30 Price.: 39 Lakhs 40 Feet Road, Visalakshinagar. Cont.: 8885539394.

1020, 2BHK All amenities, Car Parking at K.R.M.Colony, Nr. Sivalayam, Nr. Sandya Water Service for Sale. Ct: 7013727328, 9440224014.

Diwali Offer 3BHK 1300 Sft, 100% Vasthu Under Construction Flats, Per Sft 6500/- Only Nr. Krishna College, Maddilapalem. ✆ 8143582529.

2BHK ఈస్ట్‌ఫేస్ 3rd ఫ్లోర్, జయభేరి వెనుక, కిన్నెర థియేటర్ దగ్గరలో & 1BHK, వెస్ట్ ఫేస్, 2nd ఫ్లోర్ శివాజీపాలెం. 8328305699.

MURALINAGAR

Muralinagar Sai Enclave F.No: 401, 2 BHK, 4 Yrs Old, W/F, 1150 Sft Cup Boards, Car Park, Opp. Tennis Park, Varma Complex. ✆ 9490084706, 9398803329.

New 1350 Sft. Weat Facing @Seethanna Gardens, Nr. Punjab Hotel Jn., Madhavadhara, Flats for Sale. Ct: 9849999393, 8985494275.

Pre Booking Flat for Floor sale at Muralinagar, North Facing 1500 Sft Visakhapatnam. Contact: 8367413839.

Madava Dara, Vizag: 3 Roads Corner Building 5th Floor, West Facing, 4 BHK (1910 S.Ft) Flat Sale. 17 Years Old. ✆ 90590 97439/ 70136 70762.

MARRIPALEM

1550 sft, north facing, sai sundar residency, near by shiva shivani school, marripalem. Call: 7799185777

flat for sale, 975 sft, east facing, Datla enclave, 2 bed room flat, karasa. contact no: 7799185777

N A D

3BHK 1785 Sft. 1st Flr. N/F Car Parking, CCTV, Lift, Generator, Full Cupboards Opp. Rythubazar, Gopalapatnam. No Brokers. 9666648787.

PENDURTHI

1120 Sft 2 Bedroom Flat for sale. East Facing, 2nd Floor, Car Parking & Lift. 9 Yrs Old at Near by Pendurthi Busstop. Contact: 9160004373, 8639455224.

Pendurthi Sairam Layout 2 BHK North Face 1295 Sft Each Floor One Flat Ready to occupy. 1st Fr. (45L), 5th Fr. (42L) Owner 7207459199.

3BHK, 1225 SFt, Flats for Sale. Each Floor 1 Flat; In the Final Stage of Completion. Near Lalithadevi Temple, Chinamushidiwada, VSP. Ph: 9848833623.

1360 Sft E/F Flat No. 303, 4th Floor Janachaitanya Layout, Pendurthy Police Station down for Sale. ✆ 9441957478.

2 BHK 985 Sft. E/F 1st floor, Sri Yadhuvamsi Towers, China Mushidivada, Semi Furnished with Car parking @ 39 Lakhs (Negotiable) ✆ 9849237377.

పెందుర్తి, చిన్నముసిడివాడ, శారదాపీఠం W/F గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK (980 Sft.) న్యూ కబోర్డ్స్, రీ మోడలింగ్ చేసిన ఓల్డ్ ఫ్లాట్ కారు పార్కింగ్‌తో 33 లక్షలకు అమ్మకమునకు కలదు. ✆ 70755 53377.

RLY. NEW COLONY

2BHK Flat for Sale Group House 2nd Floor 650 Sft S/F Uds-25 Sqy Lakshmi Ganesh Temple Opp. Road Rly New Colony Cost - 38L ✆ 8328347774

2BHK West Facing Lift, Car Park, Masjid Road, Kailasapuram, 2BHK E/F Allipuram, 1BHK Ramalayam Road. Reddy Thatichetlapalem for Sale. ✆ 9121538353.

RAMNAGAR

2575 Sq.ft, 4 BHK, E/F, Fully Furnished. MVV & MK Royal Gardens, Facor Layout, Ram Nagar. Ph: 9989106660

FLAT FOR SALE
3 BHK 3400 Sft,
6 Feet L SHAPE Balcony
With All Amenities
2 Car parks and
2 Bike parks,
Facor Layout,
RAMNAGAR, Vizag
✆ 9948333303

కమర్షియల్ ఫ్లాట్, 1170sft (1001+169) #101, వేణు రీజెన్సీ ప్లాజా, రాఘవేంద్ర స్వామి దేవాలయం పక్కన, సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర, వాల్తెయిర్ మెయిన్ రోడ్. (ప్రతి sftకి ₹10,000) Ph: 8008130468

RUSHIKONDA

3BHK 1375 Sft, W/F, 1st Flr, Lift, Car Parking, Generator, CC Camera, Peda Rushikonda, Opp. Municipal School, Nr. Polamamba Temple ✆ 9492233903.

Flat 3BHK 2nd Floor 1400 Sft, UDS 50 Sq.Yd. Car Park, Lift, W/F in Vijaya Residency at Vadapalem, VUDA, VSP. ✆ 9440055103.

Sea View East & West 3 BHK Ready to move Flats 100 mtrs to Radisson Blu Gypsy, Rishikonda Beach Rd. ✆ 89787 39305/ 89788 73030.

FLATS FOR SALE
2 BHK, 1200 Sft.
E/W Facing at
RUSHIKONDA.
3 BHK 1800 Sft. N/F at
MITHILAPURI COLONY
SIRI BUILDERS
✆ 8464912345

RAMATALKIES

Individual 04th Floor 3BHK Car parking Generator, Lift 2200 sft. (135 Sq.yds undivided share) VIP Road CBM Compound. Ph: 9849345034

SIRIPURAM

Siri Avenue Apt, N/F 3BHK, 1350 Sft with Cup Boards, Car Parking near Narayana College, Sampath Vinayaka Swamy Temple Opp Road, 1.30 Cr. Ph: 9849352323.

3 BHK, 2200+ SFT, Semi-furnished Flats @ Nr VIP Road, Vizag. Call: 9000730302, 9394547007. www.hanureddyrealty.com

1200 Sft, 2 BHK flat for sale @ CBM Compound, Vizag. Call: 9908909298, 9515285952, www.hanureddyrealty.com

SANKARAMATHAM

3BHK- 1865 Sq.ft. Fully Furnished Falt, 4th Floor, East Facing with Car Parking at Santhipuram, Vizag is for Sale. Ph: 9866373240.

SEETHAMMADHARA

2200 Sft. Ready to occupy New 3BHK Flat for Sale at Seethammadhara, Visakhapatnam. Contact Ph.: 8008153335.

FLAT FOR SALE
3 BHK FLATS 1800 Sft.
▸ EAST FACING
▸ 5 FLOORS
▸ TOTAL 20 FLATS
▸ 2 CELLARS
▸ NO GST
▸ ONLY ONE FLAT
▸ READY TO OCCUPY
SEETHAMMADHARA
MRC HILL TOP
✆ 95050 54890

1150 & 1250 Sft. 2BHK Flats for Sale at Seethammadhara, Opp. Kshatriya Kalyanamandapam, Vizag. Contact: 8008153335.

3BHK 1600 Sft Super Delux Flat Ready to Occupy East Face, 5th Flr, in Royal Oak Appt. Opp: Sneeper Park Seethammadhara (NE) ✆ 9494298191.

2 BHK Flat Car Parking & Lift Near Presidential School, Balayya Sastry Layout, Seethammadhara. ✆ 8390300068, 9284407764.

New Flat for sale at Seethammadhara 1100 Sft 2 Bedroom 2nd Floor, East Facing Visakhapatnam. Contact (✆) : 8367413839.

1450 Sft 3 Bed Room West Facing Seethammadhara 9 Years Old well maintained. Contact: 9177737777.

1075 Sft & 2000 Sft, South and North Facing Flats for sale at KRM Colony, Seethammadhara, VSP. 9949199931.

SUJATHANAGAR

2 Bed Room, 100 Mtrs. away from Highway. 1020+80 Sft. Car Parking, 4th Flr., Flat No.: 406, SVLN2, Sujathanagar, ✆ 8466831985, 9640492409.

2BHK, 3rd Floor, 900 Sft., F.No: 2, Vertex Residency, S.No. 177/1, Chinamushidiwada, Sujathanagar, Rs. 15 Lakhs. ✆ 8019416342, 9100943653.

Today Offer: New 1100 Sft. 2BHK Flats @29.5 Lakhs Only at Chinnamushdiwada Nr. Jogulamba Bus Stop. SBI Approved Projects. Cont: 8885612529.

1050 Sq.Ft. North Facing, 3rd Floor, 80 Sft Car Parking, Lift, Generator Papayyarajupalem, BC Colony, Sujathanagar. Ph: 8309700439, 9951411285.

పురుషోత్తపురం మెయిన్‌రోడ్‌కి 2వ బిట్ గ్రూప్‌హౌస్‌లో గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK 850 Sft ఈస్ట్ ఫేసింగ్‌లో గల ఫ్లాట్ అమ్మకం. రేటు 23 లక్షలు. ✆ 9293798186.

3 BHK N/S 1KM from Main Road 100% Ventilation whole day Ready to Occupy, Chinnamushidiwada Ph: 9885716666.

SIMHACHALAM

3BHK 1650 Sft E/F Cupboards Geasers Modular Kitchen with Amenities Flat View Narasimhaswamy Greenery Land Scap @ Simhapuri Colony, Simhachalam. ✆ 9701859523.

గోశాల షిర్డీసాయి లే-అవుట్ పార్క్ ప్రక్కన 3BHK 1800 SFt. కామన్‌తో E/F ఫైలీ డీలక్స్ ఫ్లాట్స్ కలవు. రేట్ 95 లక్షలు. వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చును. ✆ 6301529476.

SHEELANAGAR

Venkateswara Colony. Spacious 3BHK 2750 Sft. E/F 1 Flat/ Floor. Work in advance stage. Delivery in 6 Months. ✆ 8978208535, 9553952999.

1050 Sq.Ft. Flats for Sale / Rent @ C-26, Sheelanagar, Near Ramalayam, Visakhapatnam. Contact: 9948229922, 9848070186.

TAGARAPUVALASA

Tagarapuvalasa 925 Sft. 2BHK Flat for Sale. E/F Lift, Car Park, 2nd flr. Low Cost. Suitable for Divis Employees, Bank loan available. ✆ 8522993640.

YENDADA

3BHK 2079 Sft Premium Flat (North Facing) Sft Cost 5200+ Amenities No GST, Each Floor Single Flat, Near Yendada Super Market. Ready to Occupy. ✆ 9866662277, 7382951659.

Skypark 1400 Sft, 2100 Sft, 3 BHK East, West Facing, Gated Community Skypark, Serious Buyers Call or Price. Cell: 9885744783.

1750 Sft. 3BHK Flat for Sale. Near Soma Restaurant Behind Petrolbunk, Yendada, Visakhapatnam. Ph.: 8008153335.

3BHK Premium Luxury Flats 1387 & 1493 Sft. at Daspalla Layout, Yendada. Ready to Occupy with Bank Loan, RERA, O.C. No GST. 9848974777.

3 BHK 1700 Sft. N/F Flat for Sale 400 Mts. From Endada Petrol Bunk 1st Floor, G+2 Group House, Car Park 75 Lakh, Negotiable. ✆ 9879100581, 9879101806.

Yendada 1900 Sft. 3BHK Ready to occupy & 3BHK 1800 Sft. Under Construction Flat @ MVP Colony for Sale. ✆ 9908232343.

Yendada: Gated, Panorama Hills, No GST, 3BHK New, East or West, 1800 SFt. to 2100 SFt. 5th to 16th Floor, SFt: 5500/- Nego. Ph: 9395111133.

3BHK East Facing 1750 Sq.ft. 2 Car Parkings Gated Community Sri Krishna REs 3rd Floor Yendada No Broker. ✆ 9848522116

Flats for Sale @ Shrirams Panorama Hills Yendada. East & West Facing. Contact: 8143345777, 9959977979.

వైజాగ్, ఎండాడ, రుషికొండ బీచ్ దగ్గరలో గృహ ప్రవేశమునకు సిద్ధంగా ఉన్న 3BHK, 2BHK Flats అమ్మకమునకు కలవు. ✆ 98498 57748, 85559 15569.

GENERAL

Apt sale East Pt Colony 1845 sft East fcng 5 min from VUDA park. Ph: 7680944577, 9949496338

1350 Sft, E/F, G/F & 4th Floor West Facing for sale, Nr. KKR Gotham School, Gowri Nagar, Kurmannapalem call or price. 9000234396.



2000 Sft W/F Commercial Flat Sale at Dabagardens Main Road Facing & Commercial Flat 1150 Sft N/F at PM Palem, Very Near to Car Shed. Jn. Good Price. 7995881655.

Commercial Flat urgent Sale. 1035 Sft. 2BHK N/F UDS 45 Sq.Yds. at Boyapalem. Present Rent 9.3K Per Month. (29 Lakhs) ✆ 8106410189.

Flat for Sale, Abhiram Enclave, 2 BHK, 920 Sft, east facing. 2nd Floor, Go s Colony. Maddilapalem. Cont: 8317669303.

700 Sft, 2 BR, N/F, 4 yrs, Ground & 2nd Flr, @28L & 27L Fix, Shivajipalem 2) 700 Sft, 2 BR, E/F, 4 yrs, 1st Flr @ 27L Fix. Kancharapalem. ✆ 9246665299.

3BHK Flat Ground Floor East Facing, Aganampudi Steel General Hospital Road, Srinivasnagar. Contact: 8008846558.

3 BHK Flat 2260 Sq.ft 4th Floor East Facing With Cup Boards and Interiors Two Car Parking Price 8000 Per Sqft And 1680 Sq Ft One Flat One Floor North East Facing To Be Built One Car Parking No Cup Boards and No Interiors Price 8300 Per Sqft At Veterinary Colony Visalakshi Nagar For Sale. Ph: 9090363659

3 BHK Flat For Sale. Good Vastu South Facing, 1165Sft+ 100Sft Isukathota, Krishnamandhir. Ph: 9381190676-VSKP

Flat for Sale. Prime Location, Maddipalem, behind CMR, 2BHK Flat for Sale. Area 738 Sft with Car Parking. 9848133304.

2 BHK Flat at Kamakshi Nagar, Opp. D-Mart, Urvasi Jn., Nr. Govt. Polytechnic College, Bike Parking only. 9959111093.

2 BHK Fully Furnished 1000 Sft Flat for sale. Marble Flooring HB Colony, Last Busstop. Contact: 8639261613, 9848912173.

2BHK 1175 Sft in 1st Floor, Garden Square, Flat No. 202 N/F for Immediate Sale at Pineapple Colony, Mudasarlova. Contact: 9769844416.

FLATS FOR SALE
New & Quality Construction
1350 & 1050 Sft. 3 & 2 BHK
E&W Facing with all amenities at R&B, Opp. 60 Ft. Rd. facing, FCI Colony, Marripalem.
DEEKSHITA CONSTRUCTIONS
✆ 9490168586

దీపావళి స్పెషల్ ఆఫర్ 3 BHK ఫ్లాట్ కేవలం 21 లక్షలు & 17,000/- రెంట్ PMAY స్కీం సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి ✆ 7013099505.



సబ్బవరం మెరిటైమ్ & పెట్రో యూనివర్సిటీ రోడ్‌లో ఇంటి స్థలం చ॥గ॥ 7,500/- లకే. లోన్ సౌకర్యం కలదు. Contact: 8179735533.

VSP- VZM ముడిదాం హైవేకి 50 Mts, 40 Feet Road, 1650+ 80, 1750+ 80, 3BHK- 10 Flats, ఎమినిటీస్ ఫ్రీ ✆ 9515938619.

FLAT FOR SALE

GENERAL

ఇండిపెండెంట్ ఇల్లులానే వుంటుంది, లిఫ్టు, మెట్లు అవసరం లేదు 3 BHK నిజంగానే గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఆధునికమైన ఇంటీరియర్స్, విశాఖ మ్యూజియమ్ పక్కన, 1605 చ॥అ॥లు. Present Day Standards ప్రకారం, మయూరి బీచ్ అపార్ట్‌మెంట్స్, డచ్‌హౌస్ లేఅవుట్ చినవాల్తేరు. Cont: 9849001654, 9440366567.

FLAT FOR SALE
Kirlampudi Layout, Beach Road, Near YMCA, 2 BHK (1005 sft) Flat for Sale in Hastha Apart (No-14) Excellent Sea View
7702770560
7702770567

HOUSE FOR SALE

DWARAKANAGAR

Commercial Building for Sale. Near RTC Complex, VSP. 175 Sq.yds Stilt+ G+2, Each Floor 1450 Sq.Ft. with 100 KVA Power. Building Generates 2 Lakhs Rental Income per month. ✆ 8099228855, 9848439966.

GAJUWAKA

G+2 house 100 ft from Kaniti Rd near BVK school Gajuwaka earning 50k as rent priced at 1.8cr Ph: 7288810491

2 Adjacent Independent Houses for Sale Each 111Sq. Yds / 999 Sq. Ft (37 x 27) Gullalapalem Colony, Sriharipuram. ✆ 7338470606/ 7738122738.

JAGADAMBA

Individual Duplex House S/F with Car Parking sale at Maharanipeta, Anthony Nagar, VSP-2. ✆ 9603502734, 9701348764.

KOTHAVALASA

దేశపాత్రునిపాలెం కొత్తవలస దగ్గర 130 గజాల్లో G+1. నార్త్ ఫేసింగ్‌లోగల ఇండివిడ్యువల్ ఇల్లు రెడీ టు ఆక్యుపేతో కలదు. Cont: 9966218163.

KURMANNAPALEM



Individual 3 Floor New Building Kurmannapalem near Highway, 3rd Floor East Facing Lift/ Car Parking. Contact: ✆ 8008843568.

MADHURAWADA

3 Floors Building Each Flr 2 BHK Semi Furnished 3 Car Park, Servent Room at NGGOs Colony, Madhurawada. 9866446624, 9440425176.

MVP COLONY

300 Sq.Yds. G+1 E/F Individual Building for Sale at Lakshmi Nagar Layout, Sivajipalem, Vizag. Contact: 9550293441.

568 Sft. 1st Floor South Facing Individual House at Adarshanagar, MVP Colony. Direct Parties Contact: 9985688545.

MADDILAPALEM

Individual House for Sale 100 Sq Yards West Facing, near Krishna College, Vidyanagar. Cont: 8897164875, Landline: 0891-3509202.

65 గజాలు ఇల్లు అమ్మకానికి కలదు. పిఠాపురం కాలనీ, ఆటోమోటివ్ ఎదురుగా, హైవేకి ఆనుకొని, దక్షిణ ఫేసింగ్. 25 వేలు అద్దెలు వస్తున్నాయి. ఫోన్ : 8522993599, 9676314466.

MURALINAGAR

A 3 Storied East Facing Building 30 Feet Road (Duplex House + 3 BHK) Built on 212 SqYrds. Site in Muralinagar for Sale Vizag. ✆ 9963358850, 9966070324.

Excellent Individual House 114 Sq.Yds. S/F 10F' Road (Clear Title) Near Nirmala Hospital, Madhavadhara. Cont: 9490084456.

PENDURTHI

Chinamusidiwada, Kranthinagar 1) 2 New E/F Independent Houses in 105 & 120 Sq.Yds. for Sale G+1 Floor. 2) 329 Sq.Yds. S/E Corner Site for Sale. ✆ 9553952999, 9030696669.

HOUSE FOR SALE
G+1 INDIVIDUAL HOUSE FOR SALE 125 SQ YARDS Near PENDURTHI
✆8142244440

VUDA 3BHK Duplex Houses for Sale. 2400 SFt. with Car Parking at Sujathanagar, Teachers Layout. Contact: 9848215235, 0891-2558326.

Pendurthi 20 Years Old Individual House for sale. 96 Sq.Yards. South Facing, Price: 36 Lakhs. Contact No: 9032224341, 9866265592.

పెందుర్తి - జుత్తాడ జం॥ 104 చ॥గ॥ E/F 2 BHK, 113 చ॥గ॥ N/E/F కార్నర్ 2 BHK, 140 చ॥గ N/F 3 BHK G+1 ఇండివిడ్యువల్ హౌసెస్ 33 ft. road అమ్మకానికి కలవు. రెడీ టు ఆక్యుపే. లోన్ సదుపాయం కలదు. ✆ 9885362793.

పెందుర్తి పులగానిపాలెం 2BHK, G+1 ఇల్లు N/F, 60 ఫీట్ రోడ్డు రెడీ టు ఆక్యుపై. చింతలపాలెంలో 2BHK, G+1, డూప్లెక్స్ & ఇండివిడ్యువల్ N/F & E/F ఇల్లులు. అండర్ కన్‌స్ట్రక్షన్. Ph: 6303964379.

పెందుర్తి దరి రాజయ్యపేటలో 124 గజాల్లో G+1 నార్త్ ఫేసింగ్‌లో గల ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. రెడీ టు ఆక్యుపే. Cont: 7386079459.

Pendurthi - Juthadaలో 40 లక్షలకే Duplex ఇల్లు కట్టించి ఇవ్వబడును & కొత్త ఇండివిడ్యువల్ G+1 ఇల్లులు, N/F 140, S/F 160 Sq.y వుడా అప్రూవ్డ్ అమ్మకానికి కలవు. ✆ 9398796679, 9440165171.

చిన్నముషిడివాడ మెయిన్ రోడ్‌కి దగ్గరలో 1/2 KMలో క్రాంతినగర్ VUDA లే అవుట్‌లో డీలక్స్ అమెనిటీస్‌తో S/F 84 చ॥గ॥లో 3 BHK డ్యూప్లెక్స్ హౌస్ సేల్‌కి కలదు. ✆ 8074650969, 7095402265.

సుజాతనగర్ - చీమలపల్లి మెయిన్ రోడ్ దగ్గరలో 160, 125 చ||గ|| INDP ఇల్లులు అమ్మకం. లోన్ సౌకర్యం & లంకెలపాలెం కొత్తూరు శిరసపల్లిలో 220 Sq.yds. లో అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ లిఫ్ట్ కార్ పార్కింగ్‌తో ✆ 7207283618.

SEETHAMMADHARA

నక్కవానిపాలెం సీతమ్మధార 50 చ॥గజాలు Two Stairs Individual ఇల్లు బైక్ పార్కింగ్ మరియు మునిసిపల్ వాటర్ హౌస్ అమ్మకానికి 80 లక్షలు ధర Negotiable. ✆ 8008683671.

SUJATHANAGAR

Individual House 133 Sq.y E/F, 30ft. Road for Sale at Seshadrinagar between Vepagunta and Laxmipuram Road. ✆ 9347621599.

House for Sale 2+2 BHK E/F 188 SqYds G+1 Built Individual House Nr. C2 Water Tank, Teachers Layout, Sujathanagar. ✆ 9494184304, 9866121506.

చిన్నముషిడివాడ VUDA కాలనీ, వీరానగర్, VUDA లే అవుట్‌లో 40' ft రోడ్స్‌తో నార్త్ / ఈస్ట్ కార్నర్ 120 చ॥గ॥ (30x36 సైజు) G+1 హౌస్ సేల్‌కి కలదు. ✆ 8074650969, 7095402265.

SHEELANAGAR

Newly Constructed W/F 3BHK Duplex House for Sale in Gated Community, STBL Seetarama Gardens, Sheelanagar. ✆ 8309377188, 9381357367.

TAGARAPUVALASA

VMRDA Aproverd Gated Community 183 Sq.Yards 1000sft 2 BHK Individual House Loan Available. Ph: 9398889486

YENDADA



*** Visalakshi** nagar* for sale 201.67 Sq yds (33X55) east facing individual property 30 ft road borewell, any National Bank loan, 3 Floors GVMC approved plan 63053 26363.

GENERAL



HOUSE FOR SALE
గాజువాక, చినగంట్యాడలో 120 చ॥గ॥లలో 3 ఫ్లోర్స్ న్యూ (డీలక్స్) బిల్డింగ్, 27 అ॥ల రోడ్డు, కార్ పార్కింగ్ కలదు. తూర్పు / దక్షిణం కార్నర్, 89 లక్షలకే అమ్మకంకు కలదు.
సంప్ర॥ 9000815178 9392468007

VUDA App. 177 Sq.Y. Independent Semi Finished House 42.5L for Sale & Empty Plots Rathanagiri Hills, Opp. AMAL College, Anakapalli. ✆ 8639516622.

East Facing Duplex 3 BHK, 3 Bathrooms in 90 Sq.yds. (18x45) Vuda Plot 1750 Sft. @ 55L. Behind Lorvens School, Mudidam, Vizianagaram. ✆ 8096884445.

House for sale 3 Story Duplex 105 Sq.yards Sanathivanipalem, Vepagunta, Cont: 9110527988, 9640829195, 7075226449.

COMMERCIAL PROPERTY FOR SALE
Site Measuring Extent of 893.1/3 Sq. Yds with Commercial Building 4 Floors, Each Floor 6000 Sft. Dwarakanagar Main Road, Beside ICICI Bank, Visakhapatnam
Contact: RATNAM PROPERTIES MANAGEMENT
✆ 77807 37339

వైజాగ్ టౌన్‌లో కొత్త రోడ్డు సందు 160 చ.గ.ల పాత ఇల్లు అమ్మబడును. గ్రామ సచివాలయం వెనుక మరియు దీప్తి బార్ ఆనుకొని ఉన్న సందు. సంప్రదించవలసిన ✆ 63050 13932.

కోటంకోట అగ్రహారం మొదట వీధిలో హైవేకు దగ్గరలో 400 చ॥గజాలులో పెంకుటిల్లు అమ్మకమునకు కలదు. Cont: 9493182306, 9491887185.

71 చ॥గ॥లో 3 అంతస్తుల ఇల్లు SBI కాలనీ, జడ్జికోర్టు ఎదురుగా * 300 చ॥గ॥ స్థలము భీమిలి SBI కాలనీలో అమ్మకమునకు కలవు. అమ్మాలన్నా! కొనాలన్నా ✆ 8106956269.

110 చ॥గ॥, 2 BHK ఇండివిడ్యువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఏరియా దువ్వాడ, జగ్గరాజుపేట ఇల్లు అమ్మకమునకు కలదు. Contact: 8184833337.

267 గజాలు ఇండివిడ్యువల్ హౌస్ G+2, 1st & 2nd డూప్లెక్స్ ఈస్ట్ & వెస్ట్ సైడ్ రోడ్స్ 100% రిజిస్ట్రేషన్ & బ్యాంక్ లోన్. గజం 1,42,000/- నెగోషిబుల్, ప్రగతినగర్, ఆరిలోవ. 9000429015.

LAND FOR SALE

ANAKAPALLI

LANDS FOR SALE
★ 78 సెంట్లు, అనకాపల్లి-తోటాడ రోడ్‌లో మెయిన్ రోడ్‌ని అనుకొని మరియు
★ 56 సెంట్లు, అనకాపల్లి-సబ్బవరం నేషనల్ హైవే ప్రక్కన సర్వీస్ రోడ్‌ని అనుకొని "రేబాక" వద్ద భూమి అమ్మకంకు కలదు.
Contact: 7207428111

BHEEMILI

VUDA Approved 280 Sq.Y E/F 42x60 Plot near Agraharam Bus Stop, Dorathota road, Bheemli. Ph: 9642095663. No brokers

GAJUWAKA

To-Let/Sale Gajuwaka, Autonagar, Visakhapatnam Industrial Land 977.84 sq.yd with Building, 2 floors 5200 sq.feet Space. Contact: WhatsApp/Tel: 9550444850

LANKELAPALEM

LAND FOR SALE
3.5 ACRES @ PARAWADA
Ravada Village with 40ft Road,Nr.Simhadri NTPC Power Plant, (in between A.F.Chemicals Pvt. Co. & Raja Reddy Plant.)
9618345157

MADHURAWADA

LAND FOR SALE
COMMERCIAL PURPOSE LAND EXTENT 2677 SQ.YDS ADJACENT TO 80 FEET HOUSING BOARD COLONY ROAD, Nr. CARSHED JUNCTION, POTHINAMALLAYYAPALEM, VISAKHAPATNAM. DIRECT PARTIES ONLY
✆ 7993528543

NARSIPATNAM

108 Acers Land, for Sale in Narsipatnam with 60,000 Teak Trees (25 years), only serious buyers. Cont: 8099999007.

SEETHAMMADHARA

PLOT FOR SALE
359 Sq.Yds Plot at SEETHAMMADHARA, VISAKHAPATNAM
LAND FOR SALE
75 ACRES AQUA CULTURE LAND for sale at ICHAPURAM
✆9937302345

VZM ROAD

విజయనగరం టౌన్‌కి 10KM దూరంలో (అంబటివలస to నెలివాడ మధ్యలో) 4 ఎకరాల 50 సెంటుల మామిడితోట అమ్మకానికి కలదు @ G.శ్రీనురాజు Cell: 6302942523, 8555828232.

GENERAL

15 Cents of Land for Sale on Pendurti-Anandapuram 6 Lane Highway Opp. to Coco Cola Godowns. Before Patra City Layout, Nr. Sontyam. Ph.: 9490993111.

2.91 Acrs Land at Chandrampeta Village, Near Alamanda, Vizianagaram Dist for slae. Contact: 9441041795.

400 Sq.Y (45x80) East/ North/ South Three Roads Corner Plot @ 8 Lakhs Only At Rollavaka, Vizianagaram. Ph: 9989499122

130 acres available for sale near vizag (palm oil plantation, madugula) Ph: 7337335254

PRIME LAND For Sale In VZM
46 Cents, East Facing AYYANNAPETA 3km from VZM Bus Stand
99634 33337

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పోలిపల్లి వద్ద, NH-5 ఆనుకొని 871 చ॥గ॥లు, 2421 చ॥గ॥లు అమ్మకమునకు కలవు. సంప్ర॥ 9550329507, 9440193463.

విజయనగరం జిల్లా గజపతినగరం హైవేకి దగ్గరలో 11 ఎకరములు మామిడితోట చుట్టూ కొండలు మధ్య Carలో Directగా తోటవరకు దారి కలదు. ఎకరా 33 లక్షలు. 9989367171.

సబ్బవరంకి 7 కి.మీ. నరవకి 5 కి.మీ., నందవానిపాలెం గ్రామంలో 9.5 సెంట్లు భూమి (108x38) 456 గజాలు, సెంటు 3,50,000/-. ఫోన్: 9885788358, 9492188358.

NH:16, పైడిభీమవరం నుండి శ్రీకాకుళం వరకు కుడి, ఎడమ 10KM దూరంలో 5, 10, 20 ఎకరముల భూములు అమ్మకమునకు కలవు. Cont: 9985843846.

1 ఎకరం 10 సెంట్లు భూమి నర్సీపట్నం దగ్గర, రోలుగుంట గ్రామంలో అమ్మకం. క్వారీలకు, గ్యాస్ గోడౌన్స్, గోడౌన్స్, పెట్రోల్ బంక్స్‌కు అనువైనది. ✆ 91105 31514 / 93981 62891.

గజపతినగరం (విజయనగరం జిల్లా) దగ్గరలో, గడసాం ఊరిలో, మనపురం సంతవెనుక 7.5 ఎకరాలు భూమి మామిడి తోటతో అమ్మకానికి కలదు. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. Land Owner ✆ 9346304680.

PLOT FOR SALE

ANANDAPURAM

VMRDA Approved Plots @ Ananadapuram Highway Facing, Palavalasa Toll Gate Sqyd. - 25,000/- Only. Call: 9640604642.

R.Tallavalasa Anandapuram & Y Jn. Tagarapuvalasa Highway Facing VMRDA approved Plots 167, 200, 267, 311 Sq.Yds. with Loan. 9494794937.

In Gtd. Community; Tallavalasa New Venture E, N & Corners Avail. Bhogapuram, Sontyam & Vizianagaram also avail. ✆ 7674909589, 8688926789.

Tagarapuvalasa Y Jn. Facing NH Bhoomatha Prashant Vihar 183, 180 Anandapuram @ Sontyam Bhoomatha Aroma Valley 167 Sq.Yd. Ph: 9866844433.

400 Sq. Yds. 60x60 (south) on 40' Road, Vuda LP near Thirumala College. Anandapuram @ 18k Ph: 99661 95222, 98850 85219.

167 Sq. Yrds. SF 40 Ft Road, RK layout (Anu Nagar 1), Plot No. 11 Vuda approved @ 35L Dorathota road, Ph: 99661 95222, 98850 85219.

VUDA Approved Plot at Boyapalem & Anandapuram. Ready for Construction walkable distance from Highway. 9553686059, 9963267337.

Gambeeram: 926 Sq, E/F, Sq: 18,000/- Near N.H. 100 Feet 4th Plot, Apartment area, Negotiable. Contact: 9395111133.

289 Sq.Yds, W/F, VUDA Approved Plots, Near Sai Baba Temple, Boyapalem. 2 Plots 90 Sq.Yds & 150 Sq.Yds, W/F VUDA Approved in Landi Vanam Layout (1.5 K.M. to Boyapalem, Vizag). Ph: 9908922899, 9705111129.

200 స్క్వేర్ యార్డ్స్ సౌత్ / వెస్ట్ కార్నర్ ఉడా అప్రూవుడ్ ఫుడ్ కార్పొరేషన్ బిల్డింగ్స్ దగ్గర ప్రకృతి లేఅవుట్ బోయపాలెం ఇళ్లు కట్టుకొనుటకు రెడీగా ఉన్నది. @ 28,000. ఫోన్: 9059844450.

200 చ॥గ॥ వుడా ప్లాట్ భీమిలి Y జంక్షన్ కామత్ రెస్టారెంట్ మరియు హైవేకు దగ్గరలో ఆనందపురం CMR లేఅవుట్ నందు అమ్మకమునకు కలదు. Ct.: అశోక్ 9849663795.

ANAKAPALLI

200 Sqyds VMRDA & RERA approved in Gated Community NH-Facing @ Anakapalli, Kasimkota. Rdy to Sale. Ph: 6300043281, 9000562466.

EXCELLENT INVESTMENT
Get Assured Double Returns Resorts & Red Sandal Project Near ANAKAPALLI
SMALL INVESTMENT BIG RETURNS
అధిక మొత్తాలలో లాభాలు పొందండి
భూమి పూజ ఆఫర్ Per Sq.Yd. Rs.3,499/- only
Ph: 90520 99264

అనకాపల్లి జిల్లా, వెంకన్నపాలెం జం॥ నుండి 200 మీ॥ దూరంలో 150 చ॥గ॥ (30'x45') తూర్పు ఫేసింగ్ సైటు అమ్మబడును. (గజం: 6667 రూ||). ✆ 91547 16974.

ATCHYUTAPURAM

అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురంలో పంచాయతీ లే అవుట్‌లో 457 గజాల స్థలం అమ్మకంనకు కలదు. 30 అడుగుల రోడ్. ✆ 9032240503, 9705608888.

BEACH ROAD

Beach Road East Facing 4500 Sq.Yds. (200x200) Site for Sale. Near Ramadri Mangamaripeta, Visakhapatnam. 9885481375, 9848145018.

BHEEMILI

Chippada DTCP Layout Backisde Avanti Engg. College, 1/2 km from Bhogapuram Beach Rd., 220, 240 Syd. (E/W) 10,500/- Syd. Ph: 8712297856.

Excellent Vuda Approved 434 Sqyds S/W Corner ready to Construct Plot For Sale. Near Bank Colony, Bheemili. Contact: 8978533999.

196 Sq.Yds Plot No.46, Sector-1 (33/1) Christian Layout Nr. Dhorathota, Bhimili 35L, Negotiable on Table only Direct Parties No Brokers allowed ✆ 7013363714.

Residential Plot for sale in Bheemili 88, 95 and 182 sq.yards only 17 Lk, 18 Lk, 33 Lk contact no- 6300996652

BHOGAPURAM

Sale- Sri Shanti Suvarnakuteer, 391 SY, WF, Pedada Vil, 3KM from Akkivaram Jn to VZM Road (LP 25/2011). (M) 9440746589.

Bhogapuram Highway Near 1KM Per Sq.yd. 18K & Highway Near 3 KM per Sq.y. 12,000/- VUDA Approval Plots for Sale with Bank Loan. 8897956418.

VUDA Plots Gated 40x70, 311 Sq.Yds, NNW VUDA Appr. 3 Plots in Bhoomatha, Emerald City. Rs. 13K P.Syd. (Nego). ✆ 9441756657, 9949353439.

VMRDA Approved Ready to Construct Plots 220, 300, 400 Sqyds at Bhogapuram, 500 Mtrs to Highway with all Amenities. Ph: 9394143777.

Site for sale 600 Sq.Yds in Sri Santi Layout Savaravilli, Bhogapuram, Visakhapatnam. Contact: 9866134488.

Highway Facing VMRDA/ RERA Commercial & Residential Premium Plots 240, 400, 600, 1000 Sq.Yds Between Tagarapuvalasa Bhogapuram. ✆ 8309646918.

200 Sq.Yds. Plot No. 265 South Facing, 30x60 Ravada Village, Bhogapuram Blue Bay Ventures. Raja Infra Projects. Cont: 9393121737, 7396002293.

Commercial Plot 689 Sq.Yds (50x129) with 60 Ft Rd., N/W Corner in Thalluri Township, Bhoomatha Group. Tagarapuvalasa to Bhogapuram Highway Facing. Nr. Polipalli. 6305560057.

భోగాపురం నందు హైవేకి ఆనుకుని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి అతి సమీపంలో VMRDA Plots బ్యాంక్‌లోన్ / స్పాట్ రిజిస్ట్రేషన్‌తో అమ్మకంనకు కలవు. సంప్ర : 9505540891.

భోగాపురం నుండి Airportకి వెళ్లే 100 ft మాస్టర్ ప్లాన్ రోడ్ ఆనుకొని వున్నా లే అవుట్‌లో VUDA 267 చ॥గ॥ ప్లాట్ సేల్‌కి కలదు & భోగాపురం హైవే నుండి 300 మీ॥ దగ్గరగా 400 చ॥గ॥ ప్లాట్ సేల్‌కి కలదు. ✆ పార్థసారథి : 9948888530.

భోగాపురం ఎయిర్ పోర్ట్ దగ్గరలో నేషనల్ హైవేకు అనుకోని 1 ఎకరం 26 సెంట్లు హైవే ఫేసింగ్‌తో ఉన్న స్థలం అమ్మకానికి కలదు ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ Ph: 9440255187, 9121454874.

డైరెక్ట్ NH-16 ఫేసింగ్ అప్రూవ్డ్ ప్లాట్లు భోగాపురం దగ్గరలో 200 గజాలు 90% బ్యాంక్ లోన్, వెంటనే ఇల్లు కట్టుకొనుటకు లభించును. గజం రూ. 13,999/- మాత్రమే. (నెలలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి 1 లక్ష నగదు ఇవ్వబడును.) ఫోన్. 9347353716.

Rs.13500/-చ||గ|| భోగాపురం ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ ఎదురుగా హైవే ఫేసింగ్ లేఔట్లో 200 చ||గ|| అప్రూవ్డ్ ప్లాట్ వెంటనే అమ్మకం. ఫోన్ : 7893653636

CHODAVARAM

చోడవరం RTC కాంప్లెక్స్‌కి అతి చేరువలో 240 గ॥ E/F, 240 గ॥ S/E/F, 180 గ॥ S/W/F, 130 గ॥ W/F స్థలాలు విడిగా లేదా మొత్తంగా అమ్మబడును. ✆ 8522042143, 7981188649.

GAJUWAKA

270 S.Yds. E/F Comml. Plot for Sale. Nr. Tulasi Apartment & STBL. Sheelanagar to Sattivanipalem Road Jaggayyapalem. ✆ 9849281382.

200 Sqyds with Shed for Sale. 30 Ft. Road, North Facing at Panthulugarimeda Gajuwaka. ✆ 9900247399.

సబ్బవరం అమృతపురం మిల్క్‌డైరీ వెనుక 10.75 సెంట్లు స్థలం & స్వతంత్రనగర్ గాజువాక 240 చ॥గ॥ ప్లాట్ E/F 30 Ft. రోడ్ స్థలం అమ్మకం. 9441834043, 8099673545.

గాజువాక చైతన్య నగర్‌లో S/F 250 చ||గ|| 50x46, గంగవరం పోర్టు రోడ్‌లో E&W 600 చ॥గ॥ 45x120, భీమిలి GPR లేఅవుట్ E&N 40 రోడ్ 433 చ||గ|| Cont : GK : 9393127959.

KOTHAVALASA

PLOTS FOR SALE
VMRDA Approved Plots for sale at KOTHAVALASA Vizag - Araku Highway facing
** Spot Registration.
✆ 8688400999 8978488199

The plot is East facing of 311.11 sq.yards in Sai Vishnu Phase - I layout of Janachaitanya ventures at Chintalapalem which is 1 km before Kothavalasa Railway Station. Genuine interested parties please call at: 8179164343 [Mobile].

1012 Sqyds Commercial Site for sale at Kothavalasa, S.Kota Main Road. Cont: 9553758641, 8074381681.

Urgent Sale 440 Sq.Yds. (55x72) at Kothavalasa, Rajendra Tiles side NRI available in India 10 Days. ✆ 9505472472.

184 Sq.yds East Facing for 6.5 Lakhs DTCP Approved Plot Nr. Gold Star Jn. 10 Min. From Kothavalasa Rly Station. ✆ 6302767189.

శ్రీశ్యామ్:- దీపావళి సందర్భంగా రూ. 2 లక్షల విలువైన క్యాష్ ఆఫర్. 35 లక్షలకే 500 గజాల ఫామ్‌హౌస్ సైట్ (VMRDA) కొనుగోలుపై. కొత్తవలస గోల్డ్‌స్టార్ జంక్షన్ దగ్గర. ✆ 7330811149.

కొత్తవలసకి దగ్గర గోల్డ్‌స్టార్ జం॥లో ఎర్రచందనం మొక్కలతో 100 చ॥గ॥ 4 లక్షల 50 వేలు మాత్రమే & చోడవరంకి దగ్గర రావికమతంలో ఎర్రచందనం మొక్కలతో 100 చ॥గ॥ 3 లక్షలు మాత్రమే. ✆ 8008597604.

KOMMADI

2 Plots each Plot 311 Sq.Yds. W/F 40 F Road, Vijji Hides Layout at Kommadi Opp. Silver Oaks School. ✆ 7386060760. No Brokers.

కొమ్మాది హైవేకి 2.5 కి.మీ. 80 అ॥ రోడ్డు దగ్గర ఉడా 2850 & 355 గ॥ & బోయపాలెం దగ్గర 1700, 1000 & 311 గ॥ కలవు. Serious Buyers. ✆ 9948564787.

KAPULUPPADA

Kapuluppada Near Beach Rd. Harbour City Layout, Beside Prime location 534, 366 & 1000 S.Yds. Plots for Sale. ✆ 8822909999.

plots for sale, boyapalem, near by highway, VUDA approved layout. contact no: 7799185777

LANKELAPALEM

Plot for Sale. Lankelapalem NH-16 VUDA Plot No : 15, 167 Sqyds, Near Ramakrishna Hotel North Facing Con: 9393937755.

MADHURAWADA

426 SqY. N/F 33 Ft. Road Mithilapuri VUDA Colony, Madhurawada. Direct Parties Only. Contact Ph: 7382766707.

***Site for** Sale* 1840 Sq.Yards, South 40 Feet Road, Paradesipalem, 200 Feet from National Highway. Ph: 9949306699.

P.M.Palem Cricket Stadium Opp. Commercial Site 290 Sq. Midhilapuri Sub Registrar Office Back 230 Sq, 111 Sq. House. Ph: 6302379709.

275 Square Yards North Facing, LRS paid. Forest Layout, near Software Hills. Madhurawada 40,000/- per Square Yard. Ph: 9059837191, 8919586108.

325 Sq.yds North Facings VUDA Unapproved Plot with 30ft. Road Facing Nr. Nagarapalem, Madhurawada. ✆ 9440147449, 9701883494.

MADDILAPALEM

70 Sq.Yds. (11.3x56) South Facing, Between Satyam Jn. & Maddilapalem Jn. Very Good location for Business. Cont.: 9676767788.

MURALINAGAR

Madhavadhara 289, 249 Sq.Yds Sale & 2 BHK / 3 BHK Flats Sale & Development 684 Sq.Yds. ✆ 7207294138.

NARSIPATNAM

195 గజాలు స్థలం అమ్మబడును. బొంతువీధి, 1 వ వార్డు, 1 బ్లాకు, డోర్‌నెం: 1-63/1 (ఇంటి ప్రక్క స్థలం) నార్త్ వెస్ట్ కార్నర్ స్థలం, నర్సీపట్నం. Ph: 9849201511.

PENDURTHI

పెందుర్తి జంక్షన్‌కు అతిచేరువలో బాపూజీనగర్ నందు 240 గజాలు ఉడా అప్రూవల్ ఓపెన్ ప్లాట్ అమ్మకమునకు కలదు. వివరాలకు సంప్రదించండి. 9440643040, 9701482154.

వేపగుంటకు 5 KM, పెందుర్తి 3 KM పెదగాడి ఫేజ్-6, 1000 చ॥గ॥ S/F, 40 Ft రోడ్స్, రాంపురం 220 చ॥గ॥ S/F, 40 Ft రోడ్స్, పినగాడి S/N/F. 440 చ॥గ॥ S/F, 40 ft రోడ్స్ సైట్స్ అమ్మకం. 9704441006, 7661061837.

జనచైతన్య దేశపాత్రునిపాలెం సాయిభారతి ఉడా 467 గ॥ N/E కార్నర్, పెదగాడి 267 గ॥ N/E కార్నర్ & పెందుర్తి రమణగారి ఉడా లేఅవుట్‌లో 183 గ॥ (సౌత్) కలవు. ✆ 9154799799.

పెందుర్తి జంక్షన్‌కి 400 Mts లో BRTS రోడ్‌కి 50 Mts లో 130 గ॥ N/F సైట్ (30x39) వుడా అప్రూవల్ & 400 గజాలు పాత ఇల్లు అమ్మకమునకు కలవు. ✆ 9550170929, 7981932229.

పెందుర్తి - కొత్తవలస మెయిన్‌రోడ్ (దేశపాత్రునిపాలెం) Sai Bharati (VUDA) 200 (East), 450 Sq.d (N-E) స్థలాలు అమ్మకానికి కలవు. Ph: 9912102520, 8555881570.

చినముషిడివాడ - వుడా కాలనీ దరి 167 గ॥ S/F (2), వీరానగర్‌లో & శివాలయం దరి 217 గ॥ N/F, 200 గ॥ N/F (2) బిట్లు & ఇండిపెండెంట్ ఇల్లులు అమ్మకం. 8074430427.

RUSHIKONDA

PLOT FOR SALE
717 Sq.Yards VUDA Plot, 33 Ft. Roads on 3 sides (East, North & South), Maruthinagar Layout, Behind Sunny Isles Gated Community, Near IT SEZ Hills with Crz clearance, Compound Wall, Gate.
✆9494298191

REVIDI

31 Cents Near Okay Layout Majjipeta Village, Revidi, Bheemili Mandal, Visakhapatnam. Contact: 9603502734, 9701348764.

21 Cents with Fancing & Gate East Main Road Majjipeta Village, Near Revidi, Bhemili Mandalam, VSP. ✆ 9603502734.

SABBAVARAM

సబ్బవరం DSN లా యూనివర్సిటీ దగ్గర VMRDA అప్రూవల్ పొందిన 200 చ॥గ॥ 40 అడుగుల రోడ్ నార్త్‌ఫేసింగ్ అమ్మకంనకు కలదు. Ph: 9014510345.

33 సెంట్లు భూమి, ఉత్తరం తారురోడ్ ఫేసింగ్, కమర్షియల్ బిట్, పేపరు ఫ్యాక్టరీ ఎదురుగా ఎల్లుపి గ్రామం, సబ్బవరం మండలం, వైజాగ్ ✆ 81424 60777, 79899 79643

సబ్బవరం హైవేకి 4వ బిట్ సిమ్మెంట్ రోడ్డు 30 ఫీట్ 484 చ॥గ॥లు స్థలం. L.R.S. ఎప్రూవల్ అమ్మకమునకు కలదు. రెడీ టు కన్‌స్ట్రక్షన్ 9440335566.

సబ్బవరం మెయిన్‌రోడ్డు పక్కన LP. బిట్ 30x50=167 గ॥, గజం: 12000/- లకే & అగనంపూడి మెయిన్‌రోడ్డు దగ్గరలో LP. Bit 30x60=200 చ॥గ॥ గజం: 15500 లకే. లోన్ కలదు. ✆ 9959637799.

SEETHAMMADHARA

210 Sqyds High Commercial National Highway Abutting Property near Satyam Junction. ✆ 9966096915.

SUJATHANAGAR

167 Sq.Yds Plot VUDA Simhapuri Colony 2 layout Simhachalam-Vepagunta Road Call Owner @ 7675858526

202 Sq. Yards E/F at VUDA Layout Sujathanagar, 200 Sq.Y. N/F 40 Ft. Road at VUDA Layout for Sale at Madhurawada. ✆ 7007568103.

400 SqYds VUDA Plot for Sale in Suri Reddy Layout at Sujathanagar. Cont: 9849114699.

సుజాతనగర్‌లో BHPV లేఅవుట్‌ను ఆనుకొని ఉన్న C2 జోన్‌లో VUDA approval 267 చదరపు గజాల East Facing ప్లాట్ కలదు. 7013031558.

SHEELANAGAR

VUDA approved Sites: Sheelanagar 167 Sq.Yds. Dockyard Colony and Desapatrunipalem 312 Sq.Yds. Chilikuri Low Price. Ph.: 7981615839, 9100539083.

Urgent Sale : VUDA Approved Plot @ STBL Township, LN Gardens, Near Sheelanagar, 143 Sqyds.- East Facing. Call : 7075490627.

TAGARAPUVALASA

400SqY, N/F, 770SqY, N/E, VUDA Approved & 3865 SqY For Sale Near Tagarapuvalsa walkable To NH16. Mob: 9848426532.

609 Sqyds N/F 30 Ft Road very near to NH-5 Tagarapuvalasa behind Amalodbhavi Hotel opp Avanthi Engg College Rs 16,500/- Sqyd (Final) ✆ 9849877199.

Continued on Page No's 18 & 19


















EENADU Classifieds

PLOT FOR SALE

TAGARAPUVALASA

Excellent S/E Corner Vuda 471 Sqyds ready to Construct 7th plot from Highway at R.Tallavalasa is for Sale. Contact: 9949566909.

AVINASH PROPERTIES
DUSSEHRA BONANZA
5 GMS GOLD FREE
ON EVERY PLOT BOOKING
Newly launched with Fully developed Ventures in DAKAMARI & JONNADA with VUDA Approval and Rera approval
Starts from 167Sq.yds
90% bank loan available
✆ 9866844433

తగరపువలస, రేవిడి VUDA 200 చ॥గ॥ (30x60) NH-5 & 43 దగ్గర మరియు ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్ సమీపంలో అమ్మకానికి కలదు. ✆ 9704421081.

Rs.11999/- చ॥గ॥ తగరపువలస Okridhge స్కూలు దగ్గర మజ్జివలసలో Villaకి ఎదురుగా 220 చ॥గ॥ అప్రూవ్డ్ ప్లాట్ అర్జెంటు సేల్. Ph: 9603434344

తగరపువలస, వలందపేట దగ్గర లేఅవుట్లో 100 గజాల స్థలం కమ్యూనిటీ ఏరియాలో అమ్మకమునకు కలదు. Ph: 9912937140.

YENDADA

VUDA approved 1675 Sq. Yards (3 Road Corner) Dasapalla Layout near Mubarak Colony Yendada beside MK One Project. ✆ 9849893932.

VZM ROAD

VUDA Plots @ Dakamarri Rs:18000/- Syd. (Govt. Value 10,000/-) 260 Syd. (E/W/S, W Corner) Opp. Raghu Engg. & another Site 1 KM. ✆ 8712297856.

VZM - VSP హైవే అయినాడ 5th బెటాలియన్ దగ్గర వెంటనే ఇంటిని కట్టుకునే VMRDA ప్లాట్లు అతి తక్కువ ధరలో బ్యాంక్ లోన్‌తో కలవు. ✆ 9290441547.

LAKSHMI PURAM

విశాఖపట్నం, వేపగుంటకి దగ్గరలో లక్ష్మీపురం నందు 228 చ॥గ॥లు ఈస్ట్ ఫేసింగ్ మరియు 168 చ॥గ॥లు N/E ఇండ్ల స్థలములు 40 అ॥ల రోడ్డుకు చేర్చి అమ్మకమునకు కలవు. ✆ 99511 55666.

INNER RING ROAD

గుంటూరు, ఇన్నర్ రింగ్ రోడ్, భాష్యం టైటానిక్ క్యాంపస్ వెనుక, 60 అ॥ రోడ్ ఆనుకొని 1120 చ॥గ॥ స్థలం అమ్మబడును. అపార్టుమెంట్స్‌కు అనుకూలము. 86865 88689.

KAKINADA RURAL

కాకినాడ 100అ. ఏడిబి రోడ్డు మీద, అచ్చింపేట జం. టు లైటుహౌస్ దారిలో, 3పక్కల రోడ్లుతో, సంస్థలకు అనువుగా మంచి 1345 చ.గ. వాణిజ్య స్థలం అమ్మకానికి కలదు. Ph: 9347073899.

GENERAL

650 Sq.Yds. Farm Land Near Araku-Ananthagiri Mandal, Bhimavaram, Gummakota @ 1300/- Sq. Yard. Ct: 9949277788.

311Sq.yd. S/F Plot for Sale @ Bakkanapalem- Railway Officers Layout. 9394547007, 9000730302 www.hanureddyrealty.com

Vuda Lakeview Layout 400 Sq.yds West facing and Kapuluppada VUDA layout 375 Sq.yds for sale. Call: 8328055788.

Plot for Sale. 188, 196, 240 Sq.Yds. Nr. Pendurthy Rail Bridge. Urgent Sale. NRI available in India 10 Days. 9505472472.

Sites for Sale Industrial Site 300, 600 Sq.Yds. Seethammadhara House 200 Sq.Yds. 3 BHK Flats 1500, 1350 SFt. Cont: 9246672227.

CBM Compound 320 Sq. 63x46, S/F, Sq: 1.75 Lakh. Semi Commercial. (2) Bhogapuram Sunray Village Gated. Nr. N.H. 797 Sq. W/F. Sq: 20,000/-. Ph: 9395111133.

3200 sq.yds land available for in vizag (peddamushirwada). Ph: 7337335254

Vuda Approved Layout Entrance Plot - 671, 294 Sqy. Corner Roads N 60/ W30, SVL Nagar, Yerukunaidupalem, Lankelapalem to Sabbavaram Road ✆ 9441517323.

House Sites for Sale. 242 Sq.Yds. 150 Sq.Yd. K.N.R. Peta Near RTO Office Anakapalli & 375 Sq.Yds. for Sale. Cont.: 8341216717.

PLOTS FOR SALE
1) BHEEMILI DORATHOTA 167 SQ.YARDS, North facing, VUDA Approved.
2) SONTYAM ANANDAPURAM 267 SQ.YARDS, North facing 60 feet Road.
Contact Details:
9848322201
7013849604

ఉడా అప్రూవ్డ్ లేఅవుట్‌నందు 200 చ॥గ॥ ఇంటి స్థలం 13.99 లక్షలు మాత్రమే 40 Ft రోడ్డు మొ॥ సదుపాయాలతో కలదు. స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ కలదు. Ct: 8142619849.

విజయనగరం టు S.కోట పోవు రోడ్డు, రామవరం బైపాస్ రోడ్డులో కమర్షియల్ స్థలాలు 820, 1250, 4160 చ॥గ॥ స్థలాలు మరియు 100 చ॥గ॥ 6.50 లక్షలకే అమ్మకంనకు కలవు. Cont: 7702364888.

ఆనందపురం పాలవలస రోడ్‌లో NH-16కి దగ్గరగా 200 చ॥గ॥ LRS ప్లాట్ అమ్మకం. లంకెలపాలెం RK నగర్ శివాని నగర్‌లో గల 400 చ॥గ॥ వుడా ప్లాట్ డెవలప్‌మెంట్‌కు కలదు. సంప్ర॥ సెల్ నెం. 98488 20777.

శ్రీశ్యామ్ : దీపావళి సందర్భంగా VMRDA 167 గ॥ Plot కొనుగోలుపై 11 గ్రా॥ గోల్డ్ మరియు 200 గ॥ కొనుగోలుపై రూ॥ 1 లక్ష విలువైన 2 వీలర్. రెడీ టు కన్‌స్ట్రక్షన్. ఆనందపురం, విజయనగరం హైవే, భోగాపురం & కొత్తవలస లే అవుట్లో. ✆ 7330811149.

SRI HARI PROPERTY'S
Golden waves LP No 46/2021 VMRDA
Per Sqyd 9,999/- (LIMITED PLOTS AVAILABLE)
(గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్)
Nr భోగాపురం
ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద
70%బ్యాంకులోన్ సౌకర్యం కలదు
LUXURY TOWN SHIP LP No 48/2022 VMRDA
Per Sqyd 19,499/- (NEGOTIABLE)
పోలిపల్లి జం॥, తగరపువలస
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మరియు డ్రెయిన్స్ సిస్టం
70%బ్యాంకులోన్ సౌకర్యం కలదు
డైరెక్ట్ కంపెనీ నెంబర్లు
8328464853
9247457590

5300 Sq.Yds approach 30 feet Road is for Sale. Site Location at Inada Village, Near 5th Battalion, Vizianagaram. 2nd bit from highway. Contact : 9866386650.

పరవాడ మండలం దేశపాత్రునిపాలెం దగ్గర పంచాయితీ స్థలం సుమారుగా 517 గజాలు ఏక బిట్టు కలదు. గజం 16 వేలు. ఆశక్తి గల వారు సంప్ర॥ డైరెక్ట్ పార్టీస్. ✆ 6300172408

VJA, రాజధాని అమరావతి, మంగళగిరి, గన్నవరం, బందరురోడ్డు, బెంజిసర్కిల్‌కి 5 కి.మీ, నున్న నూజివీడు రోడ్డు, కంచికచర్లలో DTCP & APCRDA ప్లాట్స్ చ॥గ॥ 1,900/- నుండి 12,900/- సంప్ర: ✆ 93906 65999.

336 Sq. Y Plot No.55, South Facing APSRTC Layout., VZM 1st Bit Near R&B Guest House, Vizianagaram. Direct Party ✆ 9441036300, 9390257857.

శ్రీకాకుళం జిల్లా, గార మండలం, గారలో DCCB ప్రక్కన రెండువైపుల రోడ్డుతో 8.5 సెంట్లు మరియు రెండు దుకాణాలు, టవర్‌తో నెలకు 30 వేలు అద్దెవచ్చు 20 సెంట్లు కమర్షియల్ స్థలం మరియు సూర్యమహల్ ప్రక్కన ఫంక్షన్‌హాల్స్, బ్యాంక్స్, ఆఫీసు, అపార్ట్‌మెంట్‌లకు అనువైన 43 సెంట్లు క్లియర్ టైటిల్‌తో అమ్మకంనకు కలవు. (నో బ్రోకర్స్) సంప్ర॥ 9866960126, 9912577569.

విజయవాడ to హైదరాబాద్ హైవే ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్ 4 ఎకరాలు కలదు. ఐకానిక్ బ్రిడ్జికి 300 మీటర్స్‌లో కోర్ క్యాపిటల్ అమరావతికి 5 KM దగ్గరలో. Ph: 93477 56501

యలమంచిలి మం॥ జంపపాలెం గ్రామంలో రోడ్‌ను ఆనుకొని ఎ॥ 1.70 సెంట్లు (ప్లాట్స్ వేయుటకు అనుకూలం) అమ్మకమునకు కలదు. 9494182306, 9491887185.

విశాఖవార్డు పరిధిలో 5 లక్షలకు 100 గజాలు 75 ప్లాట్స్ కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్ EMI కలదు. 8985416828/ 8019624319.

గాజువాక తుంగ్లాంలో 25 లక్షలకు ఇల్లు లేదా స్థలం 75 గజాలు 20 లక్షలకు 10 అడుగుల రోడ్డు అమ్మకమునకు కలదు. Ph.: 7386414017.

క్రిష్ణరాయపురం N/F 75 చ॥గ॥లు కొత్తవలస- మంగళపాలెం సాయివిష్ణు ఫేజ్ -1, W/F 200 చ॥గ॥లు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. Ct.: 9703124666.

2, 3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్), 900, 1300 Sft.లు వరసగా 20, 28 Lks., N, S/F, కార్ పార్కింగ్, లిఫ్ట్, 100% వాస్తు, అండర్ కన్‌స్ట్రక్షన్‌లో కలవు. Cont: 7032505552.

లే అవుట్ ప్లాట్స్ 200 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ నెల్లిమర్ల, విజయనగరం జిల్లా, గుర్ల MRO ఆఫీస్ దగ్గర గజం రేట్ 2800/-, ఫోన్. 7093070686.

కాకినాడ జిల్లా, తునిలో 100 ఫీట్ GNT రోడ్డును ఆనుకొని ఉన్న 1011 చ॥గ॥ కమర్షియల్ స్థలం హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్‌కు అనువైనది అమ్మబడును. Cont: ✆ 92478 78730, 92920 08889.

అనకాపల్లి జిల్లా కశింకోట మం॥ బయ్యవరం విలేజ్‌కి 1KM దూరంలో 9 సెంట్లు పంచాయితీ భూమి మరియు కొత్తవలస ఉడా అప్రూవల్ 200 గ॥ అమ్మకం. ✆ 9441469755.

COMMERCIAL SPACE FOR SALE

Commercial Floors available for sale facing 150 Ft Road, Towards 104 area, Vizag. Contact: 8121355171, 8897537304. (Bank Loan available).

Pre Booking Commercial Floor for sale at Dasapalla Hills, 100 Feet Road, 4000 Sft Visakhapatnam. Contact (✆): 8367413839.

Commercial Floor FOR SALE in Seethammdhara
50k to 1 Lakh Rental Income per month
Ground Floor 1800 Sft,
First Floor 1800 Sft
99634 33337

PRELEASED WAREHOUSE FOR SALE
Autonagar, Visakhapatnam
Land 2.63 Acres
A Grade
54,000 Sft
Attractive Price
92125 62223

విజయనగరం టౌన్ డాక్టర్స్ వీధి (జిడ్డు వారి వీధి) మెయిన్‌రోడ్ ఆనుకొని కమర్షియల్ సైట్ 116 గజాలు (14.5 x 72 ft) స్థలం అమ్మకానికి కలదు. డైరెక్ట్ పార్టీ సంప్ర॥ ✆ 9908335577.

LEASE

No Rent No Interest 2BK House Lease At Venkatapuram Gopalapatnam Vizag. Ph: 7013347610, 9010144692

LEASE/ RENT

3 BHK 2200Sft, 3rd floor at CBM Compound, Near Timpany School all Amenities Suitable for Office / Residence ✆ 9441105770/ 7382853020.

LEASE / RENT
TWO GODOWNS OF 8400 SFT EACH ALONG WITH OPEN AREA AT MRO OFFICE ROAD, BESIDES SBI, RAMBILLI VERY CLOSE TO ATCHUTAPURAM S E Z
✆ 8106033474
8520957200

Commercial Space For Rent/ Lease 5400 Sft 3 floors Banks Corporate Offices Etc. Ph: 9247274555, PM Palem Opp. Stadium.

10000 SFt. బిల్డింగ్ భీమిలి, తగరపువలస రోడ్ *8000 SFt. గొడౌన్ తగరపువలస *5000 SFt. ఫ్యాక్టరీ షెడ్ at రెడ్డిపల్లి 6 షాప్స్ at తగరపువలస ✆ 7997204548, 9177744039.


WANTED

Wanted 30 Acres of Land (with clear Title) for Layout/ Residential purpose in between Anandapuram to Bhogapuram 1 to 2 KMs Radius from NH-16. Contact: 7997996785.

Amazon Delivery Hub. Wanted 5000 SFt. Space. Rent or Lease at Madhurawda, IT SEZ Areas. 9966391176, 8885216128.

PROPERTY FOR SALE

COMMERCIAL PROPERTY FOR SALE Prime Location



206 Sq. yds. (20x93 Ft)
3 Floors
Granite / Tiles Flooring
with Internal Automatic Lift, at Leelamahal Road, Behind Dolphin Hotel, Vizag
9810233080, 9985752969

150 sq.yards site with house south facing for sale clear title at Butchirajupalem, Susarla colony 60 ft road. contact: 9985023695

173.5 Sq.yds (38x41) Site For Sale at Kakani Nagar (NAD). Ph: 8074723237

LEASE/ SALE

MADHURAWADA

3BHK Flat for Sale/ Lease Madhurawada, Opp. D-Mart Highway Facing. North Facing 1415 Sft. Cell: 8309772159/ 9182203797.

AGRICULTURE LANDS

2 acer 38 cents Agriculture and with Fully developed farm house with plantation near to Narsipatnam on Highway. contact: 9666857374

TO LET

AKKAYYAPALEM

3BHK Fully Furnished Flat with Cupboards, Carparking @ Gandhi Bhavan, Akkayyapalem. Contact: 9866325192

BEACH ROAD

Vizag, RK Beach: E/F, Sea View, 2nd Floor Corner, Fully Furnished 3 BHK (1750 S.Ft.) Flat Rent. ✆ 91009 07236.

GAJUWAKA

3B/R 2000 Sft. 5th Floor with Lift, 1 Car Parking attached Bath Rooms. Fully Air Conditioned and Furnished at Sai Krishna Enclave Flat No. 501, VUDA Colony, Phase-2, near Durgammavari Temple Road, Gajuwaka, Vizag. WhatsApp No: 9912526277, Cont: 8497973233.

3BHK - 1710 Sft. Fully Fully Furnished, 100% Vastu, for Rent at Flat No: 103, Green City Heights, Vadlapudi, Gajuwaka. ✆ 9100938526, 9182360018, 8106367067.

KURMANNAPALEM

3BHK East Facing Deluxe Apartment Flat No: G-5, A Block Fortune Heights Gated Community Sivajinagar, Aganampudi. ✆ 9866146944

MADHURAWADA

2BHK House on rent available for family w/Boundary Wall, Bathrooms Western & Indian, 24x7 Water, Close to PM Palem last stop. Ph: 8790602329

Office / Residencial Space 3BHK - 2000 Sft. 2nd Floor and Milk Parlour is for Rent / Lease Nr. Stadium P.M. Palem ✆ 9989992051.

Yendada -1,890 S.Ft. 3BH, 3BR, Puja Room, Balcony, N/F, Fully Furnished (Godrej) @ 2nd Fl. Standalone Apartments, Padmavathi Prakash, Rent expected 23000. Contact : 8330981053 / 9866134847

MVP COLONY

2600 SFt. E/F for ToLet 2 Car & 2 Bike Parkings, Lansum Square Isukathota Signal Point, Vizag. Woodwork, 5 AC Points, 4 Geysers ✆ 9866199456.

2BHK House 1200 Sft. 1st Floor Rent 24 Hr Borewell & GVMC Drinking Water Supply. Car Parking 2 Wheeler Parking. Sec-7, MVP Colony, Officials only with family. 9148084213.

Luxurious 3-bedroom penthouse with attached bathrooms, fully furnished. Spacious living and private terrace, MVP Colony. One car parking. Ph: 8121033899

5200 Sft. 5 Bed Room Duplex House with extra Servant Quaters - suitable for Corp. Guest House at Nowkanagar, Peddawaltair Contact: 9849110012.

MADDILAPALEM

To-Let for 2 BHK House, 1st Floor, East Facing, Marble Flooring, GVMC Tap Near. Krishna College, Maddilapalem. ✆ 8897905706.

MURALINAGAR

1350 Sft. 3BHK S/Face Lift, Car Parking, Cup Boards at 39-4-8, Muralinagar @14000/-. Contact: 8712151333, 9133241514.

RAMNAGAR

Semi furnished 3 BHK Flat for Rent. 2nd Floor, S/F, Lift, Car Parking at Ramanagar, Behind GRT Jewellers, Asilmetta, Contact: 9440649918, 9642433348.

SEETHAMMADHARA

2BHK Flat Rent F/F @ Seethammadhara Opp. Rythu Bazar Fully Furnished 24/7 Water Power Security, Vizag. ✆ 9885793555.

Tolet 2 BHK Ground Floor Seethammadhara Contact 9963359290 Newly Renovated With Car Parking

Ground floor, 2 BHK with Pooja room & Dining hall, Good Vastu, LIG 39, HB Colony, Seethammadhara. Ph: 9030509970

1600 SFt. Well furnished Floor for Rent in Seethammadhara Road Side Nr. SFS School Backside Gate Useful Guest House Etc. 9866890860.

2BHK 1st floor Office space for rent on main road, Beside SBI Gurudwara Jn Branch. Ph: 9966097728.

Indp House 2bhk Semi Furnished 2000 Sft, Ground Floor @Seethammadhara NE. Rent : 25000, Ph: 98660 81950 / 99630 22210

Indp House 3bhk Semi Furnished 2000 Sft, First Floor @Seethammadhara NE. Rent : 40000 , Ph: 98660 81950 / 99630 22210

3BHK in 2nd Flr 24/7 Water Open Car Parking at HB Colony, Vegetarians only. Cont: 9949047335.

SUJATHANAGAR

LEASE/RENT
COMMERCIAL SPACE Independent House in 200 Sqyds, GF-1000 Sft, FF-1000Sft Total: 2000Sft @ SUJATHANAGAR, Chinamushidiwada. Suitable for Office/ Finance,Polyclinic & Extra
✆ 9652718718
9866070492

SHEELANAGAR

3BHK Flat F303 in SL Surya Plaza, 8th Lane, Sri Venkateswara Colony, Sheelanagar. Lift & Car Parking. ✆ 9494666990.

GENERAL

1020 Sft. in Ground Flr & 170 Sft. in Cellar for Rent at Prakasaraopeta, Opp. Jocky Showroom, Dabagardens. ✆ 9000008122 / 9491134234.

7500 Sq.Ft. of Space for Rent with Lift Facility. North Facing New State Bank Line Road, Narsipatnam. Ph.: 9000056964.

2BHK & 3BHK Flats for Rent. Ananda Nilayam, Road No-4, Sri Tirumalanagar, Vadlapudi, Gajuwaka, Visakhapatnam. 9490742019.

3 BHK Flat For Rent @ Madhura Nagar - Rent Per Month @ 30,000/-. Contact: 8452047891 For More Details

E/F Single B/R @ Pedagantyada VUDA Colony, Old Gajuwaka & 2 B/R @ Turner Choutry, Near Visakha Central ✆ 9440120257, 9502152369.

Individual House, 250 Sq.Yds, Ground Floor for Rent at Ashoknagar, Road No.1, Opp. All India Radio Station, Kurmannapalem, VSP. Cont: 8978552578.

2BHK 1st Floor 1200 Sft. for Rent @ 10,000/- P.M. with Car Parking. Only for Hindus, Near Q-1 Hospitals Health City, Chinagadili. Ph: 8179780916, 9441465943.

3200 Sft 3 BHK Flat for Rent @ Rushikonda with 2 Car Parking, 3rd Floor Sudhir Nivas, Rushikonda Beach Road Maruthinagar, Ph: 8291989919.

Waltair Road, Prakasaraopeta, Opp. Sitharam Temple, D.No.12-4-28. 1st floor 650 Sft. for Rent Commercial use. (Ground floor Best Deal Car-Decors) Cont: 9849874013.

COMMERCIAL

AKKAYYAPALEM

COMMERCIAL SPACE FOR RENT
1510 Sft. 1st Floor, East Facing, Plug & Play at Narasimha Nagar Highway Facing.
✆ 9296159779

DWARAKANAGAR

Newly renovated North Faced, Office space (850 Sft.) for rent @ Dwarakanagar, Near Hotel Bhudhil Park, Sampath Enclave. Contact: 8885063890.

Dwarakanagar: 1800 S.Ft Commercial Space @ NDR Complex 3rd Floor, Landmark Above Sri Sairam Parlour. Vizag: ✆ 93466 90090.

GAJUWAKA

Commercial Space 4 Shops, Each Shops 352 Sft. 2 Road Corner N/W 40 Feet Roads Plot LIG 359, VUDA Colony, Nr. Timpany School, GWK. ✆ 9000992400.

3BHK- 1600 Sft, 100% Vastu, North East, 2nd Floor, for Rent Main Road, Vuda Colony, opp IOB, Old Gajuwaka. ✆ 9100938526, 9182360018, 8106367067.

JAGADAMBA

Godown for Rent - 750 Sq.Ft. Ground Floor, D.No: 29-13-35, Lalitha Colony, Dabagardens, Main Road, Vizag. Contact: 9550246767.

MADHURAWADA

Each Flr 1900 Sft. Commercial Space Cellar + 3 Flrs, for Banks Offices/ any Corporate Offices at Midhilapuri Colony, Madhurawada. Cont: 9849114699.

COMMERCIAL-TOLET
G+1+2 floors,each1600SFT
OFFICE / any COMMERCIAL
60 feet road,opposite PM Palem Police Station
Tharaka rama nagar
MADHURAWADA
77021 62609
85272 82221

TOLET
Madhuravada: 11,468 S.Ft Lease in 4th & 5th Floor. At Midilapuri Road, 100 Feet Vuda Road.
Suita: Hostel, Educational, Business & PG Purpose.
✆ 93931 01007
97037 70441

MVP COLONY

1200 Sft. East Facing for Shops/ Offices on the 1st Floor beside TTD Kalyana Mandapam Nr. MVP Colony Double Road. Rent: 25,000/- ✆ 9989898899.

MURALINAGAR

3000 SFt. Space beside Highway Service Road before Polytechnic useful for New Liquor Shop for Rent. Ct: 9866890860.

2500 Sft. Commercial Space for Rent G/F, 60 Ft. Road Banks & etc. Nr. Varma Complex, Muralinagar, Visakhapatnam. 8999719999, 7207676736.

SANKARAMATHAM

COMMERCIAL SPACE FOR RENT
2200 Sft. Commercial Space with furniture. Suitable for Banks, Corporate Office & other commercial at Santhipuram, Nr. Highway Sankaramatam Road, Beside Total Sports.
✆ 9848948292

SEETHAMMADHARA

1000 Sft., 1800 Sft., 2200 Sft. Office spaces for Rent. Seethammadhara, B.S. Layout, Behind 4th Town P.S., Cont.: 9963324242, 9848199077.

To-Let Medical, Clinic, Electrical & Hardware, Diary Milk Center, Gold Shop, HB Colony, Main Road, Seethammadhara. Ph: 9396969842.

SUJATHANAGAR

COMMERCIAL SPACE FOR RENT
4500 Sft. & 1700 Sft.
Comm. Space, 4th Floor, Separate Lift in Vishal Mega Mart Building, BRTS Road Facing, Chinamusidiwada for Corporate office, IT Offices, Educational Institutions etc..
✆ 9848948292

SIMHACHALAM

Commercial Space 4500 Sft, Ground & 1st Floors, Suitable for School, College (or) Godown at Maruthi Kalyanamandapam Backside Simhachalam. ✆ 9849941666.

సింహాచలం మెయిన్‌రోడ్డుకి ఆనుకొని శ్రీనివాసనగర్ 4 రూమ్స్ + ఖాళీ స్థలం 600 చ॥గ॥ బౌండరీ వాల్‌తో అద్దెకు ఇవ్వబడును. కేటరింగ్, స్క్రాప్ కొట్టు, మినీ గోడౌన్, కారుషెడ్‌కు అనుకూలమైనది. ✆ 8897691348.

GENERAL

To-Let 1800 Sft. Commercial Office or Clinic/ Hospital/ any Office III Town Police Station, Main Road, Old CBI. ✆ 8142385066, 9705748159.

For Godown/ Commercial Space 2100 Sft. New Building GF - Beside Main Road at Rampuram Jn., (Vepagunta-Pinagadi Rd) ✆ 9346315571.

1500 Sft. Commercial Space G/F Nr. NH-5 Road Kancharapalem Opp. Muthoot Finance Office ✆ 9150111766, 9701370987.

చినముషిడివాడ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర శారదపీఠం 60F రోడ్డును ఆనుకొని 2 రోడ్లు కార్నర్ 1st ఫ్లోర్ 3800 Sft. అద్దెకు/ లీజుకు కలదు. 9848176888.

WANTED

Office Space (8'x8') Available in Front of Sea. Contact: 7036636670, Email: aynmineralcorpn@gmail.com.

కావలెను
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత 15 సంవత్సరాల నుండి విద్యాసంస్థలను నడుపుతున్న ప్రముఖ విద్యాసంస్థకు తగరపువలస, పెందుర్తి, సుజాత నగర్, అనకాపల్లి పరిసర ప్రాంతాలలో 15 వేల చదరపు అడుగుల బిల్డింగ్ అద్దెకు కావలెను. ఆసక్తిగల నిర్మాణ దారులు మమ్మల్ని సంప్రదించగలరు.
96407 78888

SECOND SALE

Sell & Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty & Co., Nehru Bazar, DWK. ✆ 0891-2798616, 2563759.

JOBS

Immediately Required *Divisional Manager *Administrative Manager, Qlf: Retd./ Working in any Govt./ Private Sectors. Salary, Allowances will be decided at the time of Interview. Contact: 7277275678.

Wanted to HR Manager for Tirumala Vijaya Hospital, MVP Colony, Main Road, Sector -2, Vizag. Contact: 7893788887.

Reputed Company Wanted Team Leaders & Executives in P.M.Palem, Akkayyapalem, Sujathanagar. Sal.+ High Incentives. Any Degree. ✆ 6301109274.

Wanted Marketing Administration Manager for an Eye Hospital, Madhurawada, Vizag. Qlf.: B.Tech. or MBA candidates with relevant Past Experience preferred. ✆ 9985048321.

Wanted Female Counter Staff with Computer knowledge for Bharat Gas Agency, Seethampeta. ✆ 9866533739, 8247072706.

Walk-in-Interview. Fast Growing Org. A.P./ T.G. Wanted the following candidates for VSP Branch. 1.Chief Managers: M/F, Qlf.: Working, Retd. to be Retd., State/ Central & in any Pvt. Org. Yearly Package: 14,40,000/- (Sal+other allow), 2. P.R.O.s: M/F, Qlf: any Degree, Age: 30 Yrs. above. Yearly Pack: 9,60,000/- (Sal+ other allow) Min. 1 Yr. Exp. in any Org. Priority given to Edu. Institutions, Hospital Industry. Note: Int. at Office Premises on: 21st onwards. Con.: Gorle Ramarao, GM. Ph.: 9553529529, 8885435455.

Wanted Patent Relation Executives, ANM, Anesthesia Technician, ECG, Lab Technicians, MBBS, Duty Doctors, Dental Assistant (EDS) Clinical Perfusionist, Nutritionist, Physiotherapist. ✆ 7997592222, 7997599222.

Wanted Telecallers (F) for Santosh Marketing (All Banks Franchise) Experience Callers preferred. Salary + Incen. Ph: 9177737236.

Wanted (F) Office Asst - Telecaller. Exp. 2 to 3Yrs. Work at Madhurawada Office cum Residency. Contact: 7702135566.

Wanted Staff: Reception Staff for Sunrise Childrens Hospital (only women), Sales Girls for Vogue Elegant Fashion Boutique. Doctor Chamber available at Karasa Sunrise Childrens Hospital. ✆ 9985513366, 9550377799.

A Science & Maths Teacher to Teach Classes from IV to V. Interview Timings: 9am to 4pm. Tiny -Tots High School, Dwarakanagar 5th Lane. ✆ 9247433347, 9440156628.

Teaching Staff: LLM/ Ph.D in Law/ M.Pharmacy/ MBA/ M.Ed, Accountants & Front Office with Computer knowledge. ✆ 9491606933, 8331888327.

Req. Telecallers (F)-10, 8K-15K, Sal. Reception (F)-2, 8K-15K, Field Managers-5, 10K-20K, Age: 18 to 30. Qlf.: SSC to P.G. No Entry fee. Ct.: 9010929600.

Required 1) Lab Technicians, Qlf: Inter MLT/ B.Sc, DMLT, ExP; 2 Yrs, Salary: 13,000 - 15,000/- + P.F, ESI. 2) Microbiology Lab Technicians. Qlf: B.Sc, DMLT or M.Sc Microbiology. Min Exp: 2 Yrs, Salary: 14 - 16,000/- + P.F., ESI. Q Path Labs, Ramnagar, VSP. ✆ 9281009684/ 9281009677. Mail: qpathlabs@gmail.com.

Teacher to Teach LKG, UKG, 1st, 2nd Class Teachers and Evening Tutions 5 pm to 8 pm, Gayatri School, Poorna Market, VSP. 9642996222.

Good Looking Front Office Admin Comes Accountant (F) Age 18 to 30, Qly: Graduated (2) Marketing Executive (M/F) (3) Telecallers (M/F) Qly: Inter / Degree. Age 18+. Contact: 7680805377.

Required Civil Industrial Construction Project Manager. Billing Engineers, Jr. Engineers and Supervisors. Location: Vizag, Hyderabad & Vijayawada. inarprojects@gmail.com.

Required Field Collection Executives and Team Leaders for Agency. Ph: 8977614886, 8297794444.

Receptionist, Housekeeping, Waiter. Experience Must In Hotel/Hospitality Line. Call : Ph: 9169164497

Required Young Energetic 'Office Manager' Degree Pass. Contact: 7036636670, Email: aynmineralcorpn@gmail.com.

Wanted Exp. Advocate cum Typist to work in Hyd for preparation of Legal Reports for Home Loans. Ph: 9959531522

Wanted Chief Managers M/F for a Reputed Company with any Degree & Retired Persons also Apply. Interview 21, 22, 23 Oct. 9059451827.

Wanted Office Asst. (Computer knowledge is must) and Attender (only Male) Sal: 10,000/- to 15,000/-. Cont: Sri Gayatri Vidyanilayam, Maddilapalem. Ph: 9246612798, 9246742789.

Wanted: 1.Technical Persons for Solar & Industrial RO Plant. Q.: B.Tech. EEE/ Mech., ITI, Exp.: atleast 2 Yrs. Sal.: 13K to 20K based on Exp. 2)Marketing Executives for Aquaculture. Q: MBA Exp.: atleast 2 Yrs. Exp. in Aquaculture Marketing. Good Communications skills. Sal: Min 15K & based on Exp. Age: 22 to 23 Yrs. Job location any where AP. Email: lokesh@geekayhatcheries.com. Ph.: 7093889906.

Wanted Assistant Chef 20,000/- Tandoori Chef, 25,000/- Kitchen Assistant 10,000/- at Madhurawada Restaurant Ct: 8328665087.

WANTED
AKBAR, AUTONAGAR, VSP

ELECTRICIAN D.C	Experience	2 No's, 5 Years
KAMANI MESTRY	Experience	1 No, 5 Years
MECHANICS FOR DUMPERS	Experience	2 No's, 5 Years
WELDERS	Experience	2 No's, 5 Years
FOURMAN FOR DUMPERS	Experience	1 No, 5 Years
STORE SUPERVISOR FOR DUMPERS SPARES	Experience	2 No's, 3 Years

Ph : 70952 50798

WALK-IN
SALES & SERVICE ENGINEERS - M/F 10 NO'S
Qulf: B. Tech (Mech-EC)
Exp: 3-4 yrs Exp in Relevant industry
Salary: 20k-30k+ESI+PF
Age: 25- 35 years
UNIVARE ENGINEERS PVT LTD
SHEELANGAR, VIZAG
✆ 9989278039, 9493808081
WWW.UNIVAREENGINEERS.COM

URGENT REQUIREMENT FOR HOSPITAL
GYNAECOLOGIST
GENERAL PHYSICIAN
CONTACT: Dr. SUBRAHMANYAM
✆ 9440239894
8074518804

WANTED
DTP OPERATOR
Photoshop & Pagemaker (Telugu Typing must)
Madhavadhara VUDA Layout R & B Junction, Vizag.
Ph:9121216401, 9121216400
satellitehoacs@gmail.com

WANTED
SENIOR MARKETING / MARKETING EXECUTIVES for WHOLESALE SILVER showroom in Visakhapatnam. Call:
Ph: 91546 79621 / 91546 79631
admin@amulyasilver.com

Siris Associated Company
Requires following Staff for new civil infra wing :
+ MARKETING EXECUTIVE — Any Degree, 1-2 years experience, Good Communication Skills and Two wheeler must.
+ OFFICE ASSISTANT - Female — Any Degree, 1-2 years experience, MS Office, Good Communication skills
+ ACCOUNTANT - B.Com / Tally, with 1-2 years experience.
+ AUTO CAD Designer — with 2 years experience in the relevant field.
Send resume to e-mail ID: bhavyavasavim@gmail.com (or) WhatsApp to:
73370 07916 , 98661 92229
Interviews on Prior Appointment

WANTED
Staff for reputed ad Agency
❖ MARKETING EXECUTIVES 10 No's — Salary: 30K PER MONTH
❖ TELECALLERS 10 No's — Salary: 10K PER MONTH
❖ DATA ENTRY OPERATORS 2 No's — Salary: 15K PER MONTH
❖ FIELD STAFF 8 No's — Salary: 15K PER MONTH
FIXED SALARY
QLF: 10TH & ABOVE AND MBA PREFERABLE
✆ 8688882233
7075132858

WANTED Accountant
UG/PG 5-10 yrs exp.
Knowledge of Tally, GST Must. Salary Market Competitive. Pref Previous exp in Trading/Contracting Companies. Send your resume:
Email: info@ayaanshinfra.com
Ayaanshinfra, LB Colony, VSP
Mob: 81438 83356

ప్రముఖ సంస్థలో పనిచేయుటకు స్త్రీలు, పురుషులు కావలెను. Rtd. ఎంప్లాయిస్ హౌస్‌వైఫ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వబడును. Fixed Salary + కమీషన్ ఇవ్వబడును. Ct: 8885866999.

మా బ్యాంకింగ్ రిటైల్ Asst. లో పనిచేయుటకు డాక్యుమెంట్స్ కలెక్షన్ మేనేజర్స్- 20, టెలికాలర్స్- 30, ప్రోసెసింగ్ మేనేజర్స్- 20, బ్రాంచి మేనేజర్స్- 5, రిక్రూట్‌మెంట్ మేనేజర్స్, రిసెప్షనిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్స్, డ్రైవర్స్ వ॥ 23 సం॥లోపు M/F కావలెను. జీతం: 20K-30K, భోజన, వసతి కలదు. ఫోన్ 8639843342.

AA కెరీర్ కన్సల్టెన్సీ ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం & ఇతర ప్రదేశాలలో, M/F, Age 20+, స్కిల్ / Unskill. Call: 8019520131, WhatsApp: 9492250607.

సాగర్‌నగర్‌లో నూతనంగా ప్రారంభమైన రెస్టారెంట్‌లో పనిచేయుటకు అన్ని రకముల వంటలు చేయగల అసిస్టెంట్ వంట మాస్టార్లు, సర్వర్లు, ఇతర హెల్పర్స్ కావలెను. కాంటాక్ట్: 7386150695

ప్రముఖ సంస్థ ETOR GROUP..లో పనిచేయుటకు అనుభవం గల అకౌంట్స్ మేనేజర్-1, సివిల్ ఇంజినీర్లు-3, రియల్ ఎస్టేట్ టెలికాలర్స్-2, డ్రైవర్స్-3 కావలెను. సంప్ర॥ 7373888999.

USలో నానిగా వర్క్ చేయుటకు US Visa కలిగి, వెంటనే బయలుదేరుటకు సిద్ధముగా ఉన్న 55 సం॥ లోపు ఆడవారు కావలెను. ✆ 90308 24898.

Corporate Company లో వర్క్ చేయుటకు టెలీకాలర్స్ - (F) Sales- (M) Team లీడర్స్- (M/F) జీతం: 20K to 40K, ఇంటర్, డిగ్రీ Cont: B.S. రెడ్డి: 9391405905.

Tally వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. గోపాలపట్నం & ప్రహ్లాదపురంలో ప్రముఖ ఎలక్ట్రికల్స్ & హార్డ్‌వేర్ షాపులలో పనిచేయుటకు మంచి జీతం కలదు. ✆ 9482868241.

ప్రముఖ కార్పొరేట్ సంస్థయందు పనిచేయుటకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్, Rtd., VRS టీచర్స్ కావలెను. F/P టైం. శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. సంప్ర॥ ✆ 7842125628.

వైజాగ్, VZM, శ్రీకాకుళం జిల్లాలలో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లలో అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ద్వారా పనిచేయుటకు అటెండర్స్, రికార్డ్ అసిస్టెంట్స్, సూపర్‌వైజర్స్, మండల కోఆర్డినేటర్స్, జిల్లా ఇన్‌ఛార్జ్‌లు కావలెను. జీతం: 25K - 40K. Qlf: 10th - ఏనీ డిగ్రీ. M/F. Career Solutions. ✆ 8977011865, 8977011864.

విశాఖపట్నం, గాజువాక, నర్సీపట్నం, తునిలో ఉన్న మా మల్టీచైన్ ఫుడ్ రెస్టారెంట్‌లో పనిచేయుటకు స్టాఫ్, కిచెన్ హెల్పర్ కావలెను. సంప్రదించండి: 9908827300.

రామకృష్ణ ఓల్డేజ్‌హోం Hyd, VJA బ్రాంచిల కొరకు 10th ఆపైన చదివిన 20-50 సం॥ల స్త్రీ/పు టెలికాలర్స్, కస్టమర్ కేర్ సూపర్‌వైజర్లు, అడ్మిన్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, బైక్ మెకానిక్‌లు కావలెను. భో+ వ+ మంచి జీతం. 9441381122, 9440841122.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నందు పనిచేయుటకు *రిసెప్షనిస్ట్ (Female) *అకౌంటెంట్ *సైట్ ఇంజినీర్ మరియు మార్కెటింగ్ ఏజెంట్స్ కావలెను. Contact: 7997996780.

Join as LIC Agent/ Advisor. మీ కలలు నిజం అవ్వాలంటే అదనపు ఆదాయం కావాలి. అది LIC ద్వారా నెరవేరుతుంది. కమీషన్ & నెలకు రూ. 6,000/- స్థయిఫండ్. ✆ 9848017499.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ సిబ్బంది (స్త్రీ/పు) కావలెను. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్. లక్ష్మి 9110535020, 9291442753.

శ్రీనివాస హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/పురుషులు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. Hyd. లో. ✆ 6301330889, 6300799407.

ఇంటిపనికి, వంటపనికి ఆడమనిషి కావలెను. 6 గంటల పని సమయం. మంచి జీతం. పోతినమల్లయ్యపాలెం, విశాఖపట్నం. Ph: 7675923779, 9030233159.

వాంటెడ్ ఆఫీస్ స్టాఫ్. ఆఫీస్ అసిస్టెంట్ (M) *రిసెప్షనిస్ట్ (F) *టెలికాలర్స్ (F) *కార్ డ్రైవర్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్ *No పార్కింగ్ బోర్డ్స్, హౌస్ గేట్స్ పెట్టుటకు బాయ్స్ కావలెను. వ॥ 30 సం॥లోపు. 8019195881.

గాజువాకలో ప్రముఖ విద్యాసంస్థలో పనిచేయుటకు లేడీ వార్డెన్స్ కావలెను. జీతం+ ఉచిత భోజన వసతి కలదు. Ph.: 9848577745, 9666694545.

"రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్" - కాకినాడ దగ్గర పొన్నాడలో పనిచేయుటకు స్టాఫ్ కావలెను. 1) ఆఫీస్ అసిస్టెంట్ (స్టోర్స్): కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి MS Office, ERP/TCS ION సాఫ్ట్వేర్ వచ్చి ఉండవలెను. 2) ట్రాన్స్‌పోర్ట్ ఇంచార్జ్, 3) సూపర్‌వైజర్. ఆసక్తి కలిగినవారు మీ బయోడేటాను వాట్సాప్/మెయిల్. Ph: 89888 49994/ email: ganeshu303@gmail.com చేయగలరు, (ఫోన్ కాల్ చేయకండి).

ప్రముఖ బ్యూటీసెలూన్ నందు పనిచేయుటకు 30 సం॥లోపు గల ఫిమేల్ హెల్పర్స్ కావలెను. Qlf: ఇంటర్. జీతం: 18000/- అనుభవం అవసరం లేదు. ✆ 8885013859.

వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర ప్రముఖ లాడ్జిలో పనిచేయుటకు మేనేజర్స్, ఫ్రంట్ ఆఫీస్ బాయ్స్ అర్జెంటుగా కావలెను. Contact: 7702880999 / 9949176199.

వంట మనిషి కావలెను: వైజాగ్‌లో ఇంటియందు పూర్తిగా ఉండిపోయి ఇంటి పని, వంట పని చేయుటకు ఏ బాదరబందీలేని ఆడ వంట మనిషి కావలెను. భార్యభర్తలు అయిన వారు కూడా సంప్రదించవచ్చు. సంప్ర॥ 9059256849.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీనందు పనిచేయుటకు 5 సం॥ అనుభవంగల * మార్కెటింగ్ ఏజెన్సీస్, * మార్కెటింగ్ సీనియర్ హెడ్స్ కావలెను. ఫోన్ నెం. 7997996780.

శీలానగర్ సత్తివానిపాలెం వద్ద సైట్‌లో లేబర్ పనిచేయుటకు కుటుంబంతో ఉండటానికి 40 సం. లోపు జీతం నెలకి 20,000/- నుంచి 25,000/-. రూమ్ ఫ్రీ. Ph: 8500367968.

నూతనంగా ప్రారంభించబడిన యూట్యూబ్ ఛానెల్‌కు న్యూస్‌ఇంఛార్జ్, యాంకర్లు (Male/ Female) వీడియో ఎడిటర్లు, కెమెరామెన్స్ కావలెను. ఫ్లాట్ నెం. 301, ప్రశాంతిధామ్, సిరిపురం, వైజాగ్. ✆ 8142700004.

డి.టి.పి. ఆపరేటర్ కావలెను. ప్రముఖ యాడ్ ఏజెన్సీలో పనిచేయుటకు తెలుగు, ఇంగ్లీషు టైపింగ్ వచ్చి, పేజ్‌మేకర్, ఫోటోషాప్‌లో అనుభవం కలవారు సంప్ర: 9603722277 ప్రదేశం: వైజాగ్, సీతమ్మధార ఏరియా.

సెక్యూరిటీ గార్డులు, లేడీ గార్డ్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్, సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావలెను. మంచి జీతం ఇవ్వబడును. ఫోన్ : 6301773955.

సెంపిల్స్ కలెక్షన్స్ & డెలవరి బాయ్స్ కావలెను. Qlf: 10th, బైక్, లైసెన్స్ ఉండవలెను. జీతం: 10 నుండి 12,000/- + పెట్రోల్. క్యూపాథ్ ల్యాబ్స్, వైజాగ్. ✆ 9281009677 / 84.

Cooks, Supervisors కావలెను. అచ్యుతాపురంలో కంపెనీలకు మీల్స్ & టిఫిన్స్ పంపుటకు. స్కిల్స్ బట్టి జీతం (11-20 వేలు)+ బోనస్+ మంచి వసతి+ భోజనం. 7036859533.

వంట పని, ఇంటిపని, తడిగుడ్డ, హౌస్ కీపింగ్ చేయడానికి ఆడవారు కావలెను. Opp: ఓల్డ్ ఈనాడు సీతమ్మధార, వైజాగ్. ✆ 7842672506.

ప్రముఖ విద్యా సంస్థలో క్యాంటీన్ రన్‌చేయుటకు పార్టీ వారు మరియు మేల్‌వార్డెన్ కావలెను. అగనంపూడి లంకెలపాలెం వారికి ప్రాధాన్యత ✆ 9705368161, 6281987080.

గాజువాకలో గల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థనందు పనిచేయుటకు అకౌంటెంట్ మరియు రిసెప్షనిస్ట్ (Female) కావలెను సంప్రదించండి. ✆ 9912299555.

Fresh Choice కంపెనీ విస్తరణలో భాగంగా ప్రతి పెద్ద పట్టణములో TSI / Van Salesman అపాయింట్ చెయ్యతలచేరు. Electrical Auto Driving వచ్చిన వారికి ప్రాధాన్యత కలదు. సంప్ర : 7738351695.

హౌస్‌కీపింగ్ మహిళ ఇంటి పని చేయడానికి MVP కి దగ్గరగా ఉన్నవారు కావలెను జీతం 10 వేలు. సంప్రదించండి: 9393938358

డ్రైవర్ ఫార్చునర్ కార్ కొరకు MVP కి దగ్గరగా ఉన్నవారు కావలెను. జీతం 20 వేలు. సంప్రదించండి: 9393938358

హాస్పిటల్‌లో పనిచేయుటకు GNM, B.Sc నర్సు అనుభవం గల స్టాఫ్, 20 వేలు జీతం & వార్డు బాయ్స్, ఆయాలు, హౌస్‌కీపింగ్ స్టాఫ్, కుక్‌లు జీతం: 15 వేలు. 12 గం. డ్యూటీ. ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. RK హాస్పిటల్, కార్ఖానా, సికింద్రాబాద్. ✆ 9676532323, 9959932323.

వైజాగ్‌లో రెస్టారెంట్ నందు పనిచేయుటకు డెలివరి బాయ్స్ సొంత బండి కలవారు కావలెను. ఆసక్తి గలవారు. Call: 7658911291.

వైజాగ్‌లో రెస్టారెంట్ నందు పనిచేయుటకు కంప్యూటర్ అవగాహన గల రిసెప్షనిస్ట్ కావలెను. ఆసక్తి గలవారు Call: 7658911291.

కౌంటర్ సేల్స్‌మెన్స్ (Q: ఇంటర్/ డిగ్రీ వ॥ 30 సం॥లోపు) కావలెను. భువనేశ్వరి పెయింట్స్ & హార్డ్‌వేర్ మర్రిపాలెం, VSP. Ph: 9703009555.

హరేకృష్ణ హోంకేర్ హైదరాబాద్ నందు వృద్ధులను / పేషంట్స్‌ని / చంటి పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను. ఉచిత వసతి, భోజనం కలదు. జీతం 18K. ✆ 96402 58899, 96404 68899.

బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం కుర్మనపాలెంలో పనిచేయుటకు ఆఫీస్ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, హౌస్‌కీపింగ్, ఫీల్డ్ మేనేజర్ వెంటనే కావలెను. జీతం, PF, ESI, 4 Week off కలదు. ✆ 99891 39239, 81791 96300.

మురళీనగర్‌లో లేడీస్ హాస్టల్లో ఉండిపోయేవాళ్లు మాత్రమే కావాలి. హౌస్‌కీపింగ్ అన్నిపనులు చేసుకోవాలి. వాళ్ళకి ఉండటానికి బెడ్ & ఫుడ్ ఇస్తాం. లేడీస్ అర్జెంటుగా కావలెను. ✆ 8309826253.

NAD ఆఫీస్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్ -3 (F), టెలీకాలర్స్ - 2 (F), ఫీల్డ్ ఆఫీసర్స్ - 2 (M) (2 వీలర్), ఇంగ్లీష్ & కంప్యూటర్ నాలెడ్జ్. జీతం: 7-20K. ✆ 7036613555.

Wanted PRO, ENGLISH Faculty. Bollineni Medskills (BMS) SDI, HPCL, Vizag. ✆ 7207953919.

Wanted అర్జెంట్ Inter, Degree అభ్యర్థులు కావలెను. Salary 15,000/- online are available. 9381912123, 9666275640, Vishakhapatnam.

కటింగ్ కమ్ స్టిచ్చింగ్ మాస్టర్ టైలర్ మరియు మగ్గం, మిషన్ ఎంబ్రాయిడరీ వర్కర్స్ కావలెను. Ph: 9908731175

ప్రముఖ సూపర్ మార్కెట్ నందు పనిచేయుటకు బాయ్స్ కావలెను. అడ్రస్ PM. పాలెం, మధురవాడ, సంప్ర॥ ✆ 9030078786, 8106923200.

మర్రిపాలెం వద్ద ఇంట్లో ఉండిపోయి పనిచేయుటకు 24 Hrs. ఆడమనిషి కావలెను. ఉచిత భోజనం, వసతి కలదు. ఫోన్: 8886835111, 8686035111.

Wanted Mobile/ QR Code Users Data Collectors. Sal: 9K to 15K. No Calls. Only Whatsapp Your Name & Location to ✆ 73824 00366.

సోషల్ మీడియా & బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న Freshers ఆఫీస్ అసిస్టెంట్‌గా కావలెను. దొండపర్తి, వైజాగ్. Email: marvellousdetectiveagency@gmail.com

శీలానగర్ మెయిన్‌రోడ్డులోని సాస్ ఫౌండేషన్‌లో జాబ్స్ కలవు. ప్రిన్సిపల్, కౌన్సెలర్స్, టెలీకాలర్స్, హౌస్‌కీపర్స్, హెల్పర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 10K, 20K. Cell: 9963934934, సంప్రదించగలరు.

అర్జెంటుగా కావలెను. బోయస్ హాస్టల్‌లో మెన్‌లో ఉండి పనిచేయుటకు వాచ్‌మెన్ ఫ్యామిలి, కటింగ్ మాస్టర్ హౌస్‌కీపింగ్‌కి ఆడవారు హెల్పర్స్, బో + వసతి కలదు. ✆ 9394656465.

WANTED
1) Sales Person: Retail Sales & Marketing For Packaging Items
2) Driver & Delivery boy
Age: 20 to 30 yrs
Auto Driving Licence is must
Attractive Salary
VSLNV Rhythms Enterprises
NGO's Colony, Murali Nagar, Visakhapatnam
Cell: 91827 53156

Continued on Page No 19

ఈనాడు ప్రతిభ
pratibha.eenadu.net/eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

కరెంట్ అఫైర్స్



■ 24/7 గంటలు పనిచేసే ధాన్యం ఏటీఎమ్‌ను దేశంలోనే తొలిసారిగా 2024, ఆగస్టు 8న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద ఈ ఏటీఎమ్‌ను ప్రారంభించారు.) జః ఒడిశా

■ 2024, ఆగస్టు 2 నుంచి 7 వరకు అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? (వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సంఘం ప్రతి మూడేళ్లకోసారి ఈ సదస్సును నిర్వహి

మాదిరి ప్రశ్నలు

స్తోంది. 1958లో చివరిసారిగా ఈ సదస్సుకు ఈ నగరం ఆతిథ్యం ఇచ్చింది.) జః న్యూదిల్లీ

■ ఇటీవల భారతదేశం ఏ దేశానికి సుమారు 1400 కిలోల క్యాన్సర్ నివారణా మందులను పంపి వార్తల్లో నిలిచింది? (ఈ దేశ ప్రథమ మహిళ అస్మా అసద్ కూడా లుకేమియా బారినపడ్డారు.) జః సిరియా

■ శాస్త్రవేత్తలు తాజాగా ఏ గ్రహం పై నీటి రిజర్వాయర్‌ను కనుక్కున్నారు. (కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. 'లిక్విడ్ వాటర్ ఇన్ ద మార్షియన్ మిడ్-క్రస్ట్' పేరుతో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు.) జః అంగారకుడు

■ 'వరల్డ్ వాటర్ వీక్ 2024' ను 2024, ఆగస్టు 25 నుంచి 29 వరకు ఏ థీమ్ తో నిర్వహించారు?

జః 'బ్రిడ్జింగ్ బోర్డర్స్: వాటర్ ఫర్ ఏ పీస్‌ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్

మరింత సమాచారం

ప్రిపరేషన్ టెక్నిక్

పరీక్షలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ... రూపొందించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

డీఎస్సీ-2024
బయాలజీ

SENIOR INTER — Zoology



Partially digested fluid form of food

2 Marks

Digestion and Absorption

1) Give the dental formula of adult human beings.

A: The dental formula of adult human being is 2123/2123. This formula explains the arrangement of teeth in each half of both jaws.

★ They are Incisors(I) = 2/2; Canines (C) = 1/1; Premolars(Pm) = 2/2 and Molars (M) = 3/3.

2) Bile juice contains no digestive enzymes. Yet it is important for digestion. How?

A: ★ Bile juice does not contain digestive enzymes.

★ The bile salts emulsify 'fats' in to small lobules or micelles. (Emulsified fats).

★ Bile also activate the enzyme Lipase. This Lipase converts emulsified fats in to fatty acids and glycerol. Hence, Bile juice plays a vital role in the digestion of fats.

3) What would happen if HCl were not secreted in the stomach?

A: If HCl were not secreted in the stomach...

★ Pepsinogen would not be activated in to Pepsin.

★ Proteins digestion would not start in the stomach.

★ The micro organisms present in the food would not be killed by high pH 1.8.

4) What is Chyme?

A: Chyme is the acidic, Partially digested fluid form of food in the stomach.

Some More Important Questions
2 Marks

1) Name different types of papillae present on the tongue of man?

2) What is the hardest sub-stance in the human body? What is its origin?

For answers

\- K. Ravi Charan

భూకంపాలు

ఆకస్మిక చలనాల పరంపరలు!

విపత్తు నిర్వహణ

అకస్మాత్తుగా సంభవించే విపత్తుల్లో ప్రధానమైంది, అత్యంత ప్రభావం చూపగలిగేది భూకంపం. భూనిర్మితిలో వచ్చే సహజ మార్పుల వల్ల పుట్టే శక్తి తరంగాలతో ఉపరితలం కంపించి బీటలు వారుతుంది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఏర్పడే ఆ కంపనాలే పెనువిధ్వంసాన్ని సృష్టిస్తాయి. విపత్తు నిర్వహణ పరిజ్ఞానంలో భాగంగా భూకంపాలకు దారితీసే కారణాలు, వాటిని వివరించే శాస్త్రీయ సిద్ధాంతాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భూకంపాల రకాలు, వాటి లక్షణాలు, భూపటల నిర్మాణ స్వభావం, భూపలకల కదలికలు, భూకంప తీవ్రతను నిర్ణయించే అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.



భూకంపం అంటే భూమి ఉపరితలంగా పిలిచే భూపటలం/ప్రావారంలో ఆకస్మికంగా వచ్చే కంపనం లేదా ప్రకంపన చలనం. భూపటలం లేదా ప్రావారంలో మొదలై, నాభి నుంచి జనించే ప్రకంపన తరంగాల పరంపరలనే భూకంపంగా పేర్కొనవచ్చు. శిలలు అంతర్గత బలాల వల్ల ఆకస్మిక స్థానభ్రంశం చెందినపుడు శక్తి వెలువడుతుంది. అది తరంగాల రూపంలో నలుదిశలా వ్యాపిస్తూ ప్రకంపనలు సృష్టిస్తుంది. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'సిస్మాలజీ' అంటారు.

భూకంపాలకు కారణాలు:

1) **ఉపరితల కారణాలు:** ఇవి భూమి ఉపరితలంపై ఏర్పడతాయి. పెద్ద పెద్ద కొండల పార్శ్వాలు జారడం, హిమానీనదాలు ప్రవహించే చోట హిమపాతాలు సంభవించడం, గనులున్న ప్రదేశాల్లో సొరంగాల పైకప్పు కూలడం, పర్వత ప్రాంతాల్లో భూపాతం లాంటి కారణాలతో భూకంపాలు ఏర్పడతాయి. భూ అంతర్భాగ జలం ప్రభావంతో గృహాల పైకప్పులు కూలిపోవడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. భూగర్భంలో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం, పెద్ద కృత్రిమ జలాశయాల వల్ల, భూమిలోని ఖనిజాల కోసం తవ్విన సొరంగాల పైకప్పులు కూలడం వల్ల భూకంపాలు రావచ్చు. ఈ విధంగా ఉపరితల కారణాలతో ఏర్పడేవి తీవ్రమైనవి కావు. అతి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటంలో మానవ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. భూపటలానికి దిగువన ఏర్పడే శక్తులు లేదా బలాలు ఈ రకమైన భూకంపాలకు కారణమవుతాయి.



2) **అగ్నిపర్వత సంబంధిత కారణాలు:** అగ్నిపర్వతాలు పేలడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. అగ్నిపర్వత ప్రదేశాల్లో భూ అంతర్భాగంలోని శిలాద్రవం కదలడం వల్ల అగ్నిపర్వతాల నుంచి శిలాద్రవం పైకి వచ్చినప్పుడు భూగర్భంలో శూన్య ప్రదేశాలు ఏర్పడతాయి. ఈ శూన్యప్రదేశాల మీద ఉండే శిలల బరువుకు భూమి కిందకు కుంగి భూకంపాలు రావచ్చు.

3) **స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం:** హెచ్.ఎఫ్.రీడ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పలకలు సాపేక్ష చలనాలు కలిగి ఉన్నపుడు శిలలు ఇరువైపులా సాగుతూ వికృతి బలం వృద్ధి చెందుతుంది. ఈ బలం శిలల ప్రతిఘటన శక్తిని మించినప్పుడు శిలలు విచ్ఛేదనం చెంది అల్ప వికృతి బలం స్థానానికి చేరుకుంటుంది. ఈ సిద్ధాంతానికి 'స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం' అని పేరు.

4) **పాతాళ సంబంధమైన కారణాలు:** వీటి వల్ల భూకంపాలు చాలా అరుదుగా వస్తాయి. భూ అంతర్భాగంలో కలిగే రేడియో ధార్మిక విచ్ఛిత్తి, రసాయనిక చర్యలతో వచ్చే భూకంపాలు దీనికి కారణాలు. ఇవి భూఉపరితలానికి 24 కి.మీ. నుంచి 640కి.మీ. లోతు వరకు సంభవిస్తాయి.

5) **పలక విరూప కారకాల సిద్ధాంతం:** ప్రపంచంలోని శక్తిమంతమైన భూకంపాలు విరూప కారక బలాల వల్లే వస్తున్నాయి. విరూప కారక బలాల్లో తన్యత, సంపీడన బలాలు భూపటలంపై పనిచేస్తాయి. భూపటలంలోని రాతిపొరల్లో చాలాకాలంగా ఉన్న బలాల వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రదేశాల్లో భ్రంశాలు ఏర్పడి శిలాపొరల్లోని శక్తి వ్యత్యాసాలు సర్దుకుని ప్రతిబలం సడలి భూకంపం వస్తుంది. తర్వాత భూమి స్థిరత్వాన్ని పొందుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం పలకలు చలనంలో ఉండే భూప్రావారంపై కదులుతూ ఉష్ణసంవహన ప్రవాహాలుగా భావించే కొన్ని అనిర్ధారిత యంత్రాంగాల వల్ల ప్రభావితమవుతుంటాయి. ఈ పలకలు ఒకదానికొకటి తాకినప్పుడు భూపటంలో ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిళ్లను పలకల హద్దుల వెంట జరిగే చలనాల ఆధారంగా వర్గీకరించవచ్చు.

ఎ) ఒకదానికొకటి దూరంగా జరగడం బి) ఒకదానికొకటి ఎదురెదురుగా నెట్టుకోవడం సి) ఒకదాని అంచుపై మరొక దాని అంచు జారడం.

పలకల హద్దుల వద్ద జారడం లేదా పగుళ్ల ద్వారా సంచితశక్తిని విడుదల చేసే ప్రతిబల ప్రాంతాలను 'భ్రంశాలు' అంటారు.

6) **స్థితిస్థాపకత సిద్ధాంతం:** దీని ప్రకారం విరూప కారక పలకల చలనం నిరంతరం భూపటలంపై ప్రతిబలం లేదా ఒత్తిడి కలగజేస్తూనే ఉంటుంది. అది యాదృచ్ఛికంగా గరిష్ఠ అవలంబన వికృత బిందువుకు చేరుతుంది. అప్పుడు భ్రంశం వెంట పగులు ఏర్పడి, వికృత బలం నుంచి విడుదలయ్యే వరకు శిల తన సొంత స్థితిస్థాపక బలాల కింద ఎగసిపడుతుంది. భ్రంశ పగుళ్ల ఉత్పత్తి చేసే కంపనాలను భూకంప తరంగాలు అంటారు. ఇవి భూకంప నాభి నుంచి అన్ని దిశలకు ప్రసరిస్తాయి.

భూ చలనాలు: భూకంపాల వల్ల వచ్చే భూచలనాలు పలురకాల విధ్వంసక ప్రభావాలను కలిగి ఉంటాయి. అందులో కొన్ని-

1) **భూ కదలిక:** నేల ద్వారా ప్రకంపన తరంగాలు ప్రయాణించడం వల్ల నేల ముందుకు, వెనుకకు చలిస్తుంది. 2) **మృత్తికా భంగాలు:** భూకదలిక వల్ల నేల ద్రవీకరించడంతో భూపాతాల్లాంటివి ఏర్పడతాయి. 3) **ఉపరితల భ్రంశ పగుళ్లు:** పగుళ్లు, నిలువు చీలికలు మొదలైనవి. 4) **వేలా తరంగాలు:** జలాశయ ఉపరితలంపై వచ్చే అతిపెద్ద తరంగాలు. ఇవి తీర ప్రాంతాల్లో భారీ నష్టం కలిగిస్తాయి.

భూకంప లక్షణాలు: భూకంపాలు సహజంగా సంభవిస్తాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా ఎప్పుడైనా వస్తాయి. ★ వరదలు, చక్రవాతాలు, ఇతర ప్రధాన ఆకస్మిక విపత్తులకు దారితీసే వైపరీత్యాలకు హెచ్చరిక వ్యవధి ఉంటుంది. అందువల్ల వాటిని ఎదుర్కోవడానికి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి, వాటి బారి నుంచి ప్రజలను రక్షించడానికి కొంతమేరకు అవకాశం ఉంటుంది. భూకంపాలు ముందుగా ఊహించడానికి లేదా నివారించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ భూకంప విధ్వంసాన్ని తగ్గించవచ్చు. అత్యధిక శాతం విధ్వంసం భూకంపాల వల్ల కాకుండా కాంక్రీటు నిర్మాణాలు కూలడం వల్ల జరుగుతుంది. భూకంపాల వల్ల సంభవించే మరణాల్లో 95% భవనాలు కూలిపోవడం వల్లే జరుగుతున్నాయి. ★ భూకంప ప్రకంపనలు విభిన్న పౌనఃపున్యాలు, వేగాల్లో సంభవిస్తాయి. భూకంపం వాస్తవ పగుళ్ల ప్రక్రియ కొద్ది సెకన్లపాటే ఉంటుంది. భారీ భూకంపానికి అయితే ఒక నిమిషంపాటు ఉంటుంది. ★ అత్యధిక శాతం భూకంపాలు స్వల్ప కంపనాలే. అయితే భారీ భూకంపాలు స్వల్ప కంపనలతో మొదలై వేగంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధ్వంసకర అఘాతాల రూపం దాల్చి, క్రమంగా తగ్గిపోయే ప్రకంపనలుగా ముగుస్తాయి. ★ వరదల్లాంటి కొన్ని సహజవైపరీత్యాలు భూగోళం మొత్తం విస్తరించి ఉన్నప్పటికీ, కొన్ని వైపరీత్యాలు నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతాయి. అలాంటి వాటికి భూకంపాలు ఉదాహరణగా చెప్పవచ్చు. భూకంపాలు సాధారణంగా భూపటలంలోని రెండు విభాగాలు కలిసే భౌగోళిక భ్రంశం వెంట సంభవిస్తాయి.

భూకంపాలు రకాలు:

నాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా విభజించవచ్చు.

ఎ) **గాఢ భూకంపాలు:** ఇవి ఉపరితలం నుంచి 0-60 కి.మీ. వరకు వ్యాపించి ఉంటాయి. ఈ తరహా భూకంపాలు తరచూ సంభవిస్తాయి. భూకంపనాభి భూఉపరితలానికి సమీపంలో ఉండటంతో తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి.

బి) **మాధ్యమిక భూకంపాలు:** ఇవి 60 కి.మీ. నుంచి 300 కి.మీ లోతు వరకు వ్యాపించి ఉంటాయి.

సి) **అగాధ భూకంపాలు:** ఇవి 300 కి.మీ. నుంచి 700 కి.మీ. లోతు వరకు వ్యాపించి ఉంటాయి.

ఉదాహరణకు సబ్‌డక్షన్ మండలాలు. 1933-34, 1943ల్లో ఇండొనేసియాలో అగాధ భూకంపాలు నమోదయ్యాయి. అగాధ నాభి భూకంప తరంగాలు భూఉపరితలానికి చేరేసరికి వాటి ప్రభావం తగ్గిపోతుంది. ఇవి చాలా అరుదుగా మాత్రమే విధ్వంసకరంగా మారతాయి.



రచయిత: ఇ. వేణుగోపాల్

కొత్తవలస-కొరాపూట్ మార్గంలో భద్రతా తనిఖీలు



సిబ్బందితో మాట్లాడుతున్న డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, ఏడీఆర్ఎం సుధీర్‌కుమార్ గుప్తా

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: వాల్తేర్ డివిజన్ కొత్తవలస-కొరాపూట్-రాయగడ మార్గంలో డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, ఏడీఆర్ఎం సుధీర్‌కుమార్ గుప్తా రెండు రోజులపాటు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మార్గంలో చేపట్టిన డబ్లింగ్ పనులు, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు, అమృత్ భారత్ పనులను పరిశీలించారు. భద్రతపై గేట్‌మెన్లు, సిబ్బందికి ఉన్న అవగాహనను తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఆరోగ్యం.. కుటుంబం.. విధులకు ప్రాధాన్యం ఇవ్వండి సీపీ శంఖబ్రత బాగ్చీ



వెయిటింగ్ హాలును ప్రారంభిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆవరణలో పోలీసు మెన్స్ వెయిటింగ్‌హాలును నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శనివారం ప్రారంభించారు. ఈ హాలు పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలని, సి.పి. కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. సిబ్బంది నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ హాలును సిద్ధం చేయాలని ఆలోచన వచ్చిందన్నారు. సిబ్బందికి అవసరమైనప్పుడు సెలవులు ఇవ్వాలన్నారు. సెలవులు ఇవ్వని పక్షంలో తనకు తెలియజేయాలని కోరారు. ఆరోగ్యం, కుటుంబం, విధులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హాలు నిర్మాణంలో భాగమైన సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో డి.సి.పి.లు, ఏసీపీలు పాల్గొన్నారు.



సన్నాహక విన్యాసాల్లో పోలీసులు

అమరవీరుల సంస్మరణ సభకు సన్నాహాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ సభకు సంబంధించి పోలీసులు ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా పోలీసుమెస్ వద్ద ఉన్న స్తూపం వద్ద సన్నాహకాలు ప్రారంభించారు. నివాళులు అర్పించటం, కవాతు, పోలీసు బ్యాండ్ తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

మహిళను వేధిస్తున్న యువకుడి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: అసభ్యకర సందేశాలతో మహిళను వేధిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు ఎండాడ సైబర్‌క్రైం సీఐ బి.ఎం.డి.ప్రసాదరావు శనివారం తెలిపారు. నగరానికి చెందిన వివాహితకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో వారు అసభ్యకరంగా మాట్లాడటంతో సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేయడంతో పలు విషయాలు వెలుగు చూశాయి. నగరానికి చెందిన కోన యువరాజు (24) తప్పుడు ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచాడు. తద్వారా 'ఒక్క రాత్రికి మూడు వేలు' అని బాధిత మహిళతో పాటు ఆమె భర్త చరవాణి నెంబర్లతో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయా నెంబర్లకు పలువురు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్రంగా వేధించారు. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో సంబంధిత వ్యవహారం మొత్తం బయట పడటంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

జోరుగా భాజపా సభ్యత్వ నమోదు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : భాజపా క్రియాశీల సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో విశాఖ జిల్లా మొదటిస్థానంలో ఉందని, ఇప్పటి వరకు 1,50,300 మేర సభ్యత్వాలను పూర్తి చేశామని భాజపా జిల్లా అధ్యక్షులు రవీంద్ర అన్నారు. శనివారం భాజపా కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు నాటికి రెండు లక్షల సభ్యత్వాలను చేయాలని పిలుపునిచ్చారు. మొదటి క్రియాశీలక సభ్యత్వాన్ని జిల్లా అధ్యక్షులు రవీంద్రకు అందజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధ లక్ష్మీనారాయణ, పార్వతీపురం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్.వి.ఎస్.ప్రకాష్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి ఎన్.విజయానందరెడ్డి, భాజపా విశాఖ పార్లమెంట్ సంయోజక్ రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్‌యాదవ్, పి.శ్రీనివాసరావు, ఎన్.వి.ఎస్.దిలీప్ వర్మ, ధనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



సభ్యత్వం తీసుకుంటున్న రవీంద్ర తదితరులు

'విశాఖ డెయిరీ అక్రమాలపై విచారణ జరపాలి'



లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ డెయిరీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ కోరారు. ఈ మేరకు శనివారం తెదేపా కార్యాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల సొమ్మును డెయిరీ ఛైర్మన్ ఆడారి కుటుంబం దోచుకుందని, ప్రస్తుతం డెయిరీ తీవ్రమైన నష్టాల్లో నడుస్తోందన్నారు. చినగదిలి మండలం సర్వే సంఖ్య 13,21,26ల్లోని 7.96 ఎకరాల భూమిని ఆడారి కుటుంబం కబ్జా చేసిందని ఆరోపించారు. వైకాపా హయాంలో సిద్ధం సభలకు ఇక్కడి నుంచి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారన్నారు. మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, ఇళ్లు కట్టిస్తామని ఉద్యోగుల నుంచి రూ.86వేల చొప్పున వసూలు చేశారన్నారు. ఉద్యోగుల డబ్బుతో నరవ వద్ద 3 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, అందులో 90 సెంట్లు ఆడారి కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని ఆరోపించారు. ఆయా అక్రమాలపై దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

'సంపత్ వినాయగర్' హుండీల ఆదాయం రూ.19.08 లక్షలు



హుండీల ఆదాయం లెక్కిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆశీలుమెట్ట సంపత్ వినాయగర్ ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 30 రోజులకుగాను రూ.19,08,894 నగదు, వెండి 132 గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 21, సింగపూర్ డాలర్లు 10, యూఏఈ దిర్హమ్స్ 10, సౌదీ రియల్స్ 5, ఒమన్ రియల్స్ ఒకటి వచ్చాయి. శివజ్యోతి సేవా సంఘం ప్రతినిధులు హుండీల ఆదాయం లెక్కింపు చేపట్టగా, తనిఖీదారుగా ఎ.శ్రీధర్ వ్యవహరించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు టీఆర్ చోళన్, దేవాదాయశాఖ ఏసీ కె.శిరీష, సిబ్బంది గోవిందరెడ్డి పాల్గొన్నారు

విద్యా పర్యాటకంతో విజ్ఞానం, వినోదం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పర్యాటక రంగాన్ని అన్ని వర్గాలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా మూడు విభాగాల్లో విద్యా పర్యాటకాన్ని ప్రారంభించామని, ఇది విద్యార్థులకు విజ్ఞానం, వినోదం పంచుతుందన్నారు. గాయత్రీ విద్యాపరిషత్, అగనంపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో కలెక్టరేట్ నుంచి బయలుదేరిన విద్యా పర్యాటక బస్సులకు కలెక్టర్ శనివారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. విద్యా పర్యాటకంలో భాగంగా వివిధ పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేశామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే వారికి రూ.10 కనీస రుసుముతో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మెరైన్ పర్యాటకంలో భాగంగా సాగర తీరంలోని సీ హారియర్, టీయూ 167, కురుసురా సబ్‌మెరైన్, మారిటైమ్ మ్యూజియంలను, జీవ వైవిధ్య పర్యాటకంలో జూ, బయో డైవర్సిటీ పార్కు, కంబాలకొండ అభయారణ్యం, తీర పర్యావరణ పర్యాటకంలో భాగంగా ఏయూలోని జీవశాస్త్ర ప్రయోగశాలను సందర్శించవచ్చునన్నారు. జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి, డీఈఓ చంద్రకళ, మారిటైమ్ బోర్డు అధికారి సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

తలనొప్పి, మూర్ఛ వ్యాధులపై చర్చాగోష్ఠులు



డాక్టర్ సతీష్‌చంద్రకు జ్ఞాపిక అందజేస్తున్న డాక్టర్ గగన్‌దీప్ సింగ్, డాక్టర్ మెషరమ్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: న్యూరాలజీ వైద్యుల జాతీయ సదస్సులో శనివారం పలు అంశాలపై నిపుణులు ప్రసంగించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో జరుగుతున్న ఈ సదస్సు ఆదివారంతో ముగియనున్నది. శనివారం జరిగిన కార్యక్రమంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులు వివిధ అంశాలపై పోస్టర్లను ప్రదర్శించారు. తలనొప్పి నివారణ చర్యల్లో ఇటీవలి పురోగమనాలపై డాక్టర్ బండారు హారతి (అమెరికా) ప్రసంగించారు. పలువురు వైద్యులకు డాక్టర్ కామేశ్వరప్రసాద్, డాక్టర్ గౌరీదేవి అవార్డులు అందజేశారు. మూర్ఛ వ్యాధి ప్రస్తుత స్థితి, భవిష్యత్తు అనే అంశంపై డాక్టర్ ఇమాద్ ఎం.నజ్మ (అమెరికా) ప్రసంగించారు. మెదడు వ్యాధుల్లో 'ఎండోవాస్కులర్ ఎంబోలైజేషన్' అనే అంశంపై డాక్టర్ దల్జిత్ సింగ్ ప్రసంగించారు. సదస్సు నిర్వాహక కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.బుచ్చిరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ ఎస్.గోపి, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్‌చంద్ర, డాక్టర్ గగన్‌దీప్‌సింగ్, డాక్టర్ మెషరమ్ తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

వినూత్న ఆలోచనలతో ప్రతిభకు పదును

'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తూ ప్రతిభకు పదును పెట్టుకోవాలని స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కేవీ మాధవి సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 'ఇంటర్నెట్ వినియోగం వల్ల లాభనష్టాలు, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం' అంశంపై శనివారం వ్యాసరచన పోటీలు జరిగాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థినులు పాల్గొన్నారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి చెందిన వారు 25 మంది ఉన్నారు. 'అంతర్జాలం వల్ల మంచితోపాటు చెడు ప్రభావం సమాజంపై పడుతోంది. ఎన్నో కొత్త ఆలోచనల ఆవిష్కరణకు మార్గం సుగమం అవుతున్నా.. దుర్వినియోగం చేస్తున్న వారూ అధికంగా ఉంటున్నార'ని విద్యార్థులు తమ రచనలో పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు ఎం.సాయిశంకర్, కె.విజయ్‌కుమారి, ఎల్.శైలజ వ్యవహరించారు. మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన ఎ.అమృత నిస్సీ, ఎస్.రేష్మాంజలి, పి.కృపారత్నానికి ప్రధానోపాధ్యాయిని మాధవి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.



వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు



విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రధానోపాధ్యాయిని మాధవి

విద్యార్థుల సృజనాత్మకత

మాకవరపాలెం, న్యూస్‌టుడే: తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము ఆధ్వర్యంలో విద్యార్థులు రంగుల కాగితాలతో వివిధ కళాకృతులు తయారు చేశారు. ఉపాధ్యాయులు సంతోషి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.



కాగితాలతో చేసిన బొమ్మలతో విద్యార్థులు

సర్కారు సాయం.. సొంతింటి కల సాకారం

లబ్ధిదారుల ఐదేళ్ల నిరీక్షణకు తెర

వైకాపా ప్రభుత్వ తీరుతో వారంతా సొంతింటి కలకు దూరమయ్యారు. ఐదేళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఆపన్నహస్తం కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ పూర్తి కాని లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


నర్సీపట్నం, న్యూస్‌టుడే

2014-19 మధ్య అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి పెద్దపీట వేసింది. 2018లో అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేసింది. అప్పట్లో అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లలో 21 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. వీరిలో కొందరు సొంతంగా ఖర్చులు భరించి పునాదులు వరకు నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం పట్టాలెక్కుతున్న సమయంలో వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చింది. లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటికే పలు దశల్లో బిల్లులు పొందిన వీరికి ఐదేళ్లుగా పైసా చెల్లించలేదు. పలుమార్లు విన్నవించినా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి సర్కారు వీరందరికీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పునాదులకే పరిమితమైన వారికి కొత్త పథకంలో ఇళ్లు కేటాయించడం, బిల్లులు రాకపోయినా నిర్మించుకున్న వారికి బకాయిలు చెల్లించేందుకు చర్యలు చేపడుతోంది.



సర్వేలో లబ్ధిదారునికి ఫొటో తీస్తున్న గృహ నిర్మాణశాఖ ఉద్యోగి

శత శాతం సర్వే పూర్తి



నర్సీపట్నం సబ్ డివిజన్‌లో ఇళ్ల పరిస్థితిపై చేపట్టిన సర్వే శత శాతం పూర్తయింది. సర్కారు నుంచి వచ్చే తదుపరి ఆదేశాలతో అవసరమైన చర్యలు చేపడతాం. సబ్ డివిజన్ వ్యాప్తంగా 3,464 ఇళ్ల స్థితిగతులను పరిశీలించాం. పునాదులు వరకే నిర్మించినవి, సొంత సొమ్ముతో పూర్తి చేసుకున్న వాటి వివరాలు సేకరించాం. పెండింగ్ బిల్లుల వివరాలు, ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నదీ లేనిది తదితర సమాచారమంతా యాప్‌లో పొందుపరిచాం. వీటన్నింటి క్రోడీకరణ పూర్తయితే తుది సమాచార నివేదిక వెలువడుతుంది.

– ఎల్.శ్రీఫణి, హౌసింగ్ డీఈఈ, నర్సీపట్నం

సంతోషంగా ఉంది



వైకాపా సర్కారు చెల్లింపులు నిలిపేసినా.. కూలి పనులు చేసుకుంటూ ఇల్లు నిర్మించుకున్నా. నాలాంటి వారందరికీ బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో ఎంతోమంది పునాదుల్లో నిర్మాణాలను వదిలేశారు. ఇప్పుడు వారందరి సొంతింటి కల నెరవేరుతుందని అధికారులు చెబుతున్నారు. – మునగపాక శివలక్ష్మి, జోగంపేట

నాలుగేళ్లుగా నానా అవస్థలు



తెదేపా ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. సొంత గూడు సమకూరుతోందని ఎంతో ఆనందపడ్డా. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రభుత్వం మారింది. బిల్లులు పూర్తిగా రాలేదు. ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడ్డా. తెలిసిన వారందరి నుంచి అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించేందుకు నాలుగేళ్లు పట్టింది. చాలామంది ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. – ఇస్సంపల్లి దారమల్లేష్

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకృష్ణ ఆడి: విశ్వం, కళ్ళ కంపౌండ్ 1995, లవ్ రెడ్డి, వీక్షణం, ఆడి2: వెట్టయన్, ఇద్దరు, ఆడి3: దేవర, ఆడి4: రోబోట్, రివైండ్, జనక అయితే గనక, రాజు: వెట్టయన్, విశ్వం, బంగార్రాజు: దేవర

చోడవరం: శ్రీసాయిలక్ష్మి: వెట్టయన్

సాయిలక్ష్మి: విశ్వం, పూర్ణ: దేవర

పాల ధర తగ్గింపుపై రైతుల నిరసన

చోడవరం(గ్రామీణం), న్యూస్‌టుడే: విశాఖ డెయిరీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పాడి రైతుల పొట్టకొడుతోందని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటరు ఆవు పాలకు రూ.2.5 తగ్గించడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. నర్సయ్యపేట, గోవిందపేట పాల ఉత్పత్తిదారుల సంఘం భవనాల వద్ద నిరసన కొనసాగించారు. డెయిరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాల ధర పెంచాలని డిమాండు చేశారు.



నర్సయ్యపేటలో నినాదాలు చేస్తున్న రైతులు

గోవాడకు ఆర్థిక సాయం చేయాలని వినతి



చోడవరం, న్యూస్‌టుడే: గోవాడ చక్కెర కర్మాగారానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ విశాఖపట్నంలో మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందజేసినట్లు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు చెప్పారు. చోడవరంలో శనివారం మాట్లాడుతూ.. కర్మాగారం మనుగడ కొనసాగించాలంటే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ముందని హౌసింగ్ బోర్డు ఛైర్మన్ తాతయ్యబాబుతో కలిసి లోకేశ్‌కు వివరించామన్నారు. కర్మాగారం ఆర్థిక పరిస్థితిపై నివేదికను అందజేసినట్లు చెప్పారు. చాకిపల్లి గ్రోయిన్, చలిసింగం గ్రామానికి రహదారి నిర్మాణం విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.

అవీ ఇవీ

గోపురం నిర్మాణానికి విరాళం

మాడుగుల గ్రామీణం: దేవీ ఆలయ గర్భగుడిపై గోపురం నిర్మాణానికి మాడుగులకు చెందిన సాలారు గోపాలరావు, సరోజిని కుటుంబ సభ్యులు రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు.

బహుళ చవితి హోమం నేడు

చోడవరం పట్టణం: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో బహుళ చవితి సంకట చతుర్థి సందర్భంగా ఆదివారం హోమం నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణమూర్తి చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి హోమం ప్రారంభమవుతుందన్నారు.

అసంపూర్తి రహదారులపై నివేదిక

రోలుగుంట: రహదారి సదుపాయం లేక ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు రోడ్ల దుస్థితి, అసంపూర్తిగా ఉన్న దారులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించింది. ఎంపీడీఓ నాగేశ్వరరావు, పీఆర్ ఏఈ ఉమామహేశ్వరుడు శనివారం పిత్రిగెడ్డ రహదారిని పరిశీలించారు.

వరి తర్వాత అపరాల సాగు మేలు

కె.కోటపాడు: వరి కోతల అనంతరం అపరాల సాగు చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం సమన్వయకర్త, శాస్త్రవేత్త రాజ్‌కుమార్ రైతులకు సూచించారు. పాచిలవానిపాలెంలో శనివారం రైతులకు అపరాల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరిలో పాము పొడ తెగులు నివారణ చర్యలను వివరించారు.

గొర్రెల సంతతి వృద్ధిపై అవగాహన

రోలుగుంట: గొర్రెల పెంపకందారులు మందలో తరచూ పోతులను మారుస్తుండాలని పశుసంవర్ధక శాఖాధికారి రామ్మోహన్‌రావు సూచించారు. ఎన్.కొత్తూరు శివారు గొల్లపేటలో గొర్రెల పెంపకందారులతో సమావేశమయ్యారు. గొర్రెల సంతతి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. పశువైద్యాధికారి నూకేశ్వరరావు, సిబ్బంది యశోద, గణపతి, శివ, రాజు, భవానిసాయి పాల్గొన్నారు.

ఫీజు బకాయిలు చెల్లించాలని వినతి

మాకవరపాలెం: విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.రమణ కోరారు. ఈ మేరకు తహసీల్దారు రామారావుకు శనివారం వినతిపత్రం అందజేశారు.

పేదలకు అన్నదానం

చోడవరం పట్టణం: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయం వద్ద సద్భావ టీం ఆధ్వర్యంలో శనివారం 200 మంది పేదలకు అన్నదానం జరిగింది. చిట్టూరి లక్ష్మాజీ గుప్తా అన్నదానం ఏర్పాటుకు సహకారం అందించారు.

1400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

రావికమతం: టి.అర్జాపురం శివారు డోలవానిపాలెం కొండ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై కొత్తకోట పోలీసులు దాడులు చేశారు. 1400 లీటర్ల బెల్లం పులుపును పారబోసినట్లు ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.

27 పంచాయతీల్లో రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు



సీమునాపల్లిలో రోడ్డు నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజు

చోడవరం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో 2014-19 మధ్య మంజూరైన ఇళ్లు నిర్మించుకున్న అందరికీ బిల్లులు చెల్లింపులు జరుగుతాయని ఎమ్మెల్యే రాజు చెప్పారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా శనివారం 14 పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని 27 పంచాయతీల్లో రూ.6 కోట్లతో కాలువలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బీసీ సాధికార కమిటీ ఉపాధ్యక్షుడు పూతి కోటేశ్వరరావు, తెదేపా మండల అధ్యక్షుడు గంగాధర్, నాయకులు మత్స్యరాజు, అర్జున, రామునాయుడు, తాతబాబు, బాలగంగాధర్, త్రిమూర్తులు, రామునాయుడు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాల పరిశీలన

బుచ్చెయ్యపేట: కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని గృహనిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాస్ లబ్ధిదారులకు సూచించారు. వడ్డాదిలో 1, 2 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను శనివారం పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికీ సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని, నిధుల కొరత లేదని చెప్పారు. అనంతరం హౌసింగ్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబుతో కలిసి ఆయనతో సమావేశమయ్యారు. డీఈ శ్రీనివాసరావు, ఏఈ అనిల్‌కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

మాకవరపాలెం: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెదేపా మండల అధ్యక్షుడు యర్రాపాత్రుడు అన్నారు. అప్పన్నదొరపాలెం, మామిడిపాలెం గ్రామాల్లో ఇన్‌ఛార్జి ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. నాయకులు వెంకటరమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.



హౌసింగ్ ఛైర్మన్ తాతయ్యబాబును సత్కరించిన అధికారులు

పారిశుద్ధ్య సిబ్బందికి పరికరాలు



సిబ్బందికి బకెట్లు అందజేస్తున్న ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, కౌన్సిలర్ పద్మావతి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు ప్లాస్టిక్ బకెట్లను సచివాలయాల సిబ్బందికి ఛైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి, కౌన్సిలర్ పద్మావతి శనివారం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు సభాపతి అయ్యన్నపాత్రుడు రూ.5 కోట్లు మంజూరు చేయించారని పద్మావతి చెప్పారు. ఇటీవల పుష్‌కార్ట్స్ మరమ్మతు చేయించారని, వీధి దీపాలన్నీ వెలిగేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మధు, శ్రీకాంత్, రాజులనాయుడు పాల్గొన్నారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు



కార్యకర్తలకు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించి అధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేసిన గ్రామాలకు నగదు బహుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒమ్మలి బూత్ ఇన్‌ఛార్జి తాటికొండ గణేష్ బృందానికి రూ.10 వేలు అందజేశారు. కింతలి గ్రామానికి 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం మంజూరైందని ఎమ్మెల్యే బండారు చెప్పారు. ఒమ్మలి, గాదిరాయి, సత్యవరం, వీరనారాయణం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఒమ్మలి నుంచి వీజేపురం మీదుగా బుడ్డిబంద వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, పాఠశాల విద్యార్థులకు క్రీడా మైదానం, తాగునీటి సమస్య, ఉర్లోవకొండ భూ సమస్యలను స్థానికులు ప్రస్తావించగా.. పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి రాయపురెడ్డి కృష్ణ తదితరులు మాట్లాడారు. ఎంపీపీ రాజారాం, ఎంపీడీవో అప్పారావు, సర్పంచి సుంకరి సింహాచలంనాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు సత్యవతి, నాయకులు అప్పలరాజు, జగ్గారావు, శ్రీనివాసరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: వేములపూడి, మెట్టపాలెంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సుకల రమణమ్మ, బోళెం రామప్రసాద్ శనివారం సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచులు నూకాలమ్మ, అర్జున, తెదేపా మండల అధ్యక్షుడు శ్రీరంగస్వామి పాల్గొన్నారు.

గొలుగొండ, నాతవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మైదాన గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టనుందని తెదేపా నాయకులు పేర్కొన్నారు. కసిమి, కొత్తఎల్లవరం పంచాయతీల్లో శనివారం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచులు కొల్లి రాంబాబు, సత్యనారాయణ, బిడిజాన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యర్రభూపాలపట్నంలో తెదేపా నాయకులు కూండ్రపు అప్పలనాయుడు, కరక సత్యనారాయణ, సన్యాశి దేముడు తదితరులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.



కొత్తఎల్లవరంలో సీసీ రోడ్డు శంకుస్థాపనలో కూటమి నాయకులు

వసతి గృహాల్లో సమస్యలపై ఆరా

నర్సీపట్నం, నాతవరం, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాలతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పి.షియాజ్‌ఖాన్ నర్సీపట్నం, నాతవరం మండలాల్లోని వసతిగృహాలను శనివారం తనిఖీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలను సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలించారు. అధికారులు, పని వారితో మాట్లాడారు. విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. తాండవ, చమ్మచింత, రామన్నపాలెం, నాతవరంలోని వసతిగృహాలను రాత్రి 8 గంటల వరకు పరిశీలించారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలోని మిగతా హాస్టళ్లను తనిఖీ చేసి ఈ నెల 28 లోగా నివేదిక సిద్ధం చేసి హైకోర్టుకు పంపుతామని పేర్కొన్నారు.



తాండవలో గిరిజన సంక్షేమ వసతిగృహాన్ని పరిశీలిస్తున్న న్యాయమూర్తి షియాజ్‌ఖాన్

బాలికల వసతిగృహ ప్రారంభం నేడు



బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాదిలో కొత్తగా నిర్మించిన బాలిక వసతి గృహాన్ని ఎమ్మెల్యే రాజు ఆదివారం ప్రారంభించనున్నారు. స్థానిక జడ్పీ పాఠశాలలో వసతిగృహం ఏర్పాటుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే భవనాలను నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకుండా వదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వసతి గృహం ప్రారంభానికి చర్యలు చేపట్టింది.

నివాసాల మధ్య మద్యం దుకాణాలొద్దు

చోడవరం, న్యూస్‌టుడే: గోవాడలో మద్యం దుకాణాన్ని నివాసాల మధ్య ఏర్పాటు చేయడం తగదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామఅప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను శనివారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ నెల 21న స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. గ్రామ కూడలిలో సీతారామాలయం, గౌరీపరమేశ్వరుల ఆలయం మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

కె.కోటపాడు: కొత్త మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దాసరి వెంకన్న డిమాండు చేశారు. కె.కోటపాడులో ఆ పార్టీ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైనే దుకాణాలను ఏర్పాటయ్యాయని చెప్పారు. నాయనబాబు, దేముడు, నాయనబాబు, సూర్యనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.

విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలి

మాడుగుల గ్రామీణం: విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండు చేస్తూ సీపీఎం నాయకులు శంకరం పంచాయతీ బొడ్డరేవులో శనివారం ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ మండల కార్యదర్శి నరసింహంమూర్తి, భవాని తదితరులు పాల్గొన్నారు.

శ్రమదానంతో స్వచ్ఛత.. పరిసరాల శుభ్రత

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రతి నెలా మూడో శనివారం చేపట్టే స్వచ్ఛత - పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా అధికారులు శ్రమదానం చేశారు. స్థానిక జడ్పీ పాఠశాల ప్రహరీ చుట్టూ తుప్పలను తొలగించారు.



ముషిడిపల్లిలో...

మండల ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రావు, సర్పంచి వరలక్ష్మి, ఎంపీడీవో నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

దేవరాపల్లి: మండలంలోని 27 పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరిగాయి. ముషిడిపల్లిలో మాజీ సర్పంచులు సోమిరెడ్డి గోవింద, రాయవరపు సాంబమూర్తి, పంచాయతీ కార్యదర్శి లింగన్న, సచివాలయ సిబ్బంది రోడ్డు పక్కన తుప్పలను దేవరాపల్లిలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఇన్‌ఛార్జి ఈవోఆర్డీ అప్పారావు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు శ్రమదానం చేశారు.



శ్రమదానం చేస్తున్న అధికారులు, సిబ్బంది

కె.కోటపాడు: కె.కోటపాడు, చంద్రయ్యపేటలో మండల ప్రత్యేకాధికారిణి నాగలక్ష్మి, ఎంపీడీవో సాంబశివరావు స్థానికులు చెత్త బుట్టలు పంపిణీ చేశారు.

భూ సమస్యలపై 67 వినతులు



బుడ్డిబందలో వినతులు స్వీకరిస్తున్న తహసీల్దారు వెంకటరమణ

రావికమతం, న్యూస్‌టుడే: పెదపాచిల, బుడ్డిబంద గ్రామాల్లో శనివారం రెవెన్యూ గ్రామసభల్లో భూ సంబంధ సమస్యలపై 67 వినతులు వచ్చాయి. రీసర్వేలో చోటు చేసుకున్న తప్పులను సరిచేయాలంటూ పలువురు రైతులు తహసీల్దారు వెంకటరమణకు వినతులు సమర్పించారు. ఆర్ఐ సతీష్, వీఆర్వో ప్రసాద్, మండల సర్వేయరు సురేష్ పాల్గొన్నారు.

చీడికాడ, గొలుగొండ: ఎల్.బి.పట్నం గ్రామసభలో రైతుల నుంచి తహసీల్దారు ప్రసాదరావు వినతులు స్వీకరించారు. సర్పంచి వెంకటలక్ష్మి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీడిగుమ్మల శివారు పోలవరంలో తహసీల్దార్ శ్రీనివాసరావు రెవెన్యూ గ్రామ సభ నిర్వహించి రైతుల నుంచి వినతులు స్వీకరించారు. డీటీ ఛైన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కె.కోటపాడు: ఉగ్గినవలస గ్రామ సభలో 14 మంది రైతులు వినతులు అందజేశారని తహసీల్దారు భాగ్యవతి చెప్పారు. సర్పంచి లక్ష్మి, ఉప సర్పంచి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం సీఐగా గోవిందరావు



నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నర్సీపట్నం టౌన్ సీఐగా గొల్లంగి గోవిందరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీఐజీ గోపినాథ్ జెట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గోవిందరావు విశాఖపట్నం కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. గతంలో నర్సీపట్నం, కోటవురట్ల, రోలుగుంట, పరవాడ స్టేషన్లలో ఎస్సైగా, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేశారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరనున్నారు.

నాడు-నేడు పనుల పరిశీలన



ఆర్జేడీ విజయభాస్కర్‌తో మాట్లాడుతున్న హెచ్ఎం స్వర్ణలత, డీఈవో వెంకటలక్ష్మమ్మ

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఎ.కొత్తపల్లి జడ్పీ పాఠశాలలను ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో వెంకటలక్ష్మమ్మ శనివారం సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు-నేడు పనులను పరిశీలించారు. మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండటంపై హెచ్ఎం స్వర్ణలతను ప్రశ్నించారు. గ్రామస్థులు కొందరు అడ్డు చెప్పడంతో ప్రహరీ నిర్మాణం ఆగిపోయిందని తెలుసుకున్న అధికారులు మాజీ సర్పంచి పెద్దాడ వెంకటరమణతో ఫోన్లో మాట్లాడారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పగా.. ఆయన సోమవారం డీఈవో కార్యాలయానికి వచ్చి మాట్లాడతానని చెప్పారు. అనంతరం విద్యార్థుల మాట్లాడి సామర్థ్యాలను పరిశీలించారు. ఎంఈవో దాసు, వీఆర్పీలు రమణ, మాధవి, శ్రీను పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743
చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74737

చోడవరం, న్యూస్‌టుడే

?: చైత్రనగర్‌లో కోనాం అతిథి గృహం వెనుక రోడ్డులో మురుగు నీరు నెలల తరబడి నిల్వ ఉంది. రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నాం.

– నాయుడు, శ్రీను, బాబు చోడవరం



✓: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – నారాయణరావు, పంచాయతీ కార్యదర్శి



గొలుగొండ, న్యూస్‌టుడే

?: దారమఠం దారమల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. భక్తుల వద్ద అరటి పండ్లు, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోతున్నాయి. మరుగుదొడ్ల గోడలపై కూర్చుని అటుగా వచ్చిన వారిని భయపెడుతున్నాయి.

– వై.రామారావు, భక్తుడు

✓: అటవీ అధికారుల సహకారంతో కోతుల గుంపును తరలించేందుకు చర్యలు చేపడతాం. – మురళీకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు

పెందుర్తి

తెరపై ఈనాడు
పెందుర్తిలో..
లక్ష్మీకాంత్
స్క్రీన్-1 - దేవర
స్క్రీన్-2 - విశ్వం

రహదారి విస్తరించాలని విజ్ఞప్తి

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం నాయుడుపాలెం కూడలి నుంచి తంతడి వరకు ఉన్న రహదారిని విస్తరించాలని భాజపా నాయకుడు బండారు రామునాయుడు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. రహదారిని విస్తరించి వాహనచోదకులు కష్టాలు తీర్చాలని కోరారు.

– న్యూస్‌టుడే, సబ్బవరం

సమస్య: సబ్బవరం మండలం మళ్లనాయుడుపాలెంలోని బీసీ వసతి గృహానికి వెళ్లే దారిలో కాలువ లేక మురుగు ఎక్కడికక్కడ తిష్ఠ వేస్తోంది. దుర్వాసన, దోమలతో రోగాలు వస్తాయని భయమేస్తోంది. పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాలువ నిర్మించాలి.

మేమున్నాం.. మీకు తోడుగా 10 AM - 1 PM
పెందుర్తి : 90598 98721 వేపగుంట: 93472 79909

– జి.ఎ.నాయుడు, మళ్లనాయుడుపాలెం

సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కాలువ నిర్మాణానికి కృషి చేస్తాం.

– బోని దేముడమ్మ, సర్పంచి, మళ్లనాయుడుపాలెం

కాదిది పచ్చని మైదానం

పరవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 77వ వార్డు పరిధి పిట్టవానిపాలెంలో రహదారిని ఆనుకుని ఉన్న చెరువు అధ్వానంగా తయారైంది. చెరువులోకి వ్యర్థాలు చేరడంతో పాటు నాచు పెద్దఎత్తున పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. దోమల బెడద ఎక్కువవడంతో రాత్రుళ్లు కంటినిండా నిద్ర కరవవుతోందని ఈ తటాకానికి దగ్గరగా ఉన్న నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. చెరువు ఈ దుస్థితికి చేరినా పట్టించుకునేవారే కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి చెరువును శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


నాచుపట్టి అధ్వానంగా తయారైన చెరువు

‘బోరు’ మంటున్నాయి..


ప్రహ్లాదపురం మోదీస్ట్రీట్ సమీపంలో..

ఒకప్పుడు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు హుద్‌హుద్ లాంటి సమయంలో ఎంతో ఉపయోగపడిన చేతిబోర్లు నేడు మరమ్మతులకు నోచుకోక బోరుమంటున్నాయి. జీవీఎంసీ జోన్-8 పరిధిలోని మంచినీటి బోర్లు చాలావరకు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అవి తుప్పుపట్టి పాడవ్వడంతో పాటు మరికొన్ని చోరీకి గురవుతున్నాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతోంది. జోన్ పరిధిలో దాదాపు సగానికి పైగా బోర్లు మరమ్మతులకు గురయ్యాయి.

– న్యూస్‌టుడే, వేపగుంట

ఏటా వేసవికి ముందు తవ్వకం..

ప్రతి ఏటా వేసవి వస్తున్న తరుణంతో మంచినీటి ఎద్దడిని అరికట్టేందుకు వార్డుల్లో అవసరమైన చోట మంచినీటి బోర్లను తవ్విస్తున్నారు. ‘వేసవి ప్రత్యేక ప్రణాళిక’ అంటూ వార్డుకి కనీసం 4 నుంచి 5 బోర్లు వరకు తవ్వుతున్నారు. అలా వేసిన బోర్లను చాలావరకు వినియోగించకుండానే ఉండిపోతున్నాయి. దీనికి కారణం ప్రతీ ఇంటికి ఇంటింటి కుళాయి ఉండటమే. అత్యవసరంలో ఉపయోగపడతాయని వేయిస్తున్న బోర్లు అక్కరకు రాకుండా పాడైపోయి మూలకు చేరుతున్నాయి. కనీస నిర్వహణకు నోచుకోక దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి.


విరాట్‌నగర్‌లో..


సింహపురి కాలనీ శివారులో మరమ్మతులకు గురైన మంచినీటి బోరు

రూ. లక్షల రూపాయల ప్రజాధనం వృథా

సుమారు రూ.లక్షన్నర ఖర్చు..

జీవీఎంసీ పరిధిలో తవ్వే ఒక్కో బోరుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చవుతోంది. మరికొన్ని చోట్ల లోతు తవ్వితే ఇంకా ఎక్కువ ఖర్చవుతోంది. తవ్వేశాం మన పనైపోయిందన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతీవార్డులో ఎక్కడెక్కడ మంచినీటి బోర్లు పాడై ఉన్నాయో గుర్తించి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడితే ప్రజాధనాన్ని కాపాడిన వారవుతారని ప్రజలు అంటున్నారు. జోన్-8 పరిధిలోని పెద్ద పెద్ద కాలనీల్లో కనీసం నాలుగుకి తగ్గకుండా బోర్లు పాడైపోయాయి. వాటిని ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో కొంతమంది పైభాగాలను చోరీ చేశారు. కుళాయిల సరఫరా ఆగినపుడు ఈ బోర్లే దిక్కు అని పలువురు వాపోతున్నారు.

ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వినతి

పరవాడ, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ(ఎస్‌జీటీ) పోస్టులకు భర్తీ చేయాలని జీవీఎంసీ 77వ వార్డు తెదేపా మైనార్టీ సెల్ నాయకుడు సర్వరే ఆలం రాజా కోరారు. ఈ మేరకు విశాఖలో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఒక్క ఉర్దూ ఉపాధ్యాయ పోస్టు కూడా మంజూరు చేయలేదన్నారు. సుమారు 100 మందికి పైగా ఉర్దూ శిక్షణ పూర్తి చేసుకుని టెట్ కూడా అర్హత పొంది ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు.

పల్లెల్లో పూర్తిస్థాయి వసతులు: ఎమ్మెల్యే

పరవాడ, న్యూస్‌టుడే: పల్లె పండగతో గ్రామాలు ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటాయని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం, నాయుడుపాలెం, వాడచీరురుపల్లి, తిక్కవానిపాలెం, రావాడ, కలపాక, ఈ. భోనంగి పంచాయతీల్లో రూ.కోట్లాది రూపాయలతో నిర్మించనున్న సీసీరోడ్లు, కాలువ పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి ప్రజల కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత వైకాపా పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పల్లె పండగ అభివృద్ధి పనులను డిసెంబరు 31లోగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం గొర్లెవానిపాలెం పోర్టికో లేఅవుట్‌లో తీర్చిదిద్దిన మహాత్మాగాంధీ చిల్డ్రన్ పార్కును ఎమ్మెల్యే పంచకర్ల ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మాసవరపు అప్పలనాయుడు, పైలా జగన్నాథరావు, తహసీల్దార్ అంబేడ్కర్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


ముత్యాలమ్మపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

చిరువ్యాపారిపై కానిస్టేబుల్ దాడి

పెందుర్తి: రోడ్డు పక్కన టిఫిన్ దుకాణం నడుపుకొనే చిరువ్యాపారిని ఒక కానిస్టేబుల్ కొట్టిన ఘటన పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితులు, పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపగుంట దరి కృష్ణరాయపురం వద్ద మహేశ్ అనే వ్యక్తి టిఫిన్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయన దుకాణం సమీపంలోనే ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో నివాసం ఉండే గణేశ్ అనే వ్యక్తి దుకాణం వల్ల అపార్టుమెంటు వాసులకు ఇబ్బందికరంగా ఉందని శుక్రవారం రాత్రి మహేశ్‌తో గొడవపడ్డాడు. ఆ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం గణేశ్ అనకాపల్లికి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఆనంద్‌ప్రసాద్‌ను మహేశ్‌ను దుకాణం వద్దకు పిలిపించారు. ఆనంద్‌ప్రసాద్ తాను పెందుర్తి హెడ్‌కానిస్టేబుల్ అని చెప్పి మహేశ్‌ను హెచ్చరించారు. మాటామాటా పెరగడంతో మహేశ్‌పై ఆనంద్‌ప్రసాద్ చేయి చేసుకున్నారు. ఆ మేరకు బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాలను పిలిపించి మాట్లాడుతున్నట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు.

కూరగాయల ధరలు తగ్గించాలని ధర్నా

వేపగుంట, న్యూస్‌టుడే: కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేపగుంట కూడలిలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి తమ డిమాండ్లతో కూడిన కరపత్రాలను పంచారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు చేపట్టిన నిరసనలో జిల్లా కమిటీ నాయకులు ఆర్.శ్రీను, మహిళా నాయకులు అన్నపూర్ణ, అరుణ మాట్లాడుతూ మద్యం ధరల నియంత్రణపై ఉన్న ఆసక్తి నిత్యావసర ధరలు తగ్గింపుపై కూటమి ప్రభుత్వానికి ఎందుకులేదని ప్రశ్నించారు.


వేపగుంటలో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు

వేగ నిరోధకాలపై తెలుపు రంగు వేయాలి

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట బీఆర్టీఎస్, ప్రహ్లాదపురం రహదారుల్లో ఇటీవల జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్మించిన వేగనిరోధకాలపై వెంటనే తెలుపు రంగు వేసి, రేడియం స్టిక్కర్లు అతికించాలని డిమాండ్ చేస్తూ బాలాజీగార్డెన్ మహిళలు శనివారం వేగనిరోధకాల వద్ద నిరసన తెలిపారు. వేగనిరోధకాలు నిర్మించడం తప్పుకాదని కనీస ప్రమాణాలు పాటించకుండా పనులు చేశారని మహిళలు ఆరోపించారు. రాత్రుళ్లు ఇవి కనిపించకపోవడంతో చాలామంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ తీవ్రగాయాలపాలయ్యారన్నారు. వెంటనే జీవీఎంసీ, పోలీసు అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.మాధవీలత ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని నిరసన తెలిపారు.


వేగ నిరోధకాల వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

నేరాలపై అప్రమత్తత అవసరం

పెందుర్తి, న్యూస్‌టుడే: సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి నేర విభాగం ఎస్ఐ డి.సూరిబాబు పేర్కొన్నారు. పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెంలో శనివారం సాయంత్రం నేర నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల శివారు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ఇళ్లల్లో, దేవాలయాల్లో, ఒంటరి మహిళలపై జరుగుతున్న దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీల్లో, అపార్టుమెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేర విభాగం ఎస్ఐ సూరిబాబు

ప్రతిభ చాటి.. విజేతలుగా నిలిచి




వ్యాసరచన పోటీలో పాల్గొన్న శ్రీచైతన్య విద్యార్థులు; విజేతలకు బహుమతులందిస్తున్న ప్రిన్సిపల్ తారకేశ్వరరావు, ఉపాధ్యాయులు

‘ఈనాడు’ ఆధ్వర్యంలో శనివారం పెందుర్తిలోని శ్రీచైతన్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ‘అంతర్జాలం వినియోగం వల్ల లాభనష్టాలు, విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావం’ అనే అంశంపై వ్యాసరచన పోటీ జరిపారు. ప్రతిభ చూపిన ముగ్గురేసి విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ★ పెందుర్తిలోని శ్రీచైతన్య పాఠశాలలో సీహెచ్.గణేశ్, ఇ.గీతికా ప్రసన్న, యు.నేహాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ పి.తారకేశ్వరరావు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ★ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.లక్ష్మణ్, టి.మేఘన, ఎ.ధశ్వంత్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ప్రధానోపాధ్యాయిని సీహెచ్.చిన్నమ్మాయి ప్రశంసాపత్రాలు అందజేశారు.

– న్యూస్‌టుడే, పెందుర్తి




పరీక్ష రాస్తున్న పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు; గెలుపొందిన వారికి బహుమతులిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు చిన్నమ్మాయి, ఉపాధ్యాయులు

తిక్కవానిపాలెం తీరంలో స్వచ్ఛతాహీ సేవ

పరవాడ, న్యూస్‌టుడే: పరిసరాలను ప్రతిఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ అన్నారు. తిక్కవానిపాలెం తీరంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని తద్వారా వ్యాధులు దరి చేరవన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి తీరంలో వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.


తీరంలో వ్యర్థాలను తొలగిస్తున్న అధికారులు

నేడు భీమిలిలో జిల్లా స్థాయి పోటీలు

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ అంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు ఆదర్శ ప్రేమీ మండలి అధ్యక్షులు, విశ్రాంత ప్రిన్సిపల్ కాళ్ల సూర్య రామకృష్ణారావు తెలిపారు. భీమిలిలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయం వేదికగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం, విజయాలు, వైఫల్యాలు, ప్రపంచ శాంతి, భద్రతా సమితి వైఫల్యాలు, తదితర అంశాలపై వ్యాసరచన, చిత్రలేఖనం, డిబేట్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరిన్ని వివరాలకు 89856 47419 నంబరును సంప్రదించాలన్నారు.

ట్రూఅప్ ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి: సీపీఎం


వేపగుంటలో ఆందోళన చేస్తున్న సీపీఎం కార్యకర్తలు

వేపగుంట, న్యూస్‌టుడే: ట్రూఅప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం గోపాలపట్నం జోన్ కమిటీ కార్యదర్శి బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట సీపీఎం కార్యకర్తలు శనివారం ధర్నా జరిపారు. స్మార్ట్‌మీటర్లు, ఇంధనం సర్దుబాటు అంటూ ప్రజల నెత్తిన ఛార్జీల భారం మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. సీనియర్ నాయకుడు పెతకంశెట్టి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెట్టారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో జోన్ నాయకులు ముద్దాడ వరప్రసాదరావు, పి.అనసూయ, ఎ.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండల సీపీఎం నేత ఉప్పాడ సత్యవతి ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ప్రభావతి మాట్లాడుతూ వైకాపా పాలనలో సుమారు 8 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. పెంచిన ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 2023-24లో నూతన చట్టం ఆధారంగా ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. సీపీఎం నాయకులు ఎం.గౌరేసు, కోటి, ఎర్రా సోంబాబు తదితరులు పాల్గొన్నారు.



సబ్బవరంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నేతలు

శ్రీనివాసుడికి వైభవంగా తోమాల సేవ


వేంకటాద్రిపై కొలువైన శ్రీనివాసుడు


తులసిమాలల అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరుడు

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడికి శనివారం తోమాల సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిపారు. ఆలయ ప్రధానార్చకుడు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు నిర్వహించారు. వివిధ వర్ణాల పూలు, తులసిమాలలతో కలియుగ దైవాన్ని అలంకరించి సహస్రనామార్చన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: నాయుడుతోట దరి రవినగర్ శేషాద్రి శిఖరంపై కొలువైన కల్యాణ వేంకటేశ్వరుడికి తులసి మాలలతో అర్చన చేశారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అర్చన జరిపారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.భోనంగి ఫార్మాసిటీ పునరావాస కాలనీ కొండపై కొలువైన వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు ప్రసాద వితరణ చేశారు.


ఈ.భోనంగి వేంకటేశ్వరుడు

ఆకట్టుకున్న దీపారాధన

ప్రహ్లాదపురం(వేపగుంట), న్యూస్‌టుడే: ప్రహ్లాదపురం దరి సింహాచలం ఆర్టీసీ డిపోలో జరుగుతున్న దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి ప్రతిమ ముందు దీపారాధన చేశారు. మహిళా కండక్టర్లు, స్థానికులు అమ్మవారికి పుష్పాలంకరణలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం దుర్గాదేవి నిమజ్జనోత్సవం ఉంటుందని ఉద్యోగులంతా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.


మహిళా కండక్టర్లు వెలిగించిన దీపాలు

నిర్లక్ష్యపు వెలుగులు



దర్పణం

విద్యుత్‌ను పొదుపుగా వాడి ఆదా చేయాలని తరచూ అవగాహన కల్పిస్తున్న ఆ శాఖ అధికారులు వీధి దీపాలు నిత్యం వెలుగుతున్నా పట్టించుకోవడం లేదు. పరవాడ మండలం గొర్లెవానిపాలెం జెఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీ ముఖద్వారం వద్ద, పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హైమాస్టు దీపాలు శనివారం పట్టపగలే విద్యుత్ వెలుగులు విరబూస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతర వెలగడంతో విలువైన విద్యుత్‌ను వృథా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. పట్టపగలు దీపాలు వెలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పగటి వెలుగులకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, పరవాడ

మొరాయిస్తున్న లారీలు

పరవాడ, న్యూస్‌టుడే: మండలంలోని రహదారులు గుంతలతో అధ్వానంగా తయారవ్వడంతో తరచూ లారీలు మొరాయిస్తున్నాయి. పరవాడ సబ్‌స్టేషన్ కూడలిలో శనివారం ఓ లారీ మొరాయించింది. అచ్యుతాపురం నుంచి పరవాడ మీదుగా విశాఖ వెళ్తున్న లారీ సరిగా కూడలి వద్దకు వచ్చేసరికి గోతుల్లో ఆగిపోయింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కూడళ్లలో భారీ లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


గుంతల కారణంగా నిలిచిపోయిన లారీ

గ్రామ సభలతో భూ సమస్యలు పరిష్కారం


మాట్లాడుతున్న పరవాడ తహసీల్దార్ అంబేడ్కర్

కలపాక(పరవాడ), న్యూస్‌టుడే: రెవెన్యూ గ్రామసభలతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని పరవాడ తహసీల్దార్ అంబేడ్కర్ అన్నారు. కలపాక సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న గ్రామసభలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రీసర్వేలో ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే అర్జీలు పెట్టుకోవాలన్నారు. అనంతరం భూ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన 71 అర్జీలను స్వీకరించారు. కలపాక రెవెన్యూలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని పలువురు రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి బొండా కనకారావు, ఎంపీటీసీ సభ్యురాలు సప్ప ప్రభ, నాయకులు నగిరెడ్డి చిన్నారావు, ఇందల కొండలరావు పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సదస్సులకు ఆదరణ పెరుగుతోందని తహసీల్దారు చిన్నికృష్ణ తెలిపారు. అసకపల్లిలో నిర్వహించిన సమావేశానికి 81 దరఖాస్తులు వచ్చాయన్నారు. సాధ్యమైనంత తొందరలో దరఖాస్తులు పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అసకపల్లిలో రీసర్వేకు ముందు 550.76 ఎకరాల పట్టా భూమి ఉండగా రీసర్వే అయిన తరువాత కూడా అంతే భూమి ఉందన్నారు. ఈ భూములకు సంబంధించి రైతులకు 2900 ఎల్‌పీఎంలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రీసర్వే ఆర్ఐ గణేశ్, రెవెన్యూ సిబ్బంది మోహనరావు, ఈశ్వరరావు, కామరాజు, రవితేజ శ్రీనివాస్, సర్పంచి కర్రి నర్సింగరావు, ఎంపీటీసీ సభ్యుడు కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


అసకపల్లిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న సబ్బవరం తహసీల్దారు చిన్నికృష్ణ